నమస్తే తెలంగాణ

హైదరాబాద్

వాతావరణం
గరిష్ఠం 28^0
కనిష్ఠం 15^0

ఆదివారం 31, డిసెంబర్ 2017 ntnews.com nthyd.com పేజీలు : 24

(Dwaraka) https://t.me/telugudailynews

కొత్త బంగారు లోకం

మనకు కావాలి సొంతం

- పక్కా ప్లాన్‌తో సక్సెస్
- ఓడిపోయామని చింతవద్దు
- ఓటమికి పరిస్థితులే ప్రధాన కారణం
- బలహీనతల్ని గుర్తిస్తే సగం విజయం మీదే
- బలానికి తగిన కార్యచరణతో సాగాలి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కొత్త సంవత్సరం వస్తోంది. కొత్త లక్ష్యాలేవో నిర్దేశించుకుని, ఆచరణకు పదునుపెట్టాలని చాలా మంది ప్రణాళికలు రచిస్తుంటారు. ఈ ప్రణాళికల్లో ఏడాది కాలం గడిచిపోయింది. ఏదో సాధించాలని రాసిపెట్టకున్న నిర్ణయాలన్నీ అమలుకాకుండానే కాలం చెల్లిపోయింది. గతించిన ఏడాదికి నిర్దేశించుకున్న లక్ష్యదూరం సగానికి చేరుకోగానే ఏడాది గడిచిపోయింది. ఇప్పుడందరి మదినీ బాధపెట్టే ఆలోచనలివి. ఏమీ సాధించలేమని? ప్రయత్నించినా వేస్టని ఫిక్సయిపోయి కొందరు, ఈ ఎత్తుగడ పారలేదు. కొత్త అవకాశం కోసం కొత్త ఎత్తుగడలేస్తూ, సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రికల్లా ఫైనల్ చేసి ఫస్ట్ మార్నింగ్ నుంచి అమలు చేయాలని ఆరాటపడుతున్నారు. ఆరాటం ఉండాలి. కానీ అందులో ఆవేశం ఉండకూడదు. ఓటమిలో మీ ప్రయత్న

లోపమే కాదు పరిస్థితుల ప్రభావం కూడా ఉండొచ్చు. వందకు వంద మార్కులు వచ్చినా ఒక్కోసారి కోరుకున్న కాలేజీలో సీటు రాని పరిస్థితి. సీటు కోసం వంద మార్కుల ప్రశ్నాపత్రానికి జవాబులు రాసి నూటొక్క మార్కు తెచ్చుకోలేనట్లే అననుకూల పరిస్థితుల్లో తీవ్రప్రయత్నంతో సాధించాలనుకోవడం వ్యర్థం. గత ఓటమికి కారణాలు వెతకడం ఉత్తమం. ఈ కారణాలు వెతికేటప్పుడు ఎవరినీ వ్యక్తిగతంగా నిందించకుండా, మీలోని బలహీనతల్ని గుర్తించేందుకు ఆలోచించండి. మీ బలహీనతల్ని సరిదిద్దుకుంటే మీ బలం రెట్టింపవుతుంది.

రాసిపెట్టుకోండి...

విజయానికి కావాల్సింది బలమే. దానిని కూడగట్టుకునేందుకు ముందుగా మీకున్న బలమేమిటో రాసిపెట్టుకోండి. దానిపక్కనే మీ బలహీనతలేమిటో రాసిపెట్టుకోండి. బలానికి తగిన లక్ష్యాన్ని, అందుకు అనుగుణంగా కార్యచరణను రాసుకోండి. బలహీనతను అధిగమించే ఆచరణను రాసుకోండి. వాటిని ప్రతి

రోజూ, ప్రతి సందర్భంలో గుర్తుచేసుకోండి. అంటే ఆ చిట్టాలను వల్లెవేయమని కాదు. మన లక్ష్యాన్ని, దానికోసం ఎంచుకున్న గమ్యాన్ని గుర్తుచేసుకుంటుంటే ప్రతి రోజూ మనం చేయాల్సిన పనిని చేస్తున్నామో? లేదో? ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అలవాటవుతుంది. ఇలాంటి అలవాటుకోసం లక్ష్యాన్ని గుర్తుచేయడం కోసమే ఓ వాచీనీ కొని పెట్టుకోండి. అది కనిపించిన ప్రతిసారీ మీకు మీ లక్ష్యం గుర్తుకొస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఓ ఇమేజ్‌ను దాని ఎంచుకుని, దానిని స్క్రీన్ ఇమేజ్‌గా సెలక్ట్ చేసుకోండి. స్మార్ట్‌ఫోన్ చూసిన ప్రతిసారీ అది మీ కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. ఇంట్లో వస్తువులు, ఫోటో ఫ్రేములు మొదలైనవేదయినా కొత్త ఏడాది లక్ష్యానికి గుర్తుగా ఒకదానిని ఎంచుకోండి. నాలుగు రోజులతర్వాత మీ లక్ష్యాన్ని మరిచిపోయినా అది కనబడుతూ అప్పుడప్పుడూ గుర్తుకుతెస్తుంది.

కొత్తదారులెయ్యాలే...

సాధనతో సాధించలేనిది ఏదీ లేదు. సడలని పట్టుదల ఉంటే చాలు. కాకపోతే మీ వ్యక్తిగత సామర్థ్యం, మీకున్న వనరులే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరగలరో, లేదో నిర్దేశిస్తుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకు వెచ్చించాల్సిన సమయం, మీకున్న అనుకూలత గురించి మొదటిగా ఆలోచించాలి. అంత సమయం కేటాయించగలిగినట్లయితే దానికి అవసరమైన వనరులు మీకు ఉన్నాయో? లేదో పరిశీలించుకోవాలి. ఆర్థిక వనరులు, వసతులు, కుటుంబ సహకారం లేకుండా విజయం సాధించడం కష్టం. సాధ్యంకాని లక్ష్యంతో కాలాన్ని వృథా చేసుకోకుండా మీకు తగిన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మనిషికి అనేక అభిరుచులు, అనేక లక్ష్యాలు ఉంటాయి. మొదటిది సాధ్యం కాకపోతే రెండోదానికి ప్రయత్నించాలి.

వాయిదాలను వాయిదా వేద్దాం...!

సాధారణంగా రేపు మొదలుపెడదాం అన్నారో ఇక మీ టార్గెట్ మొదలుకానట్లే. ఈ రోజు వదిలేద్దాం. రేపటి నుంచి సంగతి చూసేద్దాం అని చాలా మంది అనుకుంటారు. ఈ రోజుకు ఎన్ని గంటలో, రేపటికీ అన్ని గంటలే. కాబట్టి నేటిలాగే రేపూ వాయిదా వేస్తారు. వాయిదా ఆలోచన వచ్చినప్పుడే ఈ రోజు చేయలేని పనిని రేపు ఎలా చేస్తాం..? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ రోజు వాయిదా వేయడానికి కారణం ఏమిటో ఆలోచించుకోండి. ఈ వాయిదాలే లక్ష్యానికి బారికేడ్‌గా నిలుస్తుంది. దీనిని అధిగమిస్తే దేనినైనా అధిగమిస్తారు.

విజయానికి మెట్లు...

లక్ష్యం పరిమిత కాలంలో చేరుకోవాలని నిర్దేశించుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకోగానే దానికి అనుగుణమైన కార్యచరణ ఉండాలనుకుంటే కష్టాలుపడతారు. లక్ష్యానికి తగిన ప్రణాళిక ఉండాలి. మన విజయానికి ప్రణాళికే దారి చూపిస్తుంది. ఆ దారి సాఫీగా ఉండాలంటే నిర్దిష్ట కాలపరిమితితో అనేక ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఉదాహరణకు ప్రతి రోజూ ఐదు గంటలపాటు చదవాలని నిర్ణయం తీసుకున్నారనుకోండి. మొదటి రోజే ఐదు గంటలు చదివేందుకు ప్రయత్నిస్తే చదవలేరు. తలనొప్పి, చిరాకు కలుగుతాయి. రెండో రోజు చదువలేక వాయిదా వేస్తారు. ఇలా అనేక వాయిదాలతో చదువు సాఫీగా సాగదు. మొదటి వారం పాటు రోజూ ఒక గంట చదవాలని నిర్ణయించుకోండి. మొదటి దానిని తప్పకుండా పాటించండి. రెండో వారం రెండు గంటలపాటు చదవడం మొదలుపెట్టండి. ఇలా చేస్తే నెల రోజుల్లో మీరు అనుకున్న సమయం చదవగలరు. వ్యాయామం, ఆహారం, ఆరోగ్యం, కుటుంబం, వ్యాపారం, కళలకు సంబంధించిన ఏ విషయంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, దానికి తగిన ఉప ప్రణాళికలను కూడా రచించుకోవాలి.

దారులు మూసేయొద్దు...

చాలా మంది ఇది చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. అది చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు. మన జీవితంలో ఒక విషయానికి, మరో విషయానికి సంబంధం ఉంటుంది. ఆ సంబంధాలను నిలుపుకుంటేనే అన్ని పనులూ సాఫీగా సాగిపోతాయి. ఎక్కువ సేపు చదవాలని కొందరు టీవీలు చుడొద్దు, న్యూస్ పేపర్ చదవొద్దు, స్నేహితులతో బయటికి పోవద్దు, ఆటలాడొద్దని లక్ష్యంతో సంబంధంలేని నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా చదువుకు సమయం కేటాయించడానికి వేరే వ్యాపకాలు అడ్డంకి అనే భవాన వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. పత్రికలు చదవడం, స్నేహితులతో మాట్లాడటం, టీవీ చూడటం వల్ల సామాజిక అవగాహన పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా ఉంటారు. ఈ మానసిక స్థితి చదువుకు అనుకూలమైనది. ఇవేవీ లేకుండా చదువుకోవాలని ప్రయత్నిస్తే రోజంతా మూడీగా ఉంటుంది. చదివింది అర్థం కాదు. అర్థమైనది గుర్తుండదు. సంతోషమే సగం బలం అన్నట్లు లక్ష్యం ఏదయినా ఎప్పుడూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. లక్ష్యానికి పనికి వచ్చే పనికి ఎక్కువ సమయం కేటాయించండి. ఇతర వ్యాపకాలకు తక్కువ సమయం కేటాయించండి. తప్పక విజయం సాధిస్తారు.

నలుగురితో పంచుకోండి...

ఏడాది కాలంలో ఫలానా సాధించాలని నిర్ణయించుకున్నానని చాలా మంది ఇతరులకు చెప్పరు. కొందరు ఇంట్లో కూడా చెప్పరు. కారణం తెలిస్తే నవ్వుతారని, విఫలమైతే కామెంట్ చేస్తారని భయం. ఇలాంటి విమర్శకులు మీరు దారితప్పకుండా సహాయపడతారు. కాబట్టి తప్పక చెప్పండి. అందరూ విమర్శించరు. అర్థం చేసుకున్న కొందరు మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడవచ్చు. మీరు దారితప్పినప్పుడు వాళ్లు మీ లక్ష్యాన్ని గుర్తుచేస్తారు. తమకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించేందుకు సూచనలూ చేస్తారు. వాళ్ల సహాయం మీ విజయానికి సోపానం కావచ్చు.

గెలుపునకు బాసట...

సమష్టి నిర్ణయం గెలుపునకు బాట. నలుగురు బాసటగా నిలిస్తేనే మీరు విజయబాటలో పయనించగలుగుతారు. నిర్ణయం తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీతో కలిసి ఉండే వాళ్లతో మీ ఆలోచనలు ముందుగా పంచుకోండి. వాళ్ల అభిప్రాయాలను కోరండి. మీ ప్రయత్నం సఫలం కావడానికి రేపు వాళ్లంతా సాయపడతారు. మీకు మీరుగా అన్ని నిర్ణయాలు తీసుకుని రేపు సాయం కోరితే వాళ్లకు అది సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. ముందుగా చర్చిస్తే మనకు సహకరించాల్సిన వాళ్ల ఏ మేరకు సాయపడతారో తెలుస్తుంది. ఒక్కరి నిర్ణయం అందరిపై రుద్దితే వాళ్లే కాదు మీరు కూడా ఇబ్బంది పడతారు. మీతో కలిసి ఉండేవాళ్లతో కలిసే నిర్ణయం తీసుకోండి.

బ్యాంక్ ఆఫ్ బరోడా
బర్కత్‌పురా శాఖ, హైదరాబాద్-500027

లాకర్ హోల్డర్లకు ప్రకటన
(లాకర్స్ అద్దె చెల్లింపులో విఫలమైనవారు)

మా విలువైన ఖాతాదార్లకు ఇందుమూలముగా తెలియచేయునది. మీరు **బ్యాంక్ ఆఫ్ బరోడా, బర్కత్‌పురా శాఖ, హైదరాబాద్-500027** వద్ద అద్దెపై లాకర్లు తీసుకొని ఒప్పందము అమలుచేయుటలో విఫలమైనారు. తమ రికార్డులో ఉన్న చిరునామాలకు RBI/బ్యాంకు యొక్క మార్గదర్శకాల ప్రకారంగా పంపబడిన నోటీసులు వారికి అందచేయబడక వ్యక్తులు/ చిరునామాదార్లు దొరకలేదు లేదా అచట లేరు అనే రిమార్కులతో వాపసు చేయబడినవి. లాకర్ హోల్డర్లను స్వయముగా వారి రికార్డులో ఉన్న చిరునామా వద్ద కలుసుకొనుటకు చేసిన ప్రయత్నములు ఫలించలేదు మరియు వారు ఎక్కడ ఉన్నదీ నిశ్చితముగా తెలియలేదు.
ఆ విధంగా వేరు మార్గము లేని కారణంగా **15** దినములలోపుగా శాఖను సంప్రదించి బ్యాంకు బకాయిలు తిరిగి చెల్లించుటకు వీలుగా దిగువ తెలుపబడిన వ్యక్తులు అందరికీ ఈ ప్రకటన చేయడమైనది. అటులకాని పక్షములో వారి ఖర్చులు, బాధ్యత, పూచీ కత్తుపై అద్దె వ్యయము, ఇతర ఛార్జీలు వసూలు చేసికొనుటకు బ్యాంకు తన హక్కు వినియోగించును.

క్ర.సం.	టైపు	Lkr_No	లాకర్ హోల్డర్ పేరు	బకాయి మొత్తము
1	BM	423	ఎం.వి. చౌదరి	12214=00
2	AM	001	డా॥ దియానాథ్ నెయం	9419=00
3	AM	332	అస్ఫియా సయీద్	9254=00
4	AM	373	గొడవర్తి శ్రీలక్ష్మి	6759=00
5	AM	223	బబీనా కంధారి	6704=00
6	BM	457	వై. దుర్గా ప్రసాద్	4934=00
7	AM	022	సంధ్యావేణు శారద	4594=00
8	AM	274	డా॥ కామినేని వసుంధర	4539=00
9	AM	356	మోదుకూరు శ్రీనివాస్	4484=00
10	GM	151	వై. దుర్గా ప్రసాద్	11329=00
11	AM	318	ఎస్. నరసింహా రెడ్డి	4374=00
12	AM	044	HJ ఖత్నాని	4209=00
13	AM	362	పున్నమని లక్ష్మీ	4099=00
14	BM	468	వై. దుర్గా ప్రసాద్	2434=00

తేది: 30-12-2017
ప్రదేశం: హైదరాబాద్
సం/- చీఫ్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా

(Dwaraka) https://t.me/telugudailynews

నమస్తే తెలంగాణ

హైదరాబాద్

వాతావరణం
గరిష్ఠం 28^0
కనిష్ఠం 15^0

ఆదివారం 31, డిసెంబర్ 2017

ntnews.com nthyd.com

ఆస్తిపన్ను చెల్లింపునకు

నేటివరకే గడువు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రస్తుత 2017-18ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధ సంవత్సర ఆస్తిపన్ను చెల్లింపునకు ఈనెల 31 ఆదివారంతో గడువు ముగుస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి తెలిపారు. నేడు సెలవైనప్పటికీ పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం అన్ని పౌరసేవా కేంద్రాలను తెరిచే ఉంచుతామని, ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. జనవరి ఒకటినుంచి ఆస్తిపన్ను మొత్తంపై రెండుశాతం అపరాధరుసుము విధించనున్నట్టు వివరించారు.

మద్యం సేవించి వాహనం నడపొద్దు

నేటి రాత్రి 10 నుంచి ట్యాంక్‌బండ్.. నెక్లెస్ రోడ్డులో వాహనాలకు నో ఎంట్రీ

అన్ని ఫ్లైఓవర్‌లు మూసివేత.. సీపీ వీవీ శ్రీనివాస్‌రావు

సిటీబ్యూరో : కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో పోలీసులు ఆంక్షలను విధించారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 2 గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను అనుమతించమని నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు వివరించారు. ఈ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు.ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగరంలోని అన్ని ఫ్లైఓవర్‌లను ఆదివారం రాత్రి 10 నుంచి మూసివేస్తున్నట్టు తెలిపారు.

కొత్త ఏడాదిలో..

అగ్రస్థానమే లక్ష్యం

స్వచ్ఛ సర్వేక్షణ్-2017లో మెట్రో నగరాల్లో అగ్రస్థానం పొంది సత్తాచాటిన ఉత్సాహంతో కొత్తయేడాదిలో మరిన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా నిలిచేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. 2017లో సాధించిన విజయాలు, వచ్చే ఏడాది లక్ష్యాలను శనివారం జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో వారు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలో రోడ్ల రూపురేఖలు సమూలంగా మార్చివేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అన్ని సేవలను ఆన్‌లైన్ చేసిన బల్దియా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ దేశ, విదేశీ ప్రతినిధుల ప్రశంసలు పొందుతుందన్నారు. మంత్రి కేటీఆర్ సూచనలతో అన్ని లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

- సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

ఆన్‌లైన్ సేవలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్న జీహెచ్ఎంసీ

అభివృద్ధి పనుల్లో పెరిగిన వేగం

పనితీరుకు పట్టంకడుతూ అందుకుంటున్న అవార్డులు, రివార్డులు

సెంటర్‌స్ప్రెడ్‌లో..

కొత్త బంగారులోకం

కొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో.. కొంగొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అవరోధాల వాకిట్లో ఆనందనిధి ఉన్నదీ...కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది.. అని ఓ కవి వివరించినట్టు నిన్నటి ఓటమికి కారణమైన బలహీనతలేమిటో, రేపటి గెలుపునకు బలమేమిటో తెలుసుకోవాలంటున్నారు..తెలుసుకుంటె సత్యమిది.. తలచుకుంటె సాధ్యమిది అంటూ విజయానికి దగ్గరి దారులు ఉండవని, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితే అపజయం దరిచేరదని వివరిస్తున్నారు.

వివరాలు 2లో..

- సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

నేడు రాత్రి 2.30 గం. వరకు మెట్రోరైలు 14 | 2న పలు ప్రాంతాలకు నీళ్లు బంద్ 19

(Dwaraka) https://t.me/telugudailynews

మహిళతో సహజీవనం చేసిన వ్యక్తే హంతకుడు

- దుబ్బచర్ల హత్యకేసును ఛేదించిన పోలీసులు
- నిందితుడు అరెస్టు
- వివరాలు వెల్లడించిన డీసీపీ వెంకటేశ్వరరావు

వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు

మన్సూరాబాద్ : మిస్టరీగా మారిన ఓ మహిళ హత్య కేసును మహేశ్వరం పోలీసులు ఛేదించారు. హత్య కాబడిన మహిళతో సహజీవనం చేసిన వ్యక్తే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ ఎం. వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం, షాగపురంకు చెందిన మోదల రాజు (48)కు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అయితే రాజు కుటుంబ సభ్యులతో వేరుగా ఉంటున్నాడు. రాజు మేస్త్రిపని చేస్తుంటాడు. కాగా.. కర్నూలు జిల్లా బుదవార్‌పేట గ్రామానికి చెందిన జయ మ్మ (40)కు కొడుకు, ఇద్దరు అమ్మాయిలు. జయమ్మ ఒంటరిగా ఉంటూ కూలీ పని చేస్తుంది. అయితే జీవనోపాధి కోసం రాజు, జయమ్మలు వేరు వేరుగా నగరానికి చేరుకున్నారు. పనులు అయిపోయిన తర్వాత నగరంలోని పలు రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటారు. ఈ క్రమంలో సంవత్సరం క్రితం డబీర్‌పుర రైల్వే స్టేషన్‌లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో సహజీవనం చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుబ్బచర్ల గ్రామానికి చెందిన బిల్డింగ్స్ కాంట్రాక్టర్ బాబురావు వద్ద వీరు పని కుదుర్చుకున్నారు. అక్కడే కటిక మల్లారి ఇంట్లో ఉంటున్నారు. రోజూ పని నుంచి వచ్చిన తర్వాత కల్లు, మద్యం మత్తులో ఒకరిని మరొకరు కొట్టుకోవడం జరుగుతుండేది. ఈ క్రమంలో జయమ్మ కర్నూల్‌లోని బంధువుల ఇంటి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజు కర్నూలు వెళ్లి జయమ్మను దుబ్బచర్లకు తీసుకువచ్చాడు. ఈనెల 21న రాజు, జయమ్మలు శంషాబాద్‌కు వెళ్లి కూరగాయలు, చికెన్ తీసుకుని.. అక్కడే ఓ కల్లు కాంపౌండ్‌లో కల్లు సేవించి బస్సులో దుబ్బచర్లకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మన్‌సాన్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద క్వార్టర్ బాటిల్ తీసుకొని ఆటోలో దుబ్బచర్లకు చేరుకున్నారు. రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో కర్నూల్‌లో ఉన్న చెల్లిని చూసేందుకు వెళ్తానని జయమ్మ రాజును కోరింది. ఈ విషయంపై వారం రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చిన అనంతరం వెళ్లాలని రాజు సూచించినా జయమ్మ వినలేదు. బయటకు వెళ్లి గంట తరువాత వచ్చింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. జయమ్మను తీవ్రంగా కొట్టగా మృతి చెందింది. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని సమీపంలో ఉన్న చెత్తకుప్పలో పడేసి రాజు వెళ్లిపోయాడు. స్థానిక సర్పంచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు శనివారం ఉదయం కాంట్రాక్టర్ వద్దకు వచ్చిన రాజు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని పట్టుకున్న సీఐ సునీల్, సిబ్బందిని డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, మహేశ్వరం సీఐ సునీల్ ఉన్నారు.

అనుమానాస్పదంగా యువకుడి మృతి

ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసుల అనుమానం
సన్‌సిటీ మాపిల్ టౌన్‌షిప్‌లో వెలుగు చూసిన ఘటన

మణికొండ, (నమస్తే తెలంగాణ) : ఇంటర్నెట్ అత్యంత ప్రమాదకరంగా మారుతున్నది. బ్లూ వేల్ గేమ్ మరో యువకుడిని బలితీసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. గండిపేట మండల పరిధిలోని సన్‌సిటీ మాపిల్ టౌన్‌షిప్‌లోని విల్లా నెంబరు 221లో నివాసముండే విజయభాస్కర్ కుమారుడు టి.వరణ్(19) కొద్ది రోజులుగా సెల్‌ఫోన్‌లో చాటింగ్‌లు, ఇంటర్నెట్ గేమ్స్ ఆడుతూ నిత్యం దానిలో నిమగ్నమయ్యాడు. కాగా శుక్రవారం అర్ధరాత్రి తనబెడ్రూమ్‌లో ప్లాస్టిక్ కవర్‌ను మెడకు చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే బ్లూ వేల్ గేం ఆటలో నిమగ్నమై ఆ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చునని రాజేంద్రనగర్ పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు బిట్స్‌పిలానీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి విజయకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసు అధికారులు వెల్లడించారు.

మృతుడు వరుణ్

మంచినీళ్లు కావాలంటూ వచ్చి
గొలుసు అపహరణ

మన్సూరాబాద్ : మంచినీరు కావాలంటూ అడిగి ఓ వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు దుండగులు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, నాగోల్ డివిజన్, సాయినగర్‌కాలనీ రోడ్డునెం.3లో సాయిక్రిష్ణ తన భార్య సునీ త, తల్లి కస్తూరిబాయితో కలిసి ఉంటున్నాడు. సాయిక్రిష్ణ ప్రభుత్వ ఉద్యోగి. సాయిక్రిష్ణ తల్లి ఆల్లగడ్డ కస్తూరిబాయి (71) శనివారం ఉదయం ఇంటి ముందు ఎండలో కూర్చుని ఉంది. అదే సమయం లో ఇద్దరు దుండగులు మ్యాస్ట్రో బైకుపై వచ్చి ఆమెను మంచినీరు కావాలంటూ అడిగాడు. మంచినీరు తెచ్చేందుకు వెళ్తుండగా ఆమె మెడలోని మూ డు తులాల బంగారు గొలుసును అపహరించుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న క్రైమ్స్ డీసీపీ నాగరాజు, క్రైమ్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

రాంగ్‌నంబర్... జీవితాన్నే ఏమార్చింది

స్నేహం మాటున మోసం
మైనర్‌పై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్

చార్మినార్ : గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్.. ఓ బాలిక జీవితాన్నే ఏమార్చింది. స్నేహం మాటున దాగిఉన్న మోసాన్ని గుర్తించక... లైంగికదాడికి గురైంది. చివరకు బాలిక ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్ కథనం ప్రకారం..... రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నివసించే బాలిక (17) సెల్‌ఫోన్‌కు గత సంవత్సరం గుర్తు తెలియని ఫోన్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ వచ్చింది. దీనికి బాలిక స్పందించలేదు. మరుసటి రోజు ఉదయం తిరిగి శుభోదయం అంటూ మరో మెసేజ్ వచ్చింది. దీంతో తెలిసినవారై ఉంటారని భావించి తిరిగి గుడ్‌మార్నింగ్ అంటూ మెసేజ్ చేసింది. అ రోజు నుంచి బాలిక, గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు మెసేజ్‌లు, ఫోన్లు మాట్లాడుకోవడం చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి తన నసీర్‌బాబా (19) అని, సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటానని చెప్పాడు. కొంతకాలం తరువాత నీవంటే ఇష్టం అంటూ బాబా తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో బాలిక దానికి ఒకే చెప్పింది. అప్పటి నుంచి ప్రతి రోజూ కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో బాబా పెండ్లి చేసుకుందామని బాలికతో చెప్పాడు. దీనికి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పి పెండ్లి చేసుకుందామని చెప్పింది. అయితే బాబు ఇంట్లో చెబితే పెండ్లికి ఒప్పుకోరని చెప్పాడు. ఈ క్రమంలో బాబా ఈ నెల 26న బాలికను తీసుకొని నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్న బాబా మహేశ్వరం కడ్తాల్ ప్రాంతంలో నివసించే సోదరుడికి ఫోన్ చేసి అమ్మాయితో వస్తున్నాను.. ఓ గది ఏర్పాటు చేయాలని కోరాడు. ఆ రోజు రాత్రి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాధితురాలిని రెయిన్‌బజార్ ప్రాంతంలోని ఆమె ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అయితే అప్పటికే బాధితురాలు కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇంటికి రాగా వివరాలు తెలుసుకుని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు విచారించగా బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ జావెద్, అడిషనల్ ఇన్‌స్పెక్టర్ బాలుచౌహాన్, ఎస్సై రాజు నాయక్ , సిబ్బంది పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ఆనంద్

వరకట్న వేధింపులకు ఉరేసుకుంది..

మృతురాలు మూడు నెలల గర్భవతి
మృతికి కారణమైన భర్తతో పాటు మరో ఇద్దరు అరెస్ట్

పోలీసుల అదుపులో మృతురాలి భర్త, అతని కుటుంబ సభ్యులు

బేగంపేట : వరకట్న వేధింపులు భరించలేక మూడు నెలల గర్భవతి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కారణమైన భర్తతో పాటు మరో ఇద్దరిని శనివారం బేగంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రంగారావు కథ నం ప్రకారం... యాదాద్రి జిల్లా రాజాపేట పాముకుంట గ్రామానికి చెందిన కె.సత్తయ్యకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు రేవతి(21)ని గత యేడాది నవంబర్ 17న బేగంపేట రసూల్‌పుర ఇందిరమ్మ నగర్‌కు చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు కుమార్(28)కు ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం సమయంలో కట్నం బాగానే ఇచ్చారు. అయితే ఇంకా కొంచం డబ్బులు ఇవ్వాలి. ప్రస్తుతం రేవతి మూడు నెలల గర్భవతి. ఈ నెల 20న రేవతిని ఆమె తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అదే రోజు రేవతి భర్త, అత్తవారు కట్నం డబ్బుల కోసం వేధిస్తున్నారని అన్న అనిల్‌కు చెప్పింది. పంట చేతికి రాగానే డబ్బులు ఇస్తామని అనిల్ బావ కుమార్‌కు చెప్పాడు. ఈ నెల 21న రేవతి అమ్మమ్మ బాలమణితో కలిసి అత్తింటికి వెళ్లింది. అదే రోజు భర్త కుమార్, అత్త, బావలు కట్నం డబ్బులు కావాలని రేవతిపై ఒత్తిడి తెచ్చారు. అలాగే రేవతి అమ్మ మ్మ బాలమణిని నిలదీశారు. త్వరలోనే ఇస్తామని చెప్పి బాలమణి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కట్నం డబ్బుల కేసం రేవతిని వేధిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఈ నెల 29న రేవతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని కుమార్ రేవతి కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీ సులు మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. రేవతి కుటుంబ సభ్యులు అత్తింటి వారి వేధింపులతోనే రేవతి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. తన సోదరి మృతికి కారణమైన భర్త, అతని కుటుంబ సభ్యులపై అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు మృతురాలి భర్తకుమార్, బావ బీరయ్య, అత్త వెంకటమ్మలను అరెస్ట్ చేశారు.

గచ్చిబౌలిలో యువతి ...

శేరిలింగంపల్లి : ఓ యువతి ఆత్మహత్య చేసుకుం ది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ... గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్ సమీపంలోని రాక్‌వ్యూ ఎన్‌క్లేవ్‌లో నీలిటి బాలయ్య, వెంకటమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కూతురు శిరీష(21) , కొడుకు మనోజ్ సంతానం. బాల య్య కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులు కిరాణషాపుకు, మనోజ్ కాలేజికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకున్నది. కాగా.. రాత్రి మనోజ్ వచ్చి తలుపుకొట్టగా తీయలేదు. కిటికీ నుంచి చూడగా శిరీష ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అపోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే శిరీష మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

భార్య మృతిని జీర్ణించుకోలేక...

మేడిపల్లి: భార్య మృతిని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పీర్జాదిగూడ చెన్నారెడ్డికాలనీలో నివాసం ఉంటున్న గజవాడ ప్రభాకర్(53) స్థానికంగా కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. కాగా.. అతని భార్య నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి భార్య మృతిని జీర్ణించుకోలేక మానసికంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు.

భర్త బాధలు భరించలేక...

అమల (ఫైల్)

మల్లాపూర్ : భర్త పెట్టే బాధలు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట్ హెచ్‌బీకాలనీలో అమల(28), నవీన్‌కుమార్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి 2011లో పెండ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా.. నవీన్‌కుమార్ అనుమానంతో తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో భర్త బాధలు భ రించలేక శనివారం అమల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కుంది. నవీన్‌కుమార్ తలుపు తట్టగా తీయలేదు. దీంతో తలుపులు పగుల గొట్టి చూడగా అమల ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీవైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

పెరిగిన నిఘా..తగ్గిన నేరాలు..

- టెక్నాలజీ వినియోగంతో ఫలితాలు
- రికవరీ శాతంలో పెరుగుదల
- బంజారాహిల్స్‌లో తగ్గిన కేసులు

బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్

బంజారాహిల్స్,డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): నిరంతరం పహారా..సీసీ కెమెరాల నిఘా.. నేరం చేస్తే దొరికిపోతామన్న భయం.. వీటన్నింటి ఫలితంగా ఈ ఏడాది బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మూడున్నర ఏళ్లుగా పోలీస్‌శాఖలో అందుబాటులోకి తీసుకువచ్చిన టెక్నాలజీ, సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ వ్యవస్థ తదితర మార్పులతో పీఎస్ పరిధిలో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం పీఎస్ పరిధిలో 1000కి పైగా కేసులు నమోదయ్యేవి. ఈ ఏడాది పీఎస్ పరిధిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 815 మాత్రమే కావడం విశేషం. కేసుల సంఖ్యతో పాటు తీవ్రమైన నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఈ ఏడాది మరో ముఖ్యమైన మార్పు అని అధికారులు అంటున్నారు. దోపిడీ, దారిదోపిడీ, పట్ట పగలే ఇళ్లల్లో దొంగతనం తదితర కేసులు ఈ ఏడాది ఒక్కటి కూడా నమోదు కాకపోవడానికి కారణంగా పెట్రోలింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పుతో పాటు చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే అని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కే.శ్రీనివాస్ తెలిపారు. అన్ని రకాలైన దొంగతనాలకు సంబంధించిన కేసులు 2016లో 187 నమోదు కాగా ఈ యేడాది కేవలం 105 మాత్రమే నమోదయ్యాయి.

పెరిగిన రికవరీలు..చీటింగ్ కేసులు..

బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ప్రాపర్టీ రికవరీలో రెండేళ్లుగా మంచి పురోగతి కనిపిస్తోంది. 2015లో మొత్తం 269 కేసులలో రికవరీ శాతం కేవలం 28.76 మాత్రమే ఉండగా గత యేడాది 187కేసులకు గాను 57.92గా నమోదైంది. ఈ యేడాది నమోదైన 105 కేసుల్లో రికవరీ శాతం 63.84గా నమోదు కావడం విశేషం. రోడ్డుప్రమాదాల్లో వ్యక్తులు మృతి చెందిన కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపించింది. గత యేడాది 20కేసులు నమోదు కాగా ఈ యేడాది 16 కేసులు నమోదయ్యాయి. కాగా చీటింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత యేడాది 107 చీటింగ్ కేసులు నమోదు కాగా ఈ యేడాది 129 కేసులు నమోదయ్యాయి.

హుక్కా సెంటర్లపై 94కేసులు..

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై ఈ యేడాది పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకుండా హుక్కా సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించిన హుక్కా సెంటర్లపై 94 కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమందికి జైలు శిక్ష కూడా పడడంతో హుక్కాసెంటర్లు మూతపడ్డాయి.

సంచలనం సృష్టించిన కేసులివే

బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఈ యేడాది రెండు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డ బ్యూటీషియన్ శిరీష కేసుతో పాటు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్‌గౌడ్ కాల్పుల డ్రామా కేసు ప్రముఖంగా నిలిచాయి. రెండు కేసుల్లోనూ బంజారాహిల్స్ పోలీసులు పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు,టెక్నాలజీ సాయంతో కేసులను ఛేదించడం విశేషం. ఈ యేడాది బంజారాహిల్స్ పోలీసులకు పలు కీలకమైన కేసుల పరిష్కారంలో ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా దక్కాయి.

ఫుడ్ బజార్‌లో దమ్‌కా బిర్యానీ రుచులు

ఖైరతాబాద్: పంజాగుట్టలోని ఫుడ్ బజార్‌లో శనివారం సాయంత్రం దమ్‌కా చికెన్ బిర్యానీ రుచులు గుమగుమలాడాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మ ఈ పోటీలను ప్రారంభించి న్యాయ నిర్ణేతగా నిలిచారు. నగర వ్యాప్తంగా 300 మంది ఇంటి వద్దనే పోటీ నిర్వహించగా, అందులో రుచికరమైన బిర్యానీ వండిన 20 మందిని ఎంపిక చేశారు. ఈ పోటీల్లో నగరానికి చెందిన శిల్ప మొదటి, విజయనిర్మల ద్వితీయ, తృతీయ బహుమతి సుజాతలకు చెఫ్ సంజయ్ చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. కాగా ఈ పోటీల్లో 70 ఏళ్ల బోరబండకు చెందిన డి. తారాబాయి పాల్గొనటం విశేషం. ఏడు పదుల వయస్సులోనూ రుచికరమైన దమ్ బిర్యానీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. తనకు ఇండియన్, చైనీస్, ఇతర ఆహారాలు వండటం వస్తుందని తారాబాయి తెలిపారు.

త్వరలో డబుల్ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం

బస్తీలో పర్యటిస్తున్న కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ,మన్నె గోవర్ధన్‌రెడ్డి

బంజారాహిల్స్,డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ రోడ్ నెం 46లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, టీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గం ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి హౌజింగ్‌శాఖ డీఈ సుధాకర్,ఆర్‌ఐ అనిల్‌తో కలిసి శనివారం పర్యటించారు. గతంలో కొంతమంది బస్తీవాసులు ఇళ్ల నిర్మాణం వద్దంటూ అభ్యంతరం చెప్పడంతో పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బస్తీవాసులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మన్నె గోవర్ధన్‌రెడ్డిల ప్రయత్నాలు ఫలప్రదం కావడంతో ఇటీవల బస్తీలో అత్యధికశాతం నివాసులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అంగీకరించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గుడిసెలను ఖాళీ చేయించేందుకు శనివారం హౌజింగ్ అధికారులు నిర్ణయించారు. సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలోకి గుడిసెవాసులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని కార్పొరేటర్ తెలిపారు. త్వరలోనే డబుల్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బస్తీలో నివాసం ఉంటున్నవారిలో కొంతమందికి జేఎన్ఆర్ఎమ్ ఇండ్లు కేటాయించారని,వాటిలో పూర్తిస్థాయిలో సదుపాయాలు లేకపోవడంతో అక్కడకు వెళ్లడం కుదరదని కొంతమంది చెప్పారు. అక్కడి పరిస్థితులను మెరుగుపరిస్తేనే వెళ్తామని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని మన్నె గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

పట్నంలో..పల్లెటూరి రుచులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చికెన్, మటన్, చేపలు, రొయ్యలు మనకు తెలిసిన, మనకు దొరికే నాన్‌వెజ్ వెరైటీలు. కముముపిట్ట కూరను కొరికేయాలనుకుంటున్నారా..కొరకొరలాడే కుందేలు కూరను లాంగించేయాలనుకుంటున్నారా.. ఈము కోడిని నంజుకోవాలనుకుంటున్నారా.. నోరూరించే బాతు కూరతో భోజనం చేయాలనుందా.. టర్కీకోడిని.. తినేయాలనుందా.. కంట్రీ కోడిని చప్పరించాలనుందా.. అయితే ఖైరతాబాద్‌లోని ఎంఆర్‌సీబీకి వెళ్లాల్సిందే. ప్రారంభించిన ఏడాదిలోపే భోజన ప్రియుల మన్ననలను అందుకుంటుంది. పల్లెటూర్లలో మాత్రమే దొరికే వెరైటీలను నగరవాసులకు అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతుంది. 200 రకాల వంటలను అందుబాటు లోకి తెచ్చింది. ఎంఆర్‌సీబీ ద్వారా నగరవాసులకు తెలంగాణ సంప్రదాయ పల్లెటూరి రుచులను పరిచయం చేయనున్నట్లు నిర్వాహకులు మట్టపల్లి వాసుదేవరావు తెలిపారు. ఆర్డర్ల కోసం 95508 86688, 91008 80088 నెంబర్లను సంప్రదించాలన్నారు.

ఖైరతాబాద్

ntnews.com nthyd.com

భారతీయ విద్యాభవన్ వ్యవస్థాపకుడు డా.కేఎమ్.మున్షీ జయంతి వేడుకలు శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లోని భారతీయ విద్యాభవన్ ఆత్మకూరి రామారావు స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూల్ చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్ మున్షీ సేవలను కొనియాడారు. సంప్రదాయానికి, ఆధునికతకు వారధిగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం మున్షీకి సొంతమని,రాజకీయాలు.విద్య,న్యాయవాద వృత్తిలో ఆయన అనేక విజయాలు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ప్రిన్స్‌పాల్ డా.రాణి తదితరులు పాల్గొన్నారు.

-బంజారాహిల్స్,నమస్తే తెలంగాణ

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థుల పేరెంట్స్ డే వేడుకలు శనివారం కన్నులపండువగా నిర్వహించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. చిన్నతనం నుంచే సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని జేహెచ్‌పీఎస్ చైర్మన్ మురళీ ముకుంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ శ్రీదేవి,ప్రిన్సిపాల్ ఎం.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

-బంజారాహిల్స్,నమస్తే తెలంగాణ

కొత్త సంవత్సర వేడుకలను మరింత ఉత్సాహభరితం చేసేందుకు హైటెక్‌సిటీ సమీపంలోని వసంత సిటీ గ్రౌండ్స్‌లో 'బూమరాంగ్ 2018' పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్‌ను శ్రీనగర్‌కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు విడుదల చేశారు. ఆర్‌జే.హేమంత్‌తో పాటు పలువురు డీజేలు ఈ వేడుకల్లో వీనుల విందైన సంగీతాన్ని అందించనున్నారని వారు పేర్కొన్నారు.

-బంజారాహిల్స్.నమస్తే తెలంగాణ

ఖైరతాబాద్: తమ స్నేహితుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అతడి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సోమాజిగూడకు చెందిన అతడి స్నేహితులు జయంతి వేడుకలు జరిపారు. ఖైరతాబాద్ డివిజన్‌లోని బాలపుర బస్తీకి చెందిన విక్రమ్ భూషణ్ గత నెల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శనివారం అతడి జన్మదినం కావటంతో స్నేహితులంతా కలిసి నీలోఫర్ దవాఖానలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమ స్నేహితుడు చనిపోయినా స్నేహానికి విలువనిస్తూ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించటం విశేషం.

(Dwaraka) https://t.me/telugudailynews

You think you're smart ?

JUNIOR INTER ENGLISH

G Vivekananda
Narayana Group of Educational Institutions
Hyderabad

GRAMMAR

Correction of sentences

1) One should look after her parents.
2) You have to agree for my proposals,
3) Children below six are prohibited to enter the hall,
4) Each of them were given a gift,
5) I am forty years.
6) They asked me what was my name
7) Your information's are wrong.
8) He has bought expensive furniture's.
9) Children should learn the alphabets with joy.
10) He has deep knowledge's of various fields.
11) The sceneries of Darjeeling are very beautiful.
12) One of my classmates are a doctor.
13) Neither of the girls are absent.
14) North Indians take rotis for the lunch.
15) Every men are responsible for this situation.
16) Neither Parimala nor Nethajiare interested in politics.
17) She is more shorter than her brother.
18) As there are only few students, I can interact with them easily.
19) Everest is the most highest of all the mountains in the world.
20) My all friends are very active.
21) Gandhi is more truthful than any political leader.
22) Eat at least an fruit daily.
23) Suma is an popular anchor.
24) I wait for a hour.
25) Bring five dozens oranges and distribute them to the students.
26) Sun rises in east.
27) When he was trying to explain the problem, his friend disturbs him.
28) They are staying in the same flat for the last many years.
29) How long are you waiting here?
30) He is interested to do a job.
31) They have moved to the new house last week.
32) I am too happy to meet you.
33) The tiffin is very hot to eat.
34) He walks very fastly.
35) We don't hardly believe it.
36) They don't do anything careful.
37) Raghu is my older brother
38) The tiffin is very hot to eat.
39) The police has caught the smugglers.
40) You have to agree for my proposals.
41) Children below six are prohibited to enter the hall.
42) Unity is important between people.
43) The property was divided between the four brothers.
44) I prefer fruits than sweets.
45) He is afraid with darkness.
46) We should not feel superior than others.
47) Either/you must take up a job or start a business.
48) Neither she drinks tea nor coffee.
49) Urban life is as busy like a machine.
50) They asked me that where SBI was.
51) They asked me what was my name.
52) Unless you don't concentrate, you don't understand anything.
53) Each of them were given a gift.
54) This article is made with cotton.
55) The doctor advised him that not to eat oily food.
56) We look forward to meet the minister.
57) Measles are a dangerous disease.
58) Both my Brother-in-laws are working in the USA.
59) Husband and wife should love one another.
60) Keep your surrounding clean.
61) Mouses have spoiled the crop.
62) When I returned back home, I was hungry and tired.
63) I know them for the last many years.
64) The collector discussed about the problems of the villagers.
65) He is not remembering numbers.
66) You have to agree for my proposals.
67) Why does she hate classical music?
68) Students had better to ask questions in the class room.
69) My friends made me to stay there.
70) It is raining since yesterday.
72) Some students come lately to college every day.
73) I reached there before two hours.
74) If cleanliness will be maintained, we will be healthy.
75) We had seen them two weeks ago.
76) The water has overflown the bank in many places.
77) He has hanged his coat to a nail.
78) All banks are kept open from 10.30 am and 4 pm.
79) If she is felicitated, she would have felt happy.
80) He is not an expert in grammar, isn't it?
81) We saw him to do the work.

Missing letters :

1) Va.....ey
2) Sold.....rs
3) Mo.....er
4) Va.....ey
5) Dec.....ving
6) Mano.....vres
7) Cu.....ing
8) Ru.....ish
9) Be.....ar
10) Char.....t
11) Sca.....ered
12) Gla.....e
13) Rec.....ve
14) En.....gh
15) Car.....r
16) No.....algia
17) Mi.....le
18) O.....ur
19) S.....edule
20) Ind.....d
21) Su.....ess
22) Ach.....ve
23) Anc.....nt
24) Tra.....ic
25) B.....uty
26) Lau.....ter
27) N.....ghbour
28) Hu.....y
29) R.....sonable
30) Emi.....ions
31) Spr.....d
32) Br.....thing
33) W.....ght
34) Mosq.....
35) W.....pons
36) Su.....enly
37) Fr.....nd
38) Fu.....iture
39) N.....ther
40) Br.....f
41) Sh.....ld
42) Cr.....d
43) Th.....f
44) Gr.....f
45) L.....sure
46) C.....ling
47) S.....ze
48) L.....rels
49) A.....ommodation
50) Th.....der
51) Sy.....able
52) Vill.....n
53) T.....cher
54) Sl.....pless
55) O.....ur
56) Enc.....rage
57) W.....nded
58) Mi.....le
59) D.....th
60) Rigor.....s
61) T.....tion
62) Ro.....ery
63) Tr.....d

key

Correction of Sentences

1. One should look after one's parents
2. You have to agree to my proposals
3. Children below six are prohibited form/against enter the hall
4. Each of them was given a gift
5. I am forty years old
6. They asked me what my name was
7. your information are wrong
8. He has bought expensive furniture
9. Children should learn the alphabet with joy
10. He has deep knowledge of various fields
11. The scenery of Darjeeling is very beautiful
12. one of my classmates is a doctor
13. Neither of the girls is absent
14. North Indians take rotis for lunch
15. Every man is responsible for this situation
16. Neither parimala nor Nethaji is interested in Politics
17. she is shorter than her brother
18. As there are only a few/fewer students, I can interact with them easily
19. Everest is the highest of all the mountains in the world
20. All my friends are very active
21. Gandhi is more truthful than any other political leader
22. Eat at least a fruit daily
23. Suma is popular anchor
24. I wait for all hour
25. Bring five dozen oranges and distribute them to the students
26. The sun rises in the east
27. When he was trying to explain the problem his friend disturbed him
28. They have been staying in the same flat for the last many years
29. Have you been waiting here
30. He is interested in doing a job
31. They moved the new house last week
32. I am very happy to meet you
33. The tiffin is too hot to eat
34. He walks very fast
35. We hardly don't believe it
36. They don't do anything carefully
37. Raghu is my elder brother
38. The tiffin is too hot to eat
39. The police have caught the smugglers
40. you have to agree to my proposals
41. Children below six are prohibited from/against enter the hall
42. Unity is important among people
43. The property was divided among the four brothers
44. I prefer fruits to sweets
45. He is afraid of darkness
46. we should not feel superior to others
47. You must take up either a job or start a business
48. She drinks neither tea nor coffee
49. Urban life is as bury as a machine
50. They asked me where SBI was
51. They asked me what my name was
52. Unless you concentrate, you can't understand anything
53. Each of them was given a gift
54. This article is made of cotton
55. The doctor advised him not to eat oily food
56. We look forward meeting the minister
57. Measles is a dangerous disease
58. Both my brother-in-law are working in the USA
59. Husband and wife should love each other
60. Keep your surroundings clean
61. Mice have spoiled the crop
62. When I returned home, I was hungry and tired
63. I knew/have known them for the last many years
64. The collector discussed the problems of the villagers.
65. He does not remember numbers
66. You have to agree to my proposals
67. Why did she hate classical music
68. Students had better ask questions in the classroom
69. My friends made me stay there
70. It has been raining since yesterday
71. ....
72. Some students come late to college every day
73. I reached there after two hours
74. If cleanliness is maintained, We will be healthy
75. We saw them two weeks ago
76. The water has overflown form the bank in many places
77. He has hung his coat to a nail
78. All banks are kept open form 10.30 am to 4 pm
79. If she had felicitated, she would have felt happy
80. He is not an expert in grammar, Is he?
81. We saw him do the work.

MISSING LETTERS

1.Valley
2. Soldiers
3. Mooter
4. Valley
5. Deceiving
6. Manoeuvres
7. Cunning
8. Rubbish
9. Beggar
10. Chariot
11.Scattered
12. ----
13. Receive
14. Enough
15. Career
16. Nostalgia
17. Middle
18.Occur
19. Schedule
20. Indeed
21. Success
22. Achieve
23. Ancient
24. Traffic
25. Beauty
26. Laughter
27. Neighbour
28. Hurry
29. Reasonable
30. Emissions
31.Spread
32. Breathing
33.Weight
34. Mosque
35.Weapons
36. Suddenly
37.Friend
38. Furniture
39.Neither
40. Brief
41.Should
42. Crowd
43.Thief
44. Grief
45.Leisure
46. Cooling
47.Seize
48. Laurels
49.Accommodation
50. Thunder
51.Syllable
52. Villain
53.Teacher
54.Sleepless
55.Occur
56. Encourage
57.Wounded
58. Middle
59.Death
60. Rigorous
61.Tuition
62. Robbery
63.Trend

(Dwaraka) https://t.me/telugudailynews

45. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏ తేదీన జరిగాయి?
1) నవంబర్ 8 2) నవంబర్ 9
3) నవంబర్ 10 4) నవంబర్ 7

46. ఐక్యరాజ్యసమితి రూపొందించిన స్వచ్ఛ నగర జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన రాష్ట్రం?
1) కేరళ 2) తమిళనాడు
3) ఒడిశా 4) తెలంగాణ

47. భారత అంతరిక్ష విభాగం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
1) 1969 2) 1972 3) 1975 4) 1979

48. పీఎస్ఎల్వీలోని ఏదశను 'వికాస్' అని అంటారు?
1) మొదటి 2) రెండో 3) మూడో 4) నాలుగో

49. మొదటి రీయూజబుల్ లాంచ్ వెహికిల్ (ఆర్ఎల్వీ-టీడీ)ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది?
1) 2016, మే 2) 2016, జూన్
3) 2016, జూలై 4) 2016, ఆగస్టు

50. భారత్ తొలిసారిగా రాకెట్‌ను ఎప్పుడు ప్రయోగించింది?
1) 1963, నవంబర్ 21 2) 1975, ఏప్రిల్ 1
3) 1969, ఆగస్టు 15 4) 1975, ఏప్రిల్ 19

2018 కామన్వెల్త్ క్రీడల్లో క్రీడాంశాలు ఎన్ని?

కరెంట్ అఫైర్స్ & జీకే

1. 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (మణిపూర్‌లో) ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు. ?
1) జనవరి 3 నుంచి 5 వరకు
2) జనవరి 3 నుంచి 7 వరకు
3) మార్చి 5 నుంచి 7 వరకు
4) మార్చి 18 నుంచి 22 వరకు

2. జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు ఎన్నోది?
1) 48 2) 47 3) 46 4) 45

3. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు అంతర్జాతీయ ఖనిజ సదస్సును ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1) బెంగళూరు 2) మైసూరు
3) హైదరాబాద్ 4) ముంబై

4. జనవరి 24 నుంచి 26 వరకు అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1) ముంబై 2) విశాఖపట్నం
3) చెన్నై 4) హైదరాబాద్

5. కింది వాటిలో ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు హైదరాబాద్‌లో ఏ సమావేశాలు జరుగనున్నాయి?
1) పర్యావరణం 2) ఏషియన్
3) జీవవైవిధ్యం 4) ఐటీ కాంగ్రెస్

6. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఐటీ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు?
1) హెచ్ఐసీసీ 2) ఎల్బీస్టేడియం 3) హైటెక్‌సిటీ
4) మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం

7. రాష్ట్రంలో కొత్తగా ఎన్ని లెదర్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు?
1) 6 2) 7 3)8 4) 9

8. కామన్వెల్త్ క్రీడలు -2018 ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగనున్నాయి. ఇందులో ఎన్ని క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
1) 20 2) 14 3) 15 4) 18

9. 2017, డిసెంబర్ 28 నాటికి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడి ఎన్నేండ్లు పూర్తయ్యాయి?
1) 122 2) 133 3) 134 4) 135

10. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా విశ్వనాథన్ ఆనంద్ నిలిచాడు. ఈ టోర్నీని ఏ దేశంలో నిర్వహించారు?
1) ఇరాన్ 2) రష్యా 3) ఇంగ్లండ్ 4) సౌదీ అరేబియా

11. అత్యంత ప్రభావితమైన అమెరికా అధ్యక్షుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారు?
1) బరాక్ ఒబామా 2) డొనాల్డ్ ట్రంప్
3) జార్జి బుష్ 4) బిల్‌క్లింటన్

12. 2017లో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన రాష్ట్రం?
1) తమిళనాడు 2) తెలంగాణ

3) మధ్యప్రదేశ్ 4) కర్ణాటక

13. డిసెంబర్ 26న రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌రూపాని ఏ దేశంలో జన్మించారు?
1) మయన్మార్ 2) పాకిస్థాన్
3) బంగ్లాదేశ్ 4) జపాన్

14. వింటర్ ఒలింపిక్స్‌లో 85 రోబో వాలంటీర్లను ఉపయోగించనున్న దేశం?
1) జర్మనీ 2) చైనా 3) దక్షిణ కొరియా 4) జపాన్

15. 2017కు గాను గోల్డెన్ పికాక్ అవార్డు కింది ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి లభించింది
1) రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
3) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
4) నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం

16. ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఏ రోజున ఆమోదం తెలిపింది?
1) డిసెంబర్ 25 2) డిసెంబర్ 26
3) డిసెంబర్ 27 4) డిసెంబర్ 28

17. 2017కు గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగీత దర్శకులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వారు?
1) జస్టిన్ బీబర్ 2) బియాన్స్
3) డ్రేక్ 4) డిడ్డీ

18. 2017, డిసెంబర్ 25న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఏ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు?
1) రాయ్‌బరేలి 2) బెనారస్
3) కోల్‌కతా 4) మైసూర్

19. 2018, జనవరి 1న ప్రభుత్వ దవాఖానలో జన్మించిన తొలి బిడ్డకు డిగ్రీ వరకు ఉచిత విద్యను అందించే 'అదృష్ట సరస్వతి' కార్యక్రమం ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నది?
1) తెలంగాణ 2) మధ్యప్రదేశ్
3) హిమాచల్‌ప్రదేశ్ 4) కర్ణాటక

20. జాతీయ పారా స్పోర్ట్స్ ఫౌండేషన్ (పీఎస్ఎఫ్) అధ్యక్షుడిగా నియమితులైనవారు?
1) మురళీకాంత్ పటేకర్ 2) ప్రదీప్ రాజ్
3) సీకే కౌశల్ 4) డీ సర్వేష్‌కుమార్ తివారీ

21. డిసెంబర్ 27న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాల సంఖ్య?
1) 45 2) 46 3) 47 4) 44

22. మేఘాలయా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య?
1) 34 2) 40 3) 67 4) 60

23. దేశంలో తొలిసారి ఏ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 'నోటా'ను ప్రవేశపెట్టారు?
1) మధ్యప్రదేశ్ 2) సిక్కిం
3) ఛత్తీస్‌గఢ్ 4) తమిళనాడు

24. రాష్ట్ర ప్రభుత్వం 'జైపూర్ పవర్ ప్లాంట్'ను ఏ జిల్లాలో నిర్మించనున్నది?
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) కరీంనగర్ 4) సిద్దిపేట

25. 2018, జనవరి 1 నుంచి గురుకుల పాఠశాలల్లో 15 వస్తువులను పంపిణీ చేయనున్నారు. ఈ వస్తువుల కోసం ఎంత వెచ్చించనున్నారు?
1) 250 2) 260 3) 270 4) 290

26. కింది వారిలో 'హిట్ రిఫ్రెష్' పుస్తకంతో సంబంధం ఉన్న వ్యక్తి?
1) బిల్‌గేట్స్ 2) టిమ్ కుక్
3) సత్యనాదేళ్ల 4) అనిల్ అంబాని

27. సూర్యుడి పై వాతావరణ అధ్యయనం కోసం ఆదిత్య-1 ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించనున్నది?
1) జపాన్ 2) దక్షిణకొరియా
3) భారత్ 4) జర్మనీ

28. ఏ రాకెట్ సహాయంతో ఇస్రో ఒకేసారి 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది?
1) పీఎస్ఎల్వీ సీ-37 2) పీఎస్ఎల్వీ సీ-38
3) పీఎస్ఎల్వీ సీ-39 4) పీఎస్ఎల్వీ సీ-39

29. జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే ఎన్నేండ్లపాటు పనిచేశారు?
1) 36 2) 37 3) 38 4) 39

30. భారత్ ఇప్పటి వరకు ఎన్ని విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది?
1) 208 2) 209 3) 207 4) 206

31. ప్రపంచ పారా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించిన భారత్‌కు చెందిన తొలి ప్లేయర్?
1) సౌరభ్ సంగ్వేకర్ 2) కాంచనమాల పాండే
3) సందీప్ సెజ్వాల్ 4) శ్రీహరి నటరాజ్

32. 2017, నవంబర్ 8 నుంచి 14 వరకు ఎన్నో అంతర్జాతీయ బాలల చలచిత్రోత్సవాలు హైదరాబాద్‌లో జరిగాయి?
1) 20 2) 19 3) 18 4) 21

33. 2017, నవంబర్ 20 నుంచి 28 వరకు ఎన్నో అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలు గోవా రాజధాని పనాజీలో నిర్వహించారు?
1) 47 2) 48 3) 49 4) 46

34. కింది వాటిలో 2017లో ప్రియాంక చోప్రా అందుకున్న అవార్డు?
1) మదర్ థెరిస్సా 2) ఎంఎస్ స్వామినాథన్
3) దీన్ దయాళ్ యోజన అవార్డు
4) యునిసెఫ్ అవార్డు

35. కింది వాటిలో చెన్నై నగరంతో సంబంధం ఉన్న అంశం ?
1) ఎముకల బ్యాంకు ప్రధాన కార్యాలయం
2) మూత్ర బ్యాంకు ప్రధాన కార్యాలయం
3) చర్మ బ్యాంకు ప్రధాన కార్యాలయం 4) పైవన్నీ

36. దేశంలో తొలి సిమెంట్ కర్మాగారాన్ని 1905లో ఏ నగరంలో నిర్మించారు?
1) మైసూరు 2) ముంబై 3) చెన్నై 4) రాంచీ

37. కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి?
1) హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్- ఆచార్య దేవ్‌వ్రత్
2) మణిపూర్ గవర్నర్- నజ్మాహెప్తుల్లా
3) తమిళనాడు- బన్వర్‌లాల్ పురోహిత్
4) జమ్ముకశ్మీర్- ఓం ప్రకాశ్ కోహ్లీ

వేములు సైదులు
జీకే & కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్
హైదరాబాద్

38. ఇప్పటి వరకు ఎంత మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పని చేశారు?
1) 14 2) 15 3) 16 4) 17

39. కింది ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా మహిళ పనిచేయలేదు?
1) ఒడిశా 2) మధ్యప్రదేశ్
3) బీహార్ 4) తమిళనాడు

40. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఎంపీ కనిమొళి, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజాను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు?
1) పాటియాల 2) మద్రాస్
3) ఢిల్లీ 4) పాట్నా

41. కింది వాటిలో ఆదర్శ సొసైటీ కుంభకోణం ఏ రాష్ట్రానికి సంబంధించినది?
1) మహారాష్ట్ర 2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్ 4) ఒడిశా

42. తమిళనాడు రాష్ట్రం ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరణ్ ఏ గుర్తుపై విజయం సాధించాడు?
1) ఈల 2) టోపీ 3) ఫ్యాన్ 4) సైకిల్

43. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఎన్నేండ్లపాటు పనిచేశారు?
1) 18 2) 19 3) 20 4) 21

44. ఏ రోజున భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించారు
1) డిసెంబర్ 19 2) డిసెంబర్ 20
3) డిసెంబర్ 16 4) డిసెంబర్ 21

సమాధానాలు

1-4	2-1	3-3	4-2	5-2	6-1
7-1	8-4	9-3	10-4	11-1	12-1
13-1	14-3	15-2	16-4	17-4	18-1
19-4	20-4	21-4	22-4	23-3	24-1
25-4	26-3	27-3	28-1	29-2	30-2
31-2	32-1	33-2	34-1	35-4	36-3
37-4	38-3	39-1	40-1	41-1	42-2
43-2	44-3	45-1	46-1	47-2	48-2
49-1	50-1.				

విజ్‌డం 'టీఎస్‌పీఎస్సీ' బుక్స్

ప్రైవేట్ పుస్తకం



టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్, ఇతర పోటీపరీక్షల కోసం విజ్‌డం పబ్లికేషన్స్ పలు పుస్తకాలను విడుదల చేసింది. తెలంగాణ జాగ్రఫీ (31 జిల్లాల సమగ్ర సమాచారం), సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం, రాష్ట్ర, కేంద్ర పథకాలు, విధానాలు అనే బుక్స్‌ను పీఎస్సీ సిలబస్ ప్రకారం రూపొందించారు. ఆయా పరీక్షల సిలబస్‌ను సులువుగా ప్రిపేర్ అయ్యేలా బుక్స్‌ను రూపొందించారు.
పుస్తకాల కోసం: 9291403205.

(Dwaraka) https://t.me/telugudailynews

బోరబండలో ఎమ్మెల్యే, డిప్యూటీమేయర్ పర్యటన

పిల్లల పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే గోపీనాథ్, డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్

- తొలి పిల్లల పార్కు ప్రారంభం
- రూ.45 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

ఎర్రగడ్డ, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): బోరబండ డివిజన్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్‌లు అధికారులతో కలిసి విస్తృత పర్యటన జరిపారు. రూ.45 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా బోరబండలో తొలి పిల్లల పార్కును ప్రారంభించారు. డివిజన్‌లోని సైట్-5 కాలనీలో బల్దియా రూ.9.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ పార్కును ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్‌లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన సమయంలో బోరబండలో కనీస వసతులకు దిక్కులేవన్నారు. అలాంటిది గత 3 ఏండ్ల వ్యవధిలో బోరబండ రూపురేఖలను మార్చే పలు పనులు చోటు చేసుకున్నాయన్నారు. బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. గత 3 ఏండ్లలో డివిజన్‌లో మౌలిక వసతులకు పెద్ద పీట వేయటం జరిగిందని.. త్వరలో రోడ్డు విస్తరణ పనులు మొదలవుతాయని పేర్కొన్నారు. తొలి మహిళాభవన్, తొలి ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీహాల్ తోపాటు పిల్లల పార్కు కూడా ఆ జాబితాలో చేరిందన్నారు.

బంజారానగర్‌లో.. తాగునీటి పైప్‌లైన్, బోరబండ ఓపీ సమీపంలోని సైట్-2 కాలనీలో సీసీ రోడ్డు, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనకు సర్కారు పెద్దపీట వేస్తుందన్నారు. ఏడాది వ్యవధిలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేందుకు ఎమ్మెల్యేతో పాటు తాను అందుబాటులో ఉంటామన్నారు. బోరబండను బంగారు బండగా తీర్చిదిద్దే అంశంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయటం జరిగిందని పేర్కొన్నారు. బోరబండ బస్టాండ్ నుంచి సైట్-3 హైటెక్ వరకు రోడ్డును విస్తరించేందుకు బల్దియా సిద్ధంగా ఉన్నదన్నారు. విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయినవారికి చెక్కులను అందజేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేష్, అధికారులు కృష్ణచైతన్య, రవూఫ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమోహన్, కార్యదర్శి జి.ముత్యాలు, పార్టీ నేతలు ఎన్.విజయకుమార్, శంకర్‌రాథోడ్ నాయక్, శివకుమార్‌గుప్త, కె.అంజయ్య, ఫయాజ్‌ఖాన్, మోహిద్‌బాషా, రాంచందర్, బాలకిష్టయ్య, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

బోరబండలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే, డిప్యూటీమేయర్

బంజారానగర్‌లో తాగునీటి పైప్‌లైన్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ

ఏ సమస్య ఉన్నా దృష్టికి తీసుకురండి : ఎమ్మెల్యే

శ్రీనగర్‌కాలనీ వాసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్

షేక్‌పేట, డిసెంబర్ 30 : విష్ణు స్ప్లెండర్స్ అపార్ట్‌మెంట్ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా నేరుగా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈ మేరకు శనివారం శ్రీనగర్‌కాలనీలోని స్ప్లెండర్స్ అపార్ట్‌మెంట్ ముందు ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్గంతో పాటు ఓపన్ నాలాను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రోడ్డు పక్కన్ను ఓపన్ నాలా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మున్సిపల్ ఈఈ కృష్ణచైతన్యకు సూచించారు. ఈ సమావేశంలో అపార్ట్‌మెంట్ అధ్యక్షుడు సురేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కోశాధికారి రమ్య, మోహన్‌రెడ్డి, చాలమియా, రాణి, ప్రశాంతి, రాధిక, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జహీర్, ప్రధాన కార్యాదర్శి నరేందర్‌యాదవ్, ఖలీమ్, జావిద్, అల్లం శ్రీను, కిరణ్‌యాదవ్, చౌదరి శ్రీనివాస్‌యాదవ్, భిక్షపతి, నాగరాజు, రమేష్, రామకృష్ణ, మధన్, మాధవి, అనిత, తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

ప్రదర్శనను తిలకిస్తున్న శాస్త్ర వేత్త లింగయ్య, తదితరులు

షేక్‌పేట, డిసెంబర్ 30 : విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానరంగంలో కూడా రాణించాలని ప్రముఖ శాస్త్రవేత్త, నాగారపు లింగయ్య, ఏ.శంకర్, ప్రొఫెసర్ రహమాన్ అన్నారు. ఈ మేరకు శనివారం షేక్‌పేట డివిజన్‌లోని టోలిచౌక్ రవీంద్ర భారతి స్కూల్‌లో విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మారుతున్న కాలానికనుగుణంగా విద్యార్థులను సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు మొక్కల పెంపకం, వరిసాగు, పెరటి మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, తెలంగాణ పండుగలు వంటివి ఏర్పాటు చేయడంతో వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మెదీపట్నం డీన్ ప్రియాంక, మనీష్, డీఐ మధు, ప్రిన్సిపాల్ లుబ్నా, అమూది, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆకటుకున్న నేషనల్ సిల్క్ ఎక్స్‌పో

వస్త్రాన్ని అలంకరించుకున్న నటీ ప్రియాంశదూబే

షేక్‌పేట, డిసెంబర్ 30: హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు గ్రామీణ హస్త కళా వికాస్ ఆధ్వర్యంలో శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమనంలోని నేషనల్ సిల్క్ ఎక్స్‌పో మేళా కొలువు దీరించి. ఈ ఎక్స్‌పోను వర్ధమాన నటి ప్రియాంశదూబే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించినందుకు నాకెంతో ఆనందంగా ఉందన్నారు. అ నంతరం నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ... దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు రూపొందించిన వస్త్రాలు, ఆభరణాలు, గృహోపకరణాలతో పాటు 70 రకాల విభిన్న ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచామన్నారు. ఈ మేళ జనవరి 6 తేది వరకు కొనసాగుతుందని తెలిపారు.

ఆకర్షణీయ రీతిలో కమాన్ నిర్మాణం

- రాజీవ్‌నగర్‌లో నేడు ప్రారంభించనున్న మాగంటి

ఎర్రగడ్డ, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీ ప్రవేశద్వారం వద్ద ఆకర్షణీయమైన ఆర్చి(కమాన్)ని నిర్మించారు. సంక్షేమ సంఘం వారే నిధులను సమకూర్చుకుని సుమారు రూ.7 లక్షలతో నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని, కాలనీవాసులందరూ ఆహ్వానితులేనని కాలనీ అధ్యక్షుడు కృష్ణశర్మ తెలిపారు.

వెంగళ్‌రావునగర్ డివిజన్ శాలిమార్ కాలనీలో 'కాఫీ విత్' కార్పొరేటర్‌లో భాగంగా తాగునీరు, పారుశుధ్యం, సీసీ కెమెరాలపై స్థానికులతో చర్చిస్తున్న కార్పొరేటర్ కిలారి మనోహర్, జలమండలి మేనేజర్ శంకర్‌బాబు, వార్డు మెంబర్లు తదితరులు -షేక్‌పేట

కృష్ణకాంత్ పార్కులో ఓపెన్ జిమ్‌లో ఇసుకను పరుస్తున్న పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ కిలారి మనోహర్, ఏఈ జమీల్ తదితరులున్నారు. -షేక్‌పేట

ప్లే స్కూల్లో బ్యూటిఫుల్ కంట్రీ ప్రదర్శన

మధురానగర్‌లోని ప్లే స్కూల్లో ప్రదర్శనలో ఉంచిన ఆహార పదార్థాలు

షేక్‌పేట, డిసెంబర్ 30: వెంగళ్‌రావునగర్ డివిజన్‌లోని మధురానగర్ ప్లే స్కూల్లో బ్యూటీఫుల్ ఇండియా కంట్రీస్ పేరట ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు శనివారం స్కూల్ ఆధ్వర్యంలో పిల్లలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తిస్తూ, రాష్ట్రంల్లో వివిద సుందరమైన ప్రాంతాలతో పాటు అక్కడి వస్త్ర ప్రదర్శన, ఆహార అలవాట్లను పదర్శించి పలువురుని ఆశ్చర్యపర్చారు. ఈ ప్రదర్శనలో డైరెక్టర్ అజయ్‌రావు, పాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

నమస్తే తెలంగాణ క్లాసిఫైడ్స్

CHANGE OF NAME

★I, Madhuri Rao Kurapati W/o. Kurapati Rahul Venkata Rao D/o. Manchikanty Viswanatham R/o. C202 Sunrise Enclave, Rd.10 Padma Rao Nagar, Sec-bad Changed my name as Manchikanty Kanaka Maha Lakshmi Madhuri.
NT-51467

★I, Vydgam Ravi Kumar, H.No. 6-3-75, Hanuman Nagar, Sadasivpet, Sangareddy Dist, T.S.-502291. Changed my name as "VAIDYAM RAVI KUMAR"
NT-194980

PLOT FOR SALE

★న్యూ HMDA LP.No.01 /LO/ PLG/HMDA/2017 లేఅవుట్‌లో ప్లాట్స్@6999/- ఆదిబట్ల, Nr.ORR, మరియు Vij హైవేనందు DTCP అప్రూవ్డ్ గల ప్లాట్స్ కే|| 3999/-. Ph: 9100245785/ 7702313557
NT-195431

★Kompally - Gowdavally MMTS Railway స్టేషన్ ఆనుకొని HMDA Layoutలో Gated Communityలో Premium Plots & Villas కలవు. All Majors Bank Loans Available. Ph: 8340999918
NT-195414

★శ్రీశైలం హైవేలో కడ్తాల్‌కి దగ్గరలో 100 గజాలు ప్లాట్ కేవలం 1,11,600/- మాత్రమే. ఫ్రీ సైట్ విజిట్, స్పాట్ రిజిస్ట్రేషన్. Ph: 9676987619.
NT-195307

★ఆదిబట్ల, శ్రీశైలం హైవే, హైవే ఫేసింగ్ లేఅవుట్ ఆమనగల్ నందు HMDA DTCP Approved Plots LP.No.315 Pharma City RRR దగ్గరలో EMI సౌ||. Ph: 9440515793.
NT-195225

★Bibi Nagar New HMDA LP.No. 12లో Nims, రైల్వే CCMB దగ్గర్లో రింగ్‌రోడ్ లోపల 200 ఇళ్ళకు ఆనుకొని అన్ని సదు||లతో ఇళ్ళు కట్టుకోవడానికి 180 గ|| ప్లాట్లు కలవు. క్లి||టై. స్పాట్ రిజి||. Ph: 9573015109.
NT-1685

★Shadnagar Townలో HMDA Approved LP: 095/ LO /Plg/ HMDA/ 2017, 4-Track Highway facingకి ఆనుకొని అన్ని డెవలప్‌మెంట్స్ Premium Plots & Villas కలవు. Bank Loans. 8340999918.
NT-195415

★భువనగిరి కొత్త కలెక్టరేట్‌కు ఆనుకొని 4 Way laneకు ఆనుకొని 350 ఎ||ల YTDA Layoutలో Plot కొనండి. EMI సౌకర్యం కలదు, గ|| కే|| 3825/-. Ph: 8885770055.
NT-194057

★న్యూ HMDA వెంచర్ ఆదిబట్ల, RR కలెక్టరేట్ పరిధిలో, Nr.TCS, Wonderla, Indo-UK హాస్పిటల్, ORR Facing, G.Community బ్యాంక్ లోన్స్. Cont: Ph: 7729873005.
NT-192246

PLOT FOR SALE



★న్యూ HMDA LP No.12/HMDA/2017, ప్లాట్@బీబీనగర్ & భువనగిరి దగ్గరలో వెంచర్ చుట్టూ '9' అడుగుల గోడతో, అధిక రాబడి వచ్చే శ్రీగంధం మొక్కలతో చ|| గ|| కే|| 1849 రూ|| ప్లాట్స్ కలవు. Ph: 9010255556
NT-1669

★సాగర్‌హైవే, ఆదిభట్ల, బొంగులూర్, ఇబ్రహీంపట్నం పరిధిలో HMDA Open Plots@6000/- to 9000/- per Sq.yd. గురుదత్త డెవలపర్స్. Ph: 9490112406, 9100984375.
NT-195037

★ఆదిభట్ల @ బొంగ్లూరు విశ్వేశ్వరయ్య Engg.కాలేజ్ ఎదురుగా HMDA LP.No.తో గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు 80% లోన్‌తో స్పాట్ రిజి|| అన్ని Devp.తో Ph: 8885937555/8885837555.
NT-195238

★యాదగిరిగుట్ట-త్వరలో మున్సిపాలిటీ కాబోతున్న యాదగిరిగుట్ట దేవస్థానానికి మరియు యాదగిరిగుట్ట ఔటర్‌రింగ్ రోడ్‌కి అత్యంత చేరువలో YTDA మరియు DTCP లే అవుట్‌లలో అభివృద్ధి పరచిన ఓపెన్ ప్లాట్లు కలవు. రేట్లు పెరగక ముందే మీ చిన్నారుల భవిష్యత్‌కై సంప్ర: Ph: 9502170318-9948047653.
NT-195237

★గృహ నిర్మాణానికి అనుకూలం 99 వేలకే. 100 చ||గ|| ప్లాటు Nr.ఎయిర్ పోర్ట్@షాద్‌నగర్ 50% కే.రిజి|| & 50% వాయిదాలు ఆఫర్ 7 కస్టమర్లకు Ph: 9542967615
NT-195401

★యాదాద్రికి అతి చేరువలో DTCP మరియు YTDA అప్రూవల్స్‌తో గజం: 3200/- నుండి 7500/- ప్లాట్లు అమ్మబడును. EMI సదుపాయం కలదు. Ph: 9000078104/ 9848438104.
NT-194968

★యాదగిరిగుట్టలో నెలకు 6 వేల EMIతో Plot స్వంతం చేసుకొనే అద్భుత అవకాశం. Ph: 9505435329.
NT-194060

★శంషాబాద్ దగ్గరలో 100 చ.గ. ప్లాట్లు గంధంచెట్లు మలబార్ వేపచెట్లతో 1,25,000/-, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, గేటెడ్ కమ్యూనిటీ EMI కలదు. 15 సం||ల సెక్యూరిటీ. Ph: 8340900095.
NT-195116

★యాదాద్రి@వంగపల్లి నేషన్ హైవే ఫేసింగ్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ నందు ప్లాట్లు కలవు. వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్. సంప్ర||. Ph: 9515438614.
NT-195071

★గండి మైసమ్మ 'X' రోడ్ వద్ద: ORR లోపల న్యూ HMDA అప్రూవ్డ్ వెంచర్‌లో ప్లాట్స్ LP No.46/HMDA/2017. చ||గ|| రూ|| 13,700/- లకే. బ్యాంక్ లోన్ & స్పాట్ రిజి||. Ph: 9951381533
NT-1746

★HMDA, YTDA @యాదాద్రికి వరంగల్ హైవేకి & Govt. Projectsకి దగ్గరలో Approved L.P.No.లో ఉన్న మా Gated Communityలో 100% బ్యాంక్ లోన్‌తో ప్లాట్లు & కాటేజస్, కట్టుకునే అవకాశం ప్రతిరోజు ఫ్రీ Site విజిట్ Closing ఆఫర్ 500/- గ|| డిస్కౌంట్. Ph: 9703939007.
NT-195418

★చౌటుప్పల్ హైవే NH9కి 1/2 కి.మీ. దూరంలో ఎర్రచందనం వెంచర్‌లో ప్లాట్లు కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్ విత్ లీగల్ అగ్రిమెంట్. Ph: 8801576948
NT-195320

★శంషాబాద్‌కు దగ్గర 200 చ|| గ|| ప్లాటు 3,00,000 మాత్రమే "EMI, 30 X 7000" RTC BUS రోడ్ ఫేసింగ్ డైరెక్ట్ కంపెనీ ఆఫర్. M.S.ఎస్టేట్. Ph: 9949695027
NT-7064

★Gated Commercial/ Residential DTCP Approved plots for sale @ Pharmacity Kadthal, RR District, For just Rs 4 Lack onwords. Ph: 8885577639/9032005658
NT-197076

★భూమి పూజ ఆఫర్ : కొల్లూరు భాష్యం వారి న్యూవిల్లాస్ & ఓపెన్ ప్లాట్స్ ఔటర్ రింగ్ రోడ్‌కి 1.5 Km 100' రోడ్ ఫేసింగ్, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ LP No. 34 డెవలప్‌మెంట్స్, 15 Mnts డ్రైవ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. Ph: 9849588299.
NT-194281

★యాదాద్రి: మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎర్రచందనం చెట్లు ఉన్న 55 ఎకరాల DTCP అప్రూవ్డ్ లే అవుట్‌లో మీ ప్లాట్ బుక్ చేసుకొని వారికి ఆర్థిక భరోసా ఇవ్వండి సంప్ర: 9849851044
NT-195106.

★రియల్ పెట్టుబడికి సరైన సమయం. యాదగిరిగుట్ట మున్సిపాలిటీగా మారుతున్న శుభ తరుణంలో జనవరి నుండి ప్లాట్ల ధరలు మరింత పెరగబోతున్నాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు యాదాద్రి to వంగపల్లి రోడ్డులో మేము అభివృద్ధిపరిచిన వెంచర్‌లో కేవలం 1లక్ష రూ|| చెల్లించి నేడే ఒక ప్లాటు బుక్ చేసుకోండి. ప్రతిరోజు ఫ్రీ సైట్ విజిట్. Ph: 9948544173.
NT-195226

★గజం 1899/- మాత్రమే యాదాద్రి (మున్సిపాలిటీ) గుడి మెట్ల నుండి కేవలం 8ని|| ప్రయాణం 167గ|| 250 గ|| ప్లాట్లు ప్రశాంతమైన వాతావరణంలో 30నెలల EMI సౌకర్యం. Ph: 9347170900
NT-195316

★HMDA Approved Open Plots Residential & Commercial, Hyd-Wgl Highway Adjoing NH-163 at Bhongiri. Ph: 9848799570
NT-195321

★కంపెనీ డైరెక్ట్ సేల్ బీబీనగర్ టౌన్‌కి HMDA అప్రూవల్‌తో 100 సిటీ బస్‌రోడ్ ఫేసింగ్ RRR ప్రక్కన AIMS, NIMS, CCMB, METRO రైల్వే స్టేషన్‌కి దగ్గర్లో Open ప్లాట్లు కలవు. EMI సౌ||. Ph: 8985546549
NT-195325

★Suchitra Circle Near, HMDA Approved Layout corner plots available, Bank loan avl., very near to RTO Office & Dandamudi Enclave. Ph: 9490330068
NT-897

★ప్రపంచంలో అతిపెద్ద ముచ్చర్ల ఫార్మా సిటీ శ్రీశైలం హైవే కడ్తల్ దగ్గర ఇల్లు కట్టుకోవడానికి 150 గ||. 4,80,000/- కే, DTCP అప్రూవ్డ్ లేఅవుట్‌లో ఓపెన్ ప్లాట్స్ కలవు. లోన్స్ 8340806578
NT-195438

★ఇల్లు కట్టుకోవడానికి 60 గ|| 69 వేలకే. Nr. ఎయిర్‌పోర్ట్ @ షాద్‌నగర్ Nr.సువర్ణభూమి, 70% కే రిజి & మిగితా లోన్. Ph: 9542877779
NT-195424

★ఆదిభట్ల, శ్రీమిత్ర, శ్రీ అంజలి, శ్రీశ్రీ, శ్రీ గృహ, చక్రధరి, నాదర్‌గుల్, బెంగుళూరు, మన్నెగూడ, మంగళపల్లి, ప్లాట్లు భూములు అమ్మబడును, కొనబడును, SLN Realtors. Ph: 9949165733,
NT-194272

★999/- గజం బెంగళూర్ హైవే, కొత్తూరు JP దర్గా దగ్గరలో 200, 400 గ|| Nr. Amazon, J&J, P & G, L.V. ప్రసాద్, Eye Instt. Natco, స్పాట్ రిజి|| Ph: 9963855779.
NT-186383

★Jb infra HMDA Approved Plots Available (540 Acres) on Sagar highway, near Adibatla, BDL, TCS & Aerospace, Collectorate, 70% Bank loans. 9550446057
NT-195419

★హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, పసుమాముల, అ/మెట్, శక్తినగర్, శ్రీశక్తినగర్, సాగర్‌పంపు కల్పతరువు, జనచైతన్య గ్రీన్‌సిటీ గణేష్ మిలినియమ్ సిటీలో ప్లాట్లు కొనబడును. Ph: 9948172307/ 9390846522.
NT-194962

★షాద్‌నగర్ టౌన్‌లో 100 గజాలు 1,50,000/- మాత్రమే, (నెలకు 5 వేలు EMI) ఫ్రీ రిజి|| & సైట్ విజిట్ ఫ్రీ. Maathrubhoomi Housing Pvt.Ltd. ఫోన్: 8185936389
NT-7071

★రాజేంద్రనగర్ రింగురోడ్ (హిమాయత్‌సాగర్)కు 24 మినిట్స్ డ్రైవ్‌లో మరియు శంషాబాద్ టౌన్ (బస్టాండ్‌కు) 20 మినిట్స్ డ్రైవ్‌లో లోకల్ బస్సుల సౌకర్యంతో ఇండ్లకు దగ్గరలో రెసిడెన్షియల్ Plots కలవు. 100 గజాలు 1,50,000/- (EMI కలదు). స్పాట్ రిజి||, సైట్ విజిట్ ఫ్రీ, డైరెక్ట్ కంపెనీ ఆఫర్, Maathrubhoomi Housing Pvt Ltd. Ph: 8374445619
NT-7072

★కీసరగుట్ట టౌన్: భోగారం మెయిన్ రోడ్ దగ్గరలో సెరిమిటి స్కూల్ ఎదురుగా 230 Sq yards ఈస్ట్ ఫేసింగ్‌తో అన్ని రకాల సౌకర్యాలతో చేయబడిన విశాలమైన స్థలంలో ప్లాటు. Ph: 9290967914/ 8328193058
NT-194978

★యాదాద్రి వద్ద వరంగల్ హైవేకి అతి చేరువగా DTCP లే అవుట్‌లో ప్లాట్లు కలవు. 60%లోన్ సౌకర్యం కలదు. Ph: 9866617488
NT-194225

★SSR డెవలపర్స్ వారి యాదగిరిగుట్ట పాత లక్ష్మీనరసింహ గుడికి దగ్గరలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అన్ని డె|| తక్కువ ధరలో ప్లాట్స్ కలవు. స్పా||రి||. Ph: 9948033142, 8885731233.
NT-194280

ప్రకటనదారులకు గమనిక

GST 01-07-2017 నుండి ప్రతి ప్రకటన పై GST (Goods and Service Tax) అదనం.

★మధ్య తరగతి వారికి శుభవార్త: 36 నెలల సులభ వాయిదాల్లో ప్లాటు & ఇళ్ళు యాదాద్రి మున్సిపాలిటీకి, టెంపుల్, Govt Projectsకి అతి దగ్గరలో ఉన్న మా టౌన్‌షిప్‌లో ప్లాటు కొనండి, ప్లాటుతో పాటు లక్షలు విలువ చేసే ఎర్ర చందనం చెట్లను ఫ్రీగా పొందండి. సంక్రాంతి ఆఫర్ ప్రతి బుకింగ్‌పై 2గ్రా|| బంగారం ఫ్రీ & డ్రాలో Activa, Bike, 10గ్రా|| బంగారం పొందండి. ప్రతి రోజు ఫ్రీ విజిట్ & అనుభవం కలిగిన మార్కెటింగ్ మిత్రులు కావలెను. ఫోన్: 9848948919.
NT-194066

LAND REQUIRED

★Required 2 to 6 Acres Land with in ORR Radial Roads through out City with 100/60 Ft Wide Road. Ph: 8074967620/ 9440807020 (No Brokers)
NT-195328

LRS/DTCP ప్లాట్లు

★వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ హైవే ఆలేరు (యాదాద్రి) & కొలన్‌పాకలో DTCP, LRS అప్రూవ్డ్ లే అవుట్‌లో చ||గ||కే|| 1150/- to 3000/-లకే ప్లాట్లు కలవు. డైరెక్ట్ కంపెనీ. Ph: 9866320230, 9182538594.
NT-194141

LAND FOR SALE

★26.5 ఎకరముల వ్యవసాయ సాగుభూమి మరియు ఫామ్‌హౌస్ అమ్మకమునకు కలదు, నీటి సౌకర్యం నిరంతరం కలదు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌కి కేవలం 70KM దూరంలో నల్గొండ జిల్లా, పెద్ద అడిసెర్లపల్లి మండలం, మేడవరం రోడ్డుకి ఆనుకొని ఉన్న సాగుభూమి అమ్మకానికి కలదు. Mr. సుబ్బరాజు దుబాయ్: + 971557406903 (Whats App) +971508474706
NT-168

రియల్ ఎస్టేట్

★JVS ప్యారడైజ్ DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ కడ్తాల్ వద్ద, పోలీస్ స్టేషన్ దగ్గర, H/W ఫేసింగ్, అన్ని డెవలప్‌మెంట్స్‌తో అమ్మబడును. Ph: 7032314786.
NT-180178

FLAT FOR SALE

★Defence Colony Nr to 'X' Road 2 bhk 1150 Sft, New Interior, North Facing 100% Vasthu Ready to Occupy. 8019360000
NT-4687

★ఉప్పల్ బస్‌స్టాండ్, డిపో దగ్గర్లో HMDA న్యూ 2BHK 25L, 3BHK 30L & Old 16L Flats. బ్యాంక్‌లోన్ అవకాశం. ఫోన్: 8897090484.
NT-195083

★Nacharam, Malapur, Anapurna Colony, East Face 2nd Floor 900sft 14 Lakhs, For sale. Ph: 9989747788, 9010132132.
NT-194979

FARM PLOTS FOR SALE

★Farm Plots అప్పా జంక్షన్ @ చేవెళ్ళ, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, మలబార్ చెట్లు, పండ్ల మొక్కలు, ఫుల్ డెవలప్డ్, స్పాట్ రిజిస్ట్రేషన్ Nr. 100ft Road. Ph : 9951685471.
NT-1678

FARM PLOTS FOR SALE

★WGL హైవే, బీబీనగర్ Rly స్టేషన్‌కు 1km & NIMSకు 2km, గ|| 3499/-, క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఫుడ్ కోర్ట్స్, ఫ్రూట్ & టేక్ ప్లాంటేషన్ గే|| కమ్యూ|| వెంచర్. Ph: 8121222210.
NT-194109

FARM LAND FOR SALE

★చిన్న పెట్టుబడితో ఫార్మ్‌ల్యాండ్ కొనండి. మలబార్ నీమ్‌చెట్లు + భూమి రేటు పెరుగుదల ద్వారా అధిక ఆదాయం పొందండి. ECIL -కీసర, యాదాద్రి రూట్, RRR చేరువలో గ|| 1499/- మాత్రమే. Ph: 9533599599
NT-4659

HOUSE FOR SALE/LEASE

★Deluxe Ind House/Lease. Badangpet clear title, car parking, N.face: 148 sq.yds, Green & peace area: Krishna water, R. Occupy, Low Price, Loan, G+1 permssion. Ph: 9241730949.
NT-195110

HOUSE FOR SALE

★Indp 30L & Duplex Houses in HMDA on Hayathnagar H/W Gated Community. All Dev., Loans. B.Bheemreddy. Ph: 9700974808/ 8885060741
NT-195105

★HMDA@నారపల్లి, వరంగల్ హైవేను ఆనుకొని ORRలోపల, Infosysకి అతి దగ్గరలో ఉన్న మా Gated, Comuలో 100% బ్యాంకు లోన్‌తో ప్లాటు & ఇళ్ళుకొనే అవకాశం. 100% Sec, గ్యారంటీ వాస్తు. స్పాట్ రి|| యాదగిరిగుట్టలో కూడా ప్లాట్స్ త్వరపడండి. Ph: 9703939007.
NT-194058

మిగతా క్లాసిఫైడ్స్ 10వ పేజీలలో

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో నమస్తే తెలంగాణ పత్రికకు ఏ విధమైన సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

మీకు కావలసిన సమాచారం కొరకు సులభమైన మార్గం... మన "నమస్తే తెలంగాణ" క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వడం...

4 లైన్లకు - రూ. 300/-
ప్రతి అదనపు లైనుకు - రూ. 50/-

పూర్తి వివరాలకు: 'నమస్తే తెలంగాణ' ప్రధాన కార్యాలయం,
8-2-603, 1/7, 8 & 9, Krishnapuram, Rd. No.10, Banjara Hills, Hyderabad-34.
Cell: 8096677819

అబిడ్స్	: 8096677813	చిక్కడపల్లి	: 8096677819	మెహిదీపట్నం	: 7680994032
అమీర్‌పేట్	: 8096677819	దిల్‌సుఖ్‌నగర్	: 8096677805	సంతోష్‌నగర్	: 7680994031
చార్మినార్	: 7680994030	తార్నాక	: 8096677806	సికింద్రాబాద్	: 8096677719
		ఎల్.బి.నగర్	: 8096660523	కూకట్‌పల్లి	: 7680992273

(Dwaraka) https://t.me/telugudailynews

(Dwaraka) https://t.me/telugudailynews

నమస్తే తెలంగాణ క్లాసిఫైడ్స్

SVR మ్యారేజ్ బ్యూరో



★అన్ని కులాల వారికి 1వ 2వ లేట్ మ్యారేజెస్ 15 రోజులలో సంబంధం కుదిర్చే ఏకైక సంస్థ. Ph: 9848062522.

NT-194062

మ్యారేజ్ బ్యూరో

★జై దుర్గా భవాని మ్యారేజ్ బ్యూరో గంగపుత్ర, బెస్త, గూండ్ల, అగ్నికుల, క్షత్రియ మరియు 1వ, 2వ మరియు లేట్ మ్యారేజ్ వారికి దేశ, విదేశీ MBBS డాక్టర్స్ సంబంధాలు 10 రోజులలో కుదుర్చబడును. Ph: 9441274685, 9963706985

NT-195080

ALCOHOL

★ఆల్కహాల్/మద్యం & సిగరేట్, గుట్కా త్రాగేవారికి తెలియకుండా మాన్పించబడును. కీళ్ళ నొప్పులు, పైల్స్ etc. కేంద్రీయ ఆయుర్వేద స్టోర్స్ & క్లినిక్ Ph: 9121331666

NT-194118

★ఆల్కహాల్, సిగరెట్ & గుట్క మాన్పించుటకు, బరువు తగ్గుటకు, సెక్స్ సమస్యలు, చర్మ & జుట్టు సమస్యలకు. శ్రీ దుర్గ ఆయుర్వేదిక్ హాస్పిటల్. Ph: 9494440166/ 55.

NT-194955

ASTROLOGY



★ అన్ని విషయాలు ఫోన్‌లో స్వయంగా చెప్పబడును. వ్యాపారం, విద్య, ఉద్యోగం, పెళ్లి, భార్యా భర్తల గొడవలు, కుటుంబం లక్ష్మీ నిలకడ, ఆరోగ్యం, రాజకీయం, అన్ని సమస్యలకు పూజ చేసి యంత్రాలు ఇవ్వబడును. Cell : 9959148144.

NT-194238

★అదృష్టం తలుపుతట్టేకాలం కలిసివచ్చేవారే నన్ను కలుసు కుంటారు. పరిష్కారంలేని సమస్యలు ఉండవు. సరియైన టైంలో సరియైన వ్యక్తుల్ని పూర్తి నమ్మకంతో కలిసి వారిచ్చే పరిహారం పొందాలి. మీ జీవితం మీ నిర్ణయంపైనే ఉంటుంది. ముఖ్యమైన 50 వివరాలతో మీ జాతకం కేవలం 500/- రూ||లకే వ్రాసి ఇవ్వబడును. వారికి లైఫ్‌టైం ఫ్రీగా జాతకం చెప్పబడును. ఆర్థిక, ఆరోగ్య, వివాహ, దాంపత్య, విడాకులు, సంతాన, ఉద్యోగ, వ్యాపారం, చదువు, ఆస్తి, సినిమా, కోర్టు, విదేశీయానం వగైరా సమస్యలు పరిష్కరించబడును. 70 సం||ల వయస్సు 50 సం|| అనుభవం కలిగి జంటనగరాలలో 1999 నుండి సేవలందిస్తూ ''భవిష్యశాస్త్ర విశారద, జాతక గ్రహదోష నివారణ రత్న, ప్రజాదరణ జ్యోతిష్య సామ్రాట్'' బిరుదులు పొందిన కాకినాడ M.S.R. మూర్తి సిద్ధాంతి గారిని ఉ.9–సా 6వరకు సౌత్ ఎండ్‌పార్క్ కాలనీ, L.B. నగర్, ఫోన్ చేసి రండి. Ph: 9391060189/ 7799496998.

NT-194959

OPEN PLOTS @ BHONAGIRI

hmda

హైదరాబాద్ సిటీకి అతి సమీపంలో పర్యాటక కేంద్రముగా రూపు దిద్దుకుంటున్న యాదాద్రి జిల్లా- భువనగిరి ఖిల్లా ఎదురుగా వరంగల్ హైవే Prop. RRR ప్రక్కన HMDA Approved న్యూ లే-అవుట్ " విలువైన ప్లాట్లు సరైన ధరలో కలవు" BANK LOAN AVAILABLE నూతన సంవత్సర శుభాకాంక్షలతో...

MEENESH GOUD 9948544173

ASTROLOGY

★ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కోయ గురూజీ అన్ని విషయాలు ఫోన్‌లో స్వయంగా చెప్పబడును. కుటుంబం, లక్ష్మీ నిలకడ, భార్యాభర్తల మధ్య అనుమానాలు, ప్రేమ, పెళ్ళి, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అన్ని సమస్యలకు శక్తిపూజలు చేయబడును. సెల్ : 9704109196

NT-186385

బంగారు మైసమ్మ పూజారి

★అన్ని విషయాలు ఫోన్‌లో స్వయంగా చెప్పబడును. లక్కీ నెంబర్ వ్యాపారం, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, భార్య భర్తల గొడవలు, కుటుంబం లక్ష్మీ నిలకడ, ఆరోగ్యం, రాజకీయం, అన్ని సమస్యలకు పూజ చేసి యంత్రాలు ఇవ్వబడును. Cell : 9959896622.

NT-194235

ఓంశక్తి జ్యోతిష్యం

★ఓం శక్తి జ్యోతిష్యం-సమ్మక్క పూజారి: ప్రేమ, పెళ్ళి, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, కోర్టు సమస్యలు, చెడు ప్రయోగాలు పరిష్కారం, ముఖం, చేయి చూసి జ్యోతిష్యం చెప్పును. టెంపుల్ బస్టాప్, KPHB. Ph: 9848163144.

NT-195026

సెక్స్ సమస్యలకు చికిత్స

★హస్త ప్రయోగంవల్ల వచ్చే బలహీనతకు, నిద్రలో వీర్యం పడిపోవడంవంటి సమస్యలకు సెక్స్‌లో బలహీనత ,వీర్యం త్వరగా పడిపోవడం, అంగం గట్టిపడకపోవడం, సెక్స్‌లో ఎక్కువసేపు పాల్గొనకపోడవం మరియు మగవారిలో శుక్రకణాలలేమి వలన సంతానం కలుగలేని వారికి శుక్రకణాల వృద్ధికి సంపూర్ణ వైద్యం మాదగ్గర తదితర సమస్యల కొరకు బేగంబజార్, ఛత్రి, సంప్ర|| డా|| ఎం.ఎం. అలీ, Time: 10.00AM to 2.00 PM, 4.00 PM to 8.00PM. సెల్: 8121104800.

NT195029

మగవారి సెక్స్ బలహీనతకు చికిత్స

★పెళ్ళి తరువాత స్త్రీ పురుషులు శృంగారం (సెక్స్)లో పాల్గొన్నప్పుడు స్త్రీ పురుషులు ఏ ఒక్కరిలో బలహీనత ఉన్న సుఖప్రాప్తి జరగదు. సెక్స్ బలహీనత/హస్త ప్రయోగం వల్ల జరిగే సెక్స్ బలహీనత/రతిలో పాల్గొనక ముందే వీర్యము బయటపడకుండ/వేశ్యల దగ్గరకు వెళ్ళినప్పుడు వచ్చే గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు చికిత్స/సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంగం గట్టిపడకపోవడం/నిద్రలో వీర్యం పోవుట. గట్టియా బయ్ కీళ్ళనొప్పులకు మందు ఇవ్వబడును. మూసాపేట్ X రోడ్, సంప్ర. డా.సయ్యద్ అజీమోద్దీన్ 9849082749.

NT-195030

AYURVEDIC

★సంతాన లేమి, చర్మరోగములు, నడుము నొప్పి, క్యాన్సర్, మధుమేహము, అధికబరువు, ఆస్తమా, కామెర్లు, BP, HIV, మూర్ఛ మొ|| దీర్ఘవ్యాధులకు 40 సం.గా ఆయుర్వేదానుభవమున్న ప్రొఫెసర్, డా|| ఉప్పలపాటి సుధాకరరావు. MD (Ay): Ph.D. రిటైర్డ్ ప్రిన్స్‌పాల్ గారి ప్రత్యేక వైద్యముకై సంప్ర: 9866190200.

NT-164

ఆయుర్వేదం

★సెక్స్ సమస్యా? వివిధ రకమైన మందులు వాడి ఫలితం లేక నిరాశ పడుతున్నారా! అయినచో మా ఆయుర్వేద మందులు వాడి చక్కని ఫలితాన్ని పొందగలరు. డయాబెటిక్ పేషెంట్స్‌కు ప్రత్యేక చికిత్స కలదు. Ph: 8977589988.

NT-195428

APPROVED RESIDENTIAL PLOTS @INDRESHAM

hmda

L.P.No.04/LO/PLG/HMDA 2017 NEAR PATANCHERU

Excella Greens

★ Close to ORR ★ Gated Community
★ Near ICRISAT, BDL
★ BHEL Township - 10 Min. Drive
★ Surrounding Colleges, Schools

with Bank Loans

9100944427 9642234083

APPROVED PLOTS @ KOLLUR and @ MOKILA

hmda

L.P.No.1325/lo/ZD-SKP/HMDA/2011

★ Near Gachibowli
★ Surrounding by Int. Schools
★ Adjacent Lahari Resorts
★ Near ICFAI University

with Bank Loans

9100944427 7993325978

PACKERS & MOVERS

★ Sri Sai Packers & Movers Local and all Over India Res-onable Price Head Office Nacharam: 27176927, Ameerpet: 9866379391, DSNR: 9247033927, KKP: 9949513929, MP: 9848263927, ECIL: 64539391.

NT-194130

BOREWELLS

★శ్రీ వెంకటేశ్వర బోర్‌వెల్స్ 4 1/2 -800 Fts, 6 1/2 -2000 Fts, రీబోర్ & ఫ్లషింగ్ రీజనబుల్ ప్రైస్ సంప్ర: శ్రీనివాస్ రెడ్డి. ఫోన్: 9000193999/ 9000293999.

NT-194961

GOLD FINANCE

★మీ బంగారం బ్యాంకుల్లో గాని, మార్వాడీ షాప్, ఏ ఇతర ఫైనాన్స్‌లో ఉన్నా, మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును. సంప్ర|| 9100329739.

NT-194134

★మీ బంగారం ముత్తూట్/మణపురం మరియు ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి విడిపించి మార్కెట్ ధరకు కొనబడును. Ph: 9177439010

NT-186898

★ బంగారం విడిపించబడును. అన్ని బ్యాంకులు ముత్తూట్, మణప్పురం, మార్వాడి షాపు ఏ ఇతర ఫైనాన్స్‌లో ఉన్నా మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును. ఫోన్: 8106775655.

NT-194954

★మీ గోల్డ్ & సిల్వర్ పెరిగిన ధరకు కొనబడును. బ్యాంక్‌ల నుండి, తాకట్టు షాపుల నుండి మా డబ్బుతో విడిపించి కొనబడును. Ph: 8688972609.

NT-194972

★మీ బంగారం తాకట్టు ఉన్నచో మా డబ్బుతో విడిపించి, తిరిగి లోన్ సదుపాయం కలదు & ఈ రోజు ఉన్న ఆన్‌లైన్ ధరకు కొనబడును వెంటనే డబ్బు చెల్లించబడును. Cell: 9133914499/ 9133914455

NT-197059

బంగారం విడిపించబడును

★బ్యాంకుల్లో, మార్వాడి షాపుల్లో తాకట్టులో ఉన్న మీ బంగారం, వెండి విడిపించి మార్కెట్ ధరకు కొనబడును. Missed Call: 9618741767.

NT-176492

APPROVED RESIDENTIAL PLOTS RAMPALLY @ BOGARAM

hmda

Near Warangal High Way

L.P.No.01/LO/PLG/HMDA 2016

★ 1 KM from ORR ★ 4 Min. Drive to Gatkesar ★ Near Srinidhi Engg. College

WITH BANK LOANS

Pocharam County Live life your way...

9100944427 9642234083

Sandstone Saviero

hmda APPROVED **PLOTS FOR SALE NR. TUKKUGUDA**

L.P.No.101/LO/PLG/HMDA 2016

★ Near Srisailam Highway
★ Near Schools & Hospitals
★ 10 Min. Drive from Int. Airport
★ Near ORR, FAB City
★ 30 Min. to Gachibowli

WITH BANK LOANS

9100944427, 9642234083

LIC AGENCY

★ మీరు LIC ఏజెన్సీ తీసుకొని అనతికాలంలోనే సొంత ఇల్లు + కారు మంచి ఆదాయం సంపాదించవచ్చు ఉత్సాహవంతులైన గృహిణి, రిటైర్డ్ VRS, టీచర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్, చిట్స్, పోస్టల్ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్, అదనపు ఆదాయం కొరకు ఆసక్తిగల వారు సంప్ర|| ఎ.వి. సుబ్బారావు. ఫోన్: 9703606699.

NT-062

CHITS & DEPOSITS

★కపిల్, మార్గదర్శి, విజయలక్ష్మీ చిట్ ఫండ్‌లలో 1L to 50L చిట్స్ న్యూ & వేకెంట్ చిట్స్ కలవు. పెండింగ్ చిట్స్ ఇప్పించబడును. సం|| కె.లక్ష్మీపతిగౌడ్, Ph: 9848088746

NT-195021

★సాయి మారుతి చిట్ ఫండ్స్‌లో 1 లక్ష నుండి 25 లక్షల వరకు న్యూ & వేకెంట్ చిట్స్ ఇప్పించబడును. L.B. నగర్. ఫోన్. 9133152255.

NT-195239

★శుభ నందిని చిట్స్ మా వద్ద 1 లక్ష నుండి 25 లక్షల వరకు న్యూ & వెకేంట్ చిట్స్ కలవు. కావలసిన వారు సం||ప్ర. Ph: 9133345065

NT-192197

PEST CONTROL

★ARG Pest Control White Ants, wood borer, Cockroach & Lizard. All Treatment 5-10 yrs, Guarantee 2BHK 2000/-, 3BHK 2500/-. Ph: 9912808736.

NT-195331

SERVICES

★తక్కువ పెట్టుబడితో ట్యూబ్‌లైట్ చౌక్ తయారుచేస్తూ అధిక ఆదాయం పొందండి. రా మెటీరియల్ మేమే ఇస్తాము, తయారీ సరుకు మేము కొంటాము. Ph: 8978517836/ 40021822

NT-176468

AMIT'S PIPE CLEANER

★1) కుళాయిలలో నీరు తక్కువగా వచ్చుట, 2) ఓవర్ హెడ్ ట్యాంక్‌లో నీరు నిండుగా ఉన్నా, కుళాయిలో నీరు తక్కువగా వచ్చుట AMIT's PIPE CLEANER వాడి చూడండి. అన్ని శానిటరీ మరియు హార్డ్‌వేర్ షాపులో లభించును, ఇన్‌స్పెక్షన్ ఫ్రీ. Ph: 9440677972.

NT-195318

DIRECT FINAL YEAR

★Spot admissions Exams in March Degree / P.G. / Diploma అగ్రి / మైనింగ్ / B.Tech (All) M.Tech/MBA / D.Ed. /B.Ped/M.Phil/Ph.D పూర్తి UGC-Valid for all govt. jobs & Pvt. Cell: 9959068816, 9494622053. WGL.

NTW-187502

PREMIUM PLOTS & VILLAS

hmda

LP : 095/LO/plg/HMDA/2017

SHADNAGAR TOWNలో 4 Track Highway facingకు, KOMPALLY-GOWDAVALLY MMTS Railaway Stationకు అనుకొని మరియు PATANCHERU-ISNAPUR Townలో గృహ నిర్మాణానికి అనువైన అన్ని డెవలప్‌మెంట్స్‌తో Gated Communityలో కలవు

Lorna Greens SHADNAGAR TOWN — LOAN FROM ALL MAJOR BANKS

8340999918

T.V. REPAIRS

★Sony, L.G., Videocon, Sansui, Onida, Sumsung, All Brands, LCD/LED, Colour T.V.Repairs at ur Home 20 yrs Exp. Sri Sai Electronics. Ph: 9701681303, 9505490602.

NT-195416

MICHINERY FOR SALE

★పేపర్ ప్లేట్ మెషిన్స్ కొత్తవి అమ్మకమునకు కలవు. నెలకు 15 వేల నుండి 20 వేలు వరకు సంపాదించుకోవచ్చు. సంప్ర- 9299457279/9849222839.

NT-176897

OLD AGE HOME

★మీన్స్ ఛారిటబుల్ ఓల్డేజ్ హోమ్స్, మౌలాలీ, ఉప్పల్ 'X' రోడ్స్, చీర్యాల, కీసరరోడ్, మానసిక, శారీరక వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులకు, ఆపరేషన్‌కు ముందు, తర్వాత '24' గం|| వ్యక్తిగత శ్రద్ధ, డాక్టర్, నర్స్ పర్యవేక్షణలో భోజనం, వసతి సౌకర్యం, Ph: 9346029991/ 9346129993/ 95/97/ 9700006699.

NT-189814

PASSPORT SERVICE

★Passport- PCC-Birth Certificate GST-Firm-Labour-Trade Licence's within 10days, IT Returns- PAN CARD. Call us:9290518264.

NT-195087

WATER PROOFING

★బాలాజీ వాటర్ ప్రూఫింగ్ బిల్డింగ్ స్లాబ్ లీకేజ్, వాల్ కోటింగ్ బాత్ రూమ్ టైల్ జెట్స్, వాటర్ ట్యాంక్ సంప్స్ ఎనీ లీకేజ్ 10సం||ల గ్యారంటీ కెమికల్స్‌తో చేయబడును. Ph : 9032593331,8639995260.

NT-195235

★సాయి బాలాజీ వాటర్ ప్రూఫింగ్: బిల్డింగ్ స్లాబ్ లీకేజీ, వాల్ కోటింగ్, బాత్‌రూమ్ టైల్ జెట్స్, వాటర్ ట్యాంక్ సంప్స్ ఎనీ లీకేజి 10సం||ల గ్యారంటి కెమికల్స్‌తో చేయబడును. Ph: 9121195558

NT-195204

WATER LEAKAGE

★జై శ్రీరామ్ వాటర్ ప్రూఫింగ్. సైడ్ వాల్ లీకేజ్, బాత్ రూమ్, వాటర్ ట్యాంక్, సంప్ ఎటువంటి బిల్డింగ్ లీకేజి అయిన 10 సం|| గ్యారంటీతో చేయబడును. Ph: 9966414970.

NT-195223

యాత్రలు

★మార్చి 8 కర్ణాటక యాత్ర -7500/-, ఏప్రిల్ 6 నేపాల్‌టూర్ -12,500/-, మే 24 కేరళయాత్ర -7900/-, జూన్ 11- రామేశ్వరం యాత్ర -6800. వసతి+భోజనం+ప్రయాణం. సంప్ర||. Cell: 7702108471/ 9440734701.

NT-176898

TOURS & TRAVELS

★శ్రీ మాత టూర్స్/కాశీ, నేపాల్, రామేశ్వరం సంపూర్ణ యాత్రలు తేది: 02-02-2018 రామేశ్వరం + 18 క్షేత్రాలు తేది: 05-03-2018 కాశీ 9నిద్రలు 5400/- రూం+భో+వసతి అడ్వాన్స్ రిజర్వేషన్ 2000/- Ph: 9603935937. స్వామి.

NT-194236

TOURS & TRAVELS

★18/1 గంగాసాగర్ యాత్ర 22 యా|| 15 రో|| రూ. 21,500/-, 23/2 వైష్ణవ దివ్యదేశాలు 18 రో|| 26/3 అష్టజ్యోతిర్లింగాలు, పంచద్వారలు 18రో|| 16/5 చార్‌ధామ్ యాత్ర 16రో|| 18 యా||. సంప్ర|| భాస్కర్‌రావు. 9848486847/9989649141.

NT-189823

LIFE COUNSELING

★కాన్ఫిడెన్స్ లేకపోవడం, భయం, భవిష్యత్తు గురించి ఆందోళన, చేదు జ్ఞాపకాలు, ఒత్తిడి, మతిమరుపు, పిల్లల పెంపకం, కెరీర్ కన్ఫ్యూజన్, రిలేషన్‌షిప్, బిజినెస్ సంబంధించిన ఏ సమస్యకైనా వెంటనే సంప్రదించండి. Ph: 8977744855

NT-4356

BUILDING CONSTRUCTION

★అత్యంత నాణ్యమైన, దృఢమైన భవన నిర్మాణం చ||అ.రూ.1,111/- కు చేయబడును. జయసింహ Builders & Developers Ph: 7799442110/ 9000803380.

NT-195069

ARCHITECTS & ENGINEERS

★HMDA/GHMC/DTCP., Building Plans & Designs, Layout Permissions, Online Submissions/ Approvals, LRS/BRS, T.S - IPASS. Ph: 9030745554

NT-189821

TUITIONS COACHING CENTRES

★N Light-Academy. New Batches Starting for Inter-MPC, BiPC, MEC, JEE-Mains-2018, NEET-2018, Short term 5-10th Tuitions (all subjects), ITI Foundation. Ph: 9705539249, Tarnaka.

NT-194129

AGRI BUSINESS

★గొర్రెలు, మేకలు, ఆవులకు సైలేజ్ సప్లై చేయబడును. Sheep, Goat, Cow, Buffalo సైలేజ్ తయారుచేసి ఇవ్వబడును. సత్య సైలేజ్ PVT, Ltd తిలక్ రోడ్ ఆబిడ్స్ Ph: 9030787517, కర్ణాటక. 07676191935

NT-189764

LOST

★I, Molakaluri Ram Kumar S/o. M.V.R Vittal H.No.1-5-1012/11/85, Flat No.203, Meridian Pride B.R.Nagar, Old Alwal, Sec-bad -500010 lost my Passport No. B3126567 while shifting my house from West Venkatapuram Alwal. If found pls. Ph: 9542586744

NT-195085

★I, Enjapally Renuka D/o. E.Ramaswamy R/o.25-8-252, Bapuji Nagar, Kazipet, Warangal Urban Dist, T.S., Lost my Original Passport bearing No. P3562000, Vocational Course Certificate Reg.No.062092328, SSC Certificate. If any found Cont: 9290959410

NT-195086

★I, Garisa Chaitanya Reddy. S/o.Ramakrishna Reddy. Lost my Original Document No.6834/2000, while travelling. If found Ph: 9949912527

NT-195118

★I, D.Prashanth Kumar S/o. D.Y. Charles, R/o. 12-11-955/ A, Warasiguda, Sec -bad -61, Lost my Original Passport No.E4637132 while travelling between Warasiguda and Sec-bad. If anyone found Contact: 9491124598

NT-51468

మిగతా క్లాసిఫైడ్స్ 11వ పేజీలలో

(Dwaraka) https://t.me/telugudailynews

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను శనివారం మంత్రి జోగు రామన్న, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాగ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, కోశాధికారి నవీన్‌రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు గుండు శ్రీనివాస్, రాహుల్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బాసబత్తిని రాజేశం, నాయకులు గణేశ్, మల్లిఖార్జున్‌తో కలిసి ఆవిష్కరించారు.

తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫోరం క్యాలెండర్‌ను ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జి. వైజయంతి, ఫోరం అధ్యక్షుడు పి.కృష్ణమూర్తి, కార్యదర్శి కె.నరేష్‌కుమార్, ఇతర సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

నాగోల్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో బీవీ గంగాధర్‌రెడ్డి పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలకు సెస్ పెంచాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న. **-ఖైరతాబాద్**

మద్యం మత్తులో యువకుడు హల్‌చల్

ఖైరతాబాద్ : మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. పెట్రోల్ మీద పోసుకొని నిప్పంటించుకొని దవాఖాన పాలయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పంజాగుట్ట పోలీసులు శనివారం సాయంత్రం వెల్లడించారు. సోమాజిగూడలోని పార్కు హోటల్‌లోని ఆక్వా పబ్‌కు శుక్రవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లాకు చెందిన సందీప్ వర్మ (35), తన స్నేహితులు రాజేందర్, శాలీబండాకు చెందిన జావిద్, కైసర్ మద్యం మత్తులో పార్కు హోటల్‌కు వచ్చారు. మద్యం కావాలని అడిగితే సమయం ముగిసిందని బౌన్సర్లు చెప్పడంతో వారితో గొడవకు దిగారు. దీంతో బౌన్సలందరూ కలిసి వారిని బలవంతంగా హోటల్ బయటకు పంపించారు. ఆవేశంతో ఊగిపోయిన సందీప్‌వర్మ పెట్రోల్ తీసుకొని తిరిగి హోటల్‌కు వచ్చాడు. తన ఒంటిపై పోసుకోడంతో పాటు బౌన్సర్‌లపై చల్లి నిప్పటించుకున్నాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బౌన్సర్ మంజూర్‌కు, సందీప్ వర్మకు గాయపడ్డారు. దీంతో వారిని సోమాజిగూడలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.

నమస్తే తెలంగాణ క్లాసిఫైడ్స్

HOUSE FOR SALE



★**శామీర్‌పేట (కరీంనగర్ హైవే) 23 Laks 140** గ|| 2 BHK & Villas HMDA గే|| క|| ప్రధానమంత్రి సబ్సిడీ, 2.75 Laks, 80% బ్యాంక్ లోన్. Ph: 9030932391/ 9100695909. **NT-191578**

★**నాగోల్ మెట్రోస్టేషన్ దగ్గరలో 200 FT.** Main Roadకు, గే|| కమ్యూనిటీ IND. Houses అతి తక్కువ ధరలో లభించును. Ph: 9030932391/ 9100695909 **NT-194218**

★**ఉప్పల్ మెట్రోస్టేషన్ దగ్గర్లో GHMC లేఅవుట్‌లో** విల్లాస్, సోలార్, C.C. కెమెరాలతో, క్లబ్‌హౌస్ & స్విమ్మింగ్ పూల్, All Amenities, 80% లోన్. Ph: 9059976884, 9704999892. **NT-194113**

★**Tirumalagiry, M.Dairy Farm Road, Telecom Colony,** Proposed 2 BHK Indp Houses 152 Sq.yds, North & East Facing 1200 sft Ground Flr@67 Lakhs & South@57L, Well Developed Colony. Ph: 9666669842, 9666645796, 9010302244 **NT-189825**

RESTAURANT FOR SALE

★**మేడ్చల్ చెక్‌పోస్ట్ మెయిన్ రోడ్డుకి** ఆనుకొని ఉన్న మంచి రన్నింగ్‌లో ఉన్న ''ఫ్యామిలీ రెస్టారెంట్'' అమ్మకమునకు కలదు. సంప్రదించండి. Ph: 9951233488/ 8121253739 **NT-167**

HMDA PLOT FOR SALE

★**కొంగర కలాన్ HMDA పర్మిషన్ గే|| క|| వెంచర్, స్పాట్ రిజి||,** బ్యాంక్ లోన్స్, RR Dist కలెక్టరేట్ ఆఫీస్, Indo-uk హాస్పిటల్, ఏరోస్పేస్, వండర్‌లా, T.C.S, C.T.S. VJA హైవే 1st టోల్‌గేట్ పంతంగి దగ్గర ఎర్రచందనం మొ|| ప్లాట్లు. స్పాట్ రిజి||. 8801321026. **NT-176889**

INDUSTRIAL LAND/SHEDS BUY-SALE-RENT

★**Industrial Lands/Sheds Buy-Sale-**Rent at Patancheru & Pashamailaram Cont : likitha Consultancy. 9908621324, visit : www.industrialproperties1974.com **NT-194150**

WANTED

jobs Apply Now!

★**ICICI, HDFC, Bank DSAలలో డైరెక్ట్ రిక్రూట్** S/W కా||సె|| & 10th- P.G, M/F తెలుగు, టె||కా||, రి||సీస్ట్, అకౌంట్స్, కౌన్సిలర్స్, డే||ఎంట్రీ, కలెక్షన్, వెరిఫి||, పికప్స్, టీమ్ లీడర్స్, సూ|| వైజర్స్ (అన్ని ఏరియాలకు) Fresh/Exp., B.Tech/ డిప్లొమా, ITI ఆల్ ట్రేడ్స్. జీ. 16 to 32 వేలు. Cell : 9676880208, 9866687141. **NT-195439**

★**డైరెక్ట్ జాబ్. ITI డిప్లొమా ఆల్ ట్రేడ్స్, 10th,** ఇంటర్, డిగ్రీ, MBA (HR, Finance, Marketing) & డాటాఎంట్రీ, టె||కాలర్స్, రి||సిస్ట్స్, ఆ|| బాయ్స్, కం|| ఆప||. Ph: 9398618816. **NT-195034**

★**యువతీ, యువకులకు అద్భుత అవకాశం. ప్రముఖ** కార్పొరేట్ కం||లో ఫిక్స్‌డ్ జీతం 10 వేలు (నో టార్గెట్) + Incv + రూం+ భోజనం 100 మంది కా||, Q: 10th -డిగ్రీ, P/F, వ: 18-25 సం||. Ph: 9618831719, 8885587619. **NT-195308**

★**Wanted District wise Commission Agents to promote Surgical Disposables and Diaper and hand rubs.** Viva Medicals. Ph:8977561234. **NT-195119**

★**సెక్యూరిటిగార్డ్స్, ఫీల్డు ఆఫీసర్స్ and ASO'లు** అర్జెంటుగా కావలెను. సింగిల్ పర్సన్స్‌కు రూము మరియు మంచి జీతం కలదు. Adress, కూకట్‌పల్లి (BJP ఆఫీస్). Cell: 040 -23160388/ 9100051847/ 9177212010 **NT-180174**

WANTED

jobs Apply Now!

★**Axis, Amazon బ్యాంకింగ్‌లకై ఫోన్ బ్యాంకింగ్,** కం|| ఆపరేటర్ & ఎగ్జి|| ఫీల్డ్ ఆఫీసర్, డెలివరీ M/F కావలెను. Qly: 10th - P.G., B.Tech, MBA, All Areas, జీ|| 10,000/- to 20,000/-. Ph: 9703851389. **NT-195214**

★**Direct Job, HDFC, ICICI నందు M/F స్టాఫ్** కావలెను. Qly: 10th to PG, MCA, MBA, B.Tech., Age: 18-35 లోపు, జీ|| 10k to 20k P/F టైం, 100% జాబ్. All Areas. Ph: 9703573369. **NT-195213**

★**Airtel, IDEA తెలుగు కాల్ సెంటర్లకై** Male/Female స్టాఫ్ కావలెను. Full/Part టైం, All Areas, Qly: 10th-PG, జీ: 8K to 18K. Ph: 9100189638. **NT-195224**

★**స్టార్ హోటల్స్‌లో క్యాటరింగ్ బాయ్స్ P/F** 250-500, కంపెనీల్లో హెల్పర్స్, సె||గార్డ్స్ M/F, హౌస్ కీపింగ్ (F). Off. బాయ్స్ కావలెను. Ph: 8639619035, 7659892230. **NT-176493**

★**Work from Home Part/Full Time** Jobs, Earn Daily 500 to 1000, Work for 1hrs, Good Opportunity to all. Ph: 9542370468/ 9502956132 **NT-195417**

★**స్పాట్ జాయినింగ్. సాలరీ -18,000 అర్జెంట్‌గా** ICICI, HDFC, SBI. బ్యాంకు ఏజన్సీలలో తెలుగు మాట్లాడే M/F స్టాఫ్, P/F టైమ్ అన్ని ఏరియాలు. Qual: 10 to PG. age 18 to 35. Ph: 9121030626 **NT-197101**

★**అర్జెంటుగా HDFC, Axis Backend Process కై** Ph: Banking కం.ఆపరేటర్స్. PO's కలెక్షన్ ఎగ్జి|| M/F స్టాఫ్ కావలెను. Q: 10th - PG, B.Tech, MBA. All Areas జీ: 10-20K, 100Jobs. Ph: 7036578568 **NT-195403**

★**ఉద్యోగ అవకాశం. ప్రముఖ కంపెనీలో Job చేయుటకు యువకులు** కావలెను. ఫిక్స్‌డ్ సాలరీ 12,000/- + ఇన్సెంటివ్స్ (నో టార్గెట్), Qualification: 10th/ఇంటర్/డిగ్రీ పాస్/ఫెయిల్, కన్సల్టెన్సీ కాదు, ఫ్రెషర్స్‌కు 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫిక్స్‌డ్ సాలరీ ఇవ్వబడును. Ph:7893393129 **NT-7049**

★**స్పాట్ జాయినింగ్. జీ|| 12,000 - 20,000** అర్జెంటుగా HDFC, ICICI, SBI బ్యాంక్ ఏజెన్సీలకు తెలుగు మాట్లాడే M/F స్టాఫ్, P/F టైం ఆల్ ఏరియాస్. Qly: 10th - P.G. Ph: 9121913974 **NT-194241**

★Wanted female tele callers and merketing executives at habsiguda. good salary and incentives. House wives and lic agents welcome contact: 9177367226/ 8500829257 **NT-195108**

★**స్టార్ హెల్త్ Insurance Co.Ltdలో** Agentగా పనిచేయుటకు LIC, DSE, FSE, GIC రియల్, MLM, VRS, Rtd, H/W, SSC శ్రీనివాస్ SM. Ph: 8790914795 **NT-195229**

★**Wanted Welders, Pannal** Fabricator & Helpers (1-5 years Exp) Prefered by L.B.Nagar Area People. Ph: 9248092235/ 9248092236. **NT-195326**

★**మా రియల్ ఎస్టేట్ కంపెనీలో పని** చేయుటకు మార్కెటింగ్ సిబ్బంది, టెలికాలర్స్ కావలెను. మంచి జీతం & కమీషన్ ఇవ్వబడును. సంప్ర|| 8790121760. **NT-194067**

★**స్పాట్ జాయినింగ్, చాక్లెట్, సోలార్, ఫ్యాన్, బిస్కెట్,** బీరు, సెల్‌ఫోన్, పేస్ట్, ఫార్మా కం||లకై సూ||వైజర్స్, హెల్పర్స్, ప్యాకర్స్ కా|| జీ|| 13-20 వేలు రూం+భోజనం ఫ్రీ. చదువులేకున్నా జాబ్. Ph: 9398515909 **NT-197075**

★**Wanted DRA Certified** Collection Executives, Telecallers with Computer Knowledge for Reputed Collection Agency, Attractive Sal + Allowance + Incentive. C :9121380936, 9121895309 **NT765**

★**"Required Pre-Sales & Mar-**keting with BE/B.Tech and MBA Qualification, ITI Qualified PCB Soldering Technicians & Office Assistants for an Reputed Organisation." Ph : 9182738181. **NT-4560**

★**KCR Jana Chitfund Pvt. Limited,** Hyderabad మా కొత్త బ్రాంచ్‌లు మెయింటెన్ చేయడానికి బ్రాంచ్ మేనేజర్లు, చిట్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావాలి. Ph: 9000919675. **NT-195426**

★**రియల్ ఎస్టేట్ కంపెనీలో పని** చేయుటకు అనుభవం ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ టీం లీడర్స్ కావలెను. Cell: 9963028612 **NT-195120**

WANTED TEACHERS

★**Wanted qualified and experienced tutors** to teach upto X standard and above. Walk in interview between 11:00 AM and 1:00 PM. Contact: 9121585737 **NT-00r**

TO-LET-COMMERCIAL

★Chaitanyapuri VIJ Bank Rd. DSNR 2 Shops Near Peddamberpet ORR 1200syds+ Room & Borewell, ORR Junction NH Facing 430 Syds. Open Plot And Hayathnagar Kummari Kunta 2 Rooms 432syds.Open Place + Borewell. 9246175688, 9542426344. **NT-195443**

PROPERTY REQUIRED

★**Wanted 1 to 5acres Land, also 500yds & above in Nars-**ingh, Kokapet, Nanakramguda, Gachibowli & Commercial Properties (any size or price) with ready rental income any areas in city. Ph: 9246365692, 8008000020 **NT-197061**

LEASE /COMMERCIAL

★**For Lease 40,000 Sft Commercial** Complex (Cellar+G+4) at Pillar-No-17, Jambagh. Suitable for Shopping Malls, Hospitals, Institutions, MNC Companies, etc. Ph: 9440940940/ 9440807020. **NT-194148**

SALE & MARKETING

★**Wanted Sales Executives &** Distributors for Skyfruit Product (Say Good bye to Diabetes) Whatsapp: 9959912388, Sreementerprises2015@gmail.com, Salary: 10,000 + inc **NT-4689**

మార్కెటింగ్ సిబ్బంది కావలెను

★**Hyd కేంద్రంగా ప్రారంభమైన** డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ కొరకు (FMCG, Textiles, Home Appliances & లక్షకు పైగా ప్రొడక్ట్స్) Team Leaders కావలెను. House Wifes, LIC, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ Agents, జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం స్వయంగా సంప్రదించండి. Ph: 9182642250. www.dipalisuperstores.com. **NT-194055**

SV/ WANTED

★**Wanted Candidates for baggage** loading & Cleaning to work with Menzies Bobba Ground Handling Services Pvt. Ltd., Age: 20-35yrs. Should hold passport & year of issuance should be after 2014. Walk-In-Interview on 01-01-2018. Ph: 9248123092 (No Brokers, Contact Direct) **NT-197078**

RENT COMMERCIAL

★**Independent New Building. Facing** Malakpet to Dilsukhnagar Main Road Beside SBI. 1st, 2nd, 3rd & 4th. Four Floors Measuring about 4000 Square Feet Each Floor Available for Rent in part or full. with Cellar Parking. Highly Suitable For Showrooms, Poly Clinic, Diagnostic Centre, Etc. Contact : 9849025127. **NT-00**

S/V WANTED

★**వెంటనే కావలెను, హార్డ్‌వేర్ పార్కు, మహేశ్వరం** తుక్కుగూడ I.T.I డ్రాయింగ్ ఫిట్టర్స్, ఆర్క్ వెల్డర్స్ Exp: 1-3yrs/ ఫ్రెష్, & I.T.I ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంటర్వ్యూ: జనవరి 02, 03. Ph: 8885596407/ 7993591407 **NT-197080**

JOBS

★**Srujana Homes Required** GM/ DGM/ AGM'S/ Executives For HMDA Approved Ventures Plots Sale & Female HR, Receptionist Also Required. Ph : 9676450099 **NT-854**

WANTED TEACHERS

★**Delhi Based Bachpan a Play School requires a** qualified trained and Experienced Counsellor and Mother Teachers. 9912966111, 9959322335, Send CV to "hayathnagar2176@bachpanglobal.com" **NT-194965**

WANTED DRIVER & COOK/TO-LET

★**అబిడ్స్ నాంపల్లి స్టేషన్ రోడ్, సూర్య హాస్పిటల్ లేన్‌లో ఇంట్లో** వంట మనిషి మరియు 6సం||ల అనుభవం గల కారు డ్రైవర్ కావలెను. & గ్రౌండ్ ఫ్లోర్, 1st ఫ్లోర్ సింగిల్ రూమ్స్ విత్ కిచన్ & అటాచ్ బాత్ కిరాయికి ఇవ్వబడును. Ph: 7288961274 **NT-195151**

స్పాట్ జాయినింగ్

★**స్పాట్ జాయినింగ్. Sal: 20,000/-, ICICI, HDFC, SBI Bank** ఏజెన్సీలలో 300 ఖాళీ పోస్టులకై తెలుగు మాట్లాడే M/F స్టాఫ్, ఆల్ ఏరియాస్ P/F టైం. Q: 10 to PG, Age: 18 to 35. Ph: 9515313987. **NT-194242**

రిసెప్షనిస్ట్ కావలెను

★**ట్రైనీకేర్ ఆఫీస్‌కి లేడి రిసెప్షనిస్ట్** (1) టెలికాలర్ తెలుగు & ఇంగ్లీష్, పార్ట్/ఫుల్ టైం, టైమింగ్స్ 11am-5pm జీ: 8 to 12K వాక్-ఇన్. Ph: 7661968861 **NT-189819**

WANTED DRIVERS

★**Wanted DCM Drivers with badge** Number, Chemist, Microbiologist for our Sangareddy water Plant. Cont: 9676444183/ 7032655869. **NT-195327**

అర్జెంటుగా కావలెను

★**సెక్యూరిటీ గార్డ్స్ (8గం. 11000/- & 12 గం||** 14000/-) హౌస్ కీపింగ్ బాయ్స్, ఆఫీస్ బాయ్స్, 26 Days 9000 Salary, కాల్ సెంటర్స్ M/F కావలెను. Ph: 9908373480,040-48529274. **NT-194963**

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో నమస్తే తెలంగాణ పత్రికకు ఏ విధమైన సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

(Dwaraka) https://t.me/telugudailynews

కొత్త ఏడాదిలో..
అగ్రస్థానమే లక్ష్యం

అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం..వచ్చే ఏడాదిలో నగర రోడ్ల రూపురేఖలను పూర్తిగా మార్చుతాం.. అవసరాలనుబట్టి బ్లాక్ టాపింగ్, వైట్ టాపింగ్ రోడ్లను ఏర్పాటుచేస్తాం. ఇలా రోడ్ల పునర్నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంచేశాం. అధునాతన పరిజ్ఞానంతో పనులు నిర్వహిస్తాం. అన్ని శాఖలతో సమన్వయంతో పనులు చేపడతాం..' అని మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. 2017లో జీహెచ్ఎంసీ సాధించిన విజయాలు, వచ్చే ఏడాదిలో నిర్ధారిత లక్ష్యాలపై శనివారం జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వచ్చే ఏడాది ప్రణాళికను వివరించారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

- చేపట్టిన ప్రాజక్టులన్నింటినీ విజయవంతంగా పూర్తిచేస్తాం
- నగర సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి
- ప్రభుత్వ సహకారం, ప్రజల భాగస్వామ్యంతో మరింత ముందుకు
- మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో లక్ష్యాలు సాధిస్తాం
- జీహెచ్ఎంసీ 2017 ఇయర్ రౌండప్‌లో మేయర్



1 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం

హైదరాబాద్ నగరాన్ని మురికి వాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన డబుల్ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా రూ.8,598,58 కోట్ల వ్యయంతో లక్ష ఇండ్ల నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.790 లక్షల వ్యయంతో రెండు బెడ్‌రూంలు, రెండు బాత్‌రూంలు, ఒక కిచెన్, హాల్‌తో నిర్మిస్తున్న ఈ డబుల్ ఇండ్లు మరి కొద్ది రోజుల్లోనే ఎరుకల నాంచరమ్మ బస్తీ, సింగం తండాల్లో సిద్ధం కానున్నాయి. ఇప్పటి వరకు మరెక్కడా సఫలీకృతం కాని విధంగా గ్రేటర్‌లో 41 బస్తీల్లో నివాసితులను ఖాళీ చేయించి ఇన్‌సీటు పద్ధతిలో డబుల్ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో జీహెచ్ఎంసీ విజయం సాధించింది.

2 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా జీహెచ్ఎంసీ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఇతర శాఖల కన్నా ముందంజలో ఉంది. ఈ-ఆఫీస్ నిర్వహణ, టౌన్‌ప్లానింగ్ ఆన్‌లైన్ పద్ధతిలో భవన నిర్మాణ అనుమతులు, వాహనాలకు జీఐఎస్ మ్యాపింగ్, రికార్డుల డిజిటలైజేషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల మంజూరు, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా జీహెచ్ఎంసీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందంజలో ఉంది.

3 టౌన్‌ప్లానింగ్ ఆన్‌లైన్‌లో..

డీపీఎంఎస్ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీచేయడం, బహుళ అంతస్తులు, కమర్షియల్ భవన నిర్మాణాలకు కూడా ఆన్‌లైన్ విధానం ద్వారానే అనుమతులు అందించడం ద్వారా టౌన్‌ప్లానింగ్ ఆధునిక, సాంకేతికతను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్యులు జారీచేసింది.

4 2,399 కోట్లతో ఎస్ఆర్‌డీపీ

ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్‌డీపీ) రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిలో భాగంగా మొదటి దశలో రూ. 2399. 64 కోట్ల వ్యయంతో పలు ఫ్లైఓవర్లు, కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

5 230 కోట్లతో నాలాల విస్తరణ

వర్షపునీరు వెళ్లడానికి అడ్డంకిగా ఉన్న వివిధ నాలాల్లో 47 సమస్యాత్మక ప్రాంతాలలో రూ. 230 కోట్ల వ్యయంతో నాలాల విస్తరణ చేపట్టే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి తోడుగా మరో 13 ప్రధాన సమస్యాత్మక ప్రాంతాల్లో నాలాల విస్తరణ పనులు చేపట్టనున్నారు.

6 43.63కోట్లతో.. 117 జంక్షన్ల అభివృద్ధి

నగరంలో మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ నిర్వహణకు మొదటి దశలో 35 జంక్షన్ల అభివృద్ధి, రెండవ దశలో మరో 30 జంక్షన్ల అభివృద్ధిని చేపట్టడం జరిగింది. వచ్చే ఏడు సంవత్సరాలకు ఉండే ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ జంక్షన్ల అభివృద్ధి చేపట్టడం జరిగింది.

7 చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్

చార్మినార్‌ను మరింత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రూ. 35.10 కోట్లతో చేపట్టిన చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టులోభాగంగా 5.40 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణ పనులను చేపట్టగా 4.82 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి అయింది. 2.3 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్‌రోడ్ కూడా పూర్తిచేయడం జరిగింది.

8 ఎల్ఈడీ వెలుగులు

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 4.54 లక్షల సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను అమర్చే అతిపెద్ద ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. లైట్ల మార్పిడి ద్వారా సంవత్సరానికి 162.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఆదా అవడంతో పాటు రూ.115.13 కోట్లు జీహెచ్ఎంసీకి మిగులు కానుంది.

9 40 మోడల్ మార్కెట్లు

రూ. 20 కోట్ల వ్యయంతో 40 ప్రాంతాల్లో మోడల్ మార్కెట్లను నిర్మిస్తున్నది. ఇప్పటివరకు 28 మోడల్ మార్కెట్ల నిర్మాణం పూర్తికాగా మిగిలిన 12 మార్కెట్లు పురోగతిలో ఉన్నాయి.

10 రూ.30.32 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లు

నిరుపేదల సౌకర్యార్థం 16 మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను జీహెచ్ఎంసీ నిర్మిస్తున్నది. ఈ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్ల వల్ల సమావేశాలు, శుభకార్యాలు, ఇతర సమావేశాలు నిర్వహించుకునే వీలుంది. ప్రస్తుతం రూ.30.32 కోట్లతో 16 ఫంక్షన్ హాళ్లకుగాను ఐదు పూర్తికాగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.

11 గ్రేవ్‌యార్డ్‌ల అభివృద్ధి

నగరంలోని 24 శ్మశానవాటికలను రూ.24.13కోట్ల వ్యయంతో అభివృద్ధి చేపట్టడం జరిగింది. వీటిలో ఇప్పటికే పది పనులు పూర్తికాగా, మరో 14 పనులు పురోగతిలో ఉన్నాయి.

12 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం...

నగరంలో రూ.3.82కోట్లతో ఐదు ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం జరిగింది. టిప్పుఖాన్ బ్రిడ్జి, సరోజిదేవి దవాఖాన, మహావీర్ దవాఖాన, కేర్ దవాఖాన, గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ వద్ద ఈ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.

13 63 చెరువుల అభివృద్ధి..

చెరువులలో ఆక్రమణలను తొలగించి వాటిని మంచి పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేసి, చిన్న పిల్లలకు ఆట వస్తువులు, బోటింగ్, వాకింగ్-వే, క్రీడాస్థలం తదితర సౌకర్యాలను కల్పించే పనులు పురోగతిలో ఉన్నాయి. 63 చెరువులను రూ.94.17కోట్ల వ్యయంతో చేపట్టగా, వీటిలో 50చెరువుల్లో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి.

14 గణేశ్ నిమజ్జన కొలనులు

నగరంలోని చెరువులు గణేశ్ విగ్రహాల నిమజ్జనం వల్ల కాలుష్యానికి గురవుతున్నాయి. కాలుష్య నివారణకు రూ.27.81కోట్ల వ్యయంతో 30 చెరువుల్లో ప్రత్యేకంగా గణేశ్ నిమజ్జన కొలనుల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో 13పూర్తికాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.

15 జిమ్నాసియాల ఏర్పాటు

యువతలో క్రీడలపై ఆసక్తి కల్పించడం, శారీరక దృఢత్వం పెంపొందించడానికి గాను జిమ్నాసియాలను ఏర్పాటు చేసింది. ఎక్కడైతే 1000చ.అ. విస్తీర్ణం కలిగిన భవనం అందుబాటులో ఉన్నదో అక్కడ ఈ జిమ్నాసియాలను ఏర్పాటు చేశారు. రూ. 45.13కోట్ల వ్యయంతో 14 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, స్టేడియాలను నిర్మించారు.

16 ఆధునిక జంతు వధశాలలు

దేశంలోని అత్యంత ఆధునిక, మెకనైజ్‌డ్ జంతు వధశాలలను నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. అంబర్‌పేట, గౌలిపుర, రాంనాస్‌పుర, న్యూబోయిగూడలో ఈ ఆధునిక జంతు వధశాలలు ఏర్పాటు చేయడంతో పాటు రూ.70కోట్లతో చెంగిచర్లలో కామన్ రెండరింగ్ ప్లాంట్‌ను జీహెచ్ఎంసీ నిర్మించింది.

17 తాగునీటి సరఫరా

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించే, జవహర్‌నగర్‌తో పాటు 12గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరా అందించేందుకు రూ.4.61కోట్లను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. వీటిలో రూ. 3.46కోట్లు మంచినీటి సరఫరాకు రూ. 1.15కోట్లు 200ఎంఎం వాటర్‌సప్లై పైప్‌లైన్లకు కేటాయించారు.

18 పేద ఒలింపియన్లకు ఆర్థిక సాయం

గతంలో ఒలింపిక్, ఆసియా క్రీడలు, ఇతర అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి పేరుతెచ్చిన 60సం.లకు పైబడ్డ హైదరాబాద్‌లోని క్రీడాకారులకు జీహెచ్ఎంసీ ఆర్థిక సాయం అందిస్తున్నది. నిరుపేద స్థితిలో ఉన్న 8 మంది మాజీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను గుర్తించి, వీరిలో 6మందికి ఒక్కొక్కరికి నెలకు రూ. 10వేల చొప్పున సంవత్సరం పాటు అందిస్తున్నది.

19 ఫిష్ మార్కెట్ల నిర్మాణం

నాలుగు ప్రాంతాల్లో రూ.13కోట్ల వ్యయంతో ఫిష్‌మార్కెట్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. కూకట్‌పల్లి, బేగంబజార్, నాచారం, చిలుకలగూడలో ఈ ఫిష్‌మార్కెట్లను చేపట్టగా నాచారంలో ఫిష్‌మార్కెట్ నిర్మాణం పురోగతిలో ఉండగా కూకట్‌పల్లి, బేగంబజార్, చిలుకలగూడలు టెండర్ స్థాయిలో ఉన్నాయి.

20 వ్యర్థాల ట్రీట్‌మెంట్‌కు రూ. 1.86కోట్లు

జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌లో పేరుకుపోయిన 6.50లక్షల టన్నుల చెత్త ద్వారా ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే కాలుష్య భరితమైన ద్రవాలు (లీచెట్)లను శుద్ధిచేయడానికి రూ.1.86కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

21 21. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు

ఢిల్లీ నాగ్‌పూర్ నగరాల అనంతరం కేవలం హైద్రాబాద్ నగరంలోనే భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. ఫతుల్లాగూడ, జీడిమెట్లలో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.

22 ఈ- లైబ్రరీల ఏర్పాటు

ప్రజల్లో పఠనాసక్తిని రేకెత్తించడం, యువతకు పోటీ పరీక్షలకు కావాలసిన సమాచారం అందించడానికి గాను కాలనీలు, కమ్యూనిటీహాళ్లలో ఈ-లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ఈ లైబ్రరీలలో కంప్యూటర్లు, ఫర్నీచర్ పుస్తకాలు పత్రికలను ఏర్పాటు చేసి సంబంధిత కాలనీల సంక్షేమ సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.

23 ఇ-ఆఫీస్ నిర్వహణ

జీహెచ్ఎంసీలో 2014నవంబర్ 5వ తేదీన ప్రారంభించిన ఇ- ఆఫీస్ జాతీయ స్థాయిలో ఇ- గవర్నెన్స్ కార్యక్రమానికి ప్రధాన భాగస్వామిగా మారింది. జీహెచ్ఎంసీ లోని అన్ని రకాల ఫైళ్ల మూమెంట్‌ను స్పష్టంగా తెలుసుకునే అవకాశం కూడా దీనిద్వారా కలిగింది.

24 మై- జీహెచ్ఎంసీ యాప్

నగరంలోని వివిధ సమస్యలను నేరుగా జీహెచ్ఎంసీ దృష్టికి తేవడానికిగాను 15-07-2016న మై- జీహెచ్ఎంసీ మొబైల్ యాప్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు ఈ మొబైల్ యాప్‌ను ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 2.70లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు ఈ మొబైల్ యాప్ ద్వారా నగరవాసులు తమ ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్‌లను చెల్లించడంతో పాటు జనన, మరణ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

25 స్వచ్ఛ ఆటోటిప్పర్ల పంపిణీ

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడానికిగాను 2 వేల ఆటో టిప్పర్లను అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. డ్రైవర్ కమ్ ఓనర్ పద్ధతిలో ఈ ఆటో ట్రాలీలను నగరంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మరో 500 స్వచ్ఛ ఆటోలను అందించడానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది.

26 స్వచ్ఛ హైద్రాబాద్

2017 లో 500 నగరాలకు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరం మెట్రో నగరాల్లో ప్రథమ స్థానం పొందిన స్ఫూర్తిలో 2018 లోను జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానం పొందడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.

27 మా ఇంటి నేస్తం

గ్రేటర్ హైదరాబాద్‌లో వీధికుక్కలను దత్తత తీసుకునే వినూత్న కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 1617 వీధికుక్కలను దత్తత చేపట్టడం జరిగింది.

28 కుటుంబంగా కలిసి ఉందాం.. చెత్తను విడదీద్దాం

గ్రేటర్‌లో తడి,పొడి చెత్తను విడదీసే కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమానికి అనుసంధానిస్తూ వినూత్న రీతిలో కుటుంబంగా కలిసి ఉందాం. చెత్తను విడదీద్దాం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.. వివిధ కారణాలతో విడిపోయిన.. జంటలను తిరిగి కలపడం జరిగింది.

29 ఇంటింటికి రెండు డస్ట్‌బిన్‌లు

దేశంలో మరే నగరంలో లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 22 లక్షల ఇళ్లకు ఇంటికి రెండు డబ్బాల చొప్పున 44లక్షల డస్ట్‌బిన్‌లను అందజేసింది తడి చెత్త,పొడిచెత్తను వేర్వేరుగా సేకరించడానికి ఈ డస్ట్‌బిన్లను పంపిణీ చేసింది.

30 రూ. 5/- కే భోజన పథకం

2014 మార్చిలో ప్రారంభమైన ఈఐదు రూపాయల అన్నపూర్ణ భోజన పథకం ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 150 కేంద్రాలలో అమలు చేస్తున్నారు. ఈ 150 కేంద్రాల ద్వారా ప్రతి రోజు 40 వేల మందికి భోజనం అందుతున్నది.

31 1.61 కోట్ల మొక్కలు నాటడం

హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి 61 లక్షల మొక్కలను నాటడం జరిగింది. 285 కాలనీ పార్కులను కొత్తగా ఏర్పాటు చేయగా 59 సెంట్రల్ మీడియాలను, 34 నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగింది.

32 ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్

జీహెచ్ఎంసీ పనిచేస్తున్న 22వేల మంది పారిశుధ్య కార్మికుల హాజరును ఆధార్ నెంబర్లతో అనుసందానించిన బయోమెట్రిక్ హాజరు సేకరణ విధానాన్ని జీహెచ్ఎంసీలో ప్రారంభించారు. పారిశుధ్య కారిమకుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో సేకరించే కార్పొరేషన్ దేశంలోనే మొదటిదిగా జీహెచ్ఎంసీ నిలిచింది. ఈ బయోమెట్రిక్ హాజరు ప్రవేశ పెట్టిన నుండి నెలకు సుమారుగా రూ. 4.22 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఆదా అవుతున్నాయి.

33 అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం

నగరంలోని మహిళలు, యువకులు, వికలాంగులకు వివిధ విభాగాల్లో శిక్షణ చైతన్యం కల్పించడం ద్వారా వారికి జీవనోపాధి కార్యక్రమాల ఏర్పాటు స్వయం సహాయక బృందాలు, టౌన్‌లెవల్, స్లమ్ లెవల్ ఫెడరేషన్ల ఏర్పాటు ద్వారా పేదరికాన్ని పారద్రోలి ఆర్థికంగా బల పడటం ద్వారా ఆత్మస్థైర్యంతో జీవనం గడిపేందుకు అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం కృషి చేస్తుంది.

34 బల్దియా అవార్డుల పంట..

కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ సివిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టూరిస్ట్ డెస్టినేషన్ విభాగంలో నేషనల్ టూరిజం అవార్డు
ట్రేడ్ లైసెన్సు ఫీజుల్లో వసూళ్లలో గణనీయ పెరుగుదల సాధించినందుకు స్కోచ్ మెరిట్ అవార్డు
గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 'బెస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం ప్రాజెక్ట్ ఫర్ హెచ్‌ట్రిమ్స్ కు అర్బన్ మొబిలిటీ ఇండియా అవార్డు
ఆన్‌లైన్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(డీపీఎంఎస్)కు స్కోచ్ మెరిట్ అవార్డు

(Dwaraka) https://t.me/telugudailynews

కొత్త ఏడాదిలో..
అగ్రస్థానమే లక్ష్యం

అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం..వచ్చే ఏడాదిలో నగర రోడ్ల రూపురేఖలను పూర్తిగా మార్చుతాం.. అవసరాలనుబట్టి బ్లాక్ టాపింగ్, వైట్ టాపింగ్ రోడ్లను ఏర్పాటుచేస్తాం. ఇలా రోడ్ల పునర్నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంచేశాం. అధునాతన పరిజ్ఞానంతో పనులు నిర్వహిస్తాం. అన్ని శాఖలతో సమన్వయంతో పనులు చేపడతాం..' అని మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. 2017లో జీహెచ్ఎంసీ సాధించిన విజయాలు, వచ్చే ఏడాదిలో నిర్ధారిత లక్ష్యాలపై శనివారం జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వచ్చే ఏడాది ప్రణాళికను వివరించారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

- చేపట్టిన ప్రాజక్టులన్నింటినీ విజయవంతంగా పూర్తిచేస్తాం
- నగర సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి
- ప్రభుత్వ సహకారం, ప్రజల భాగస్వామ్యంతో మరింత ముందుకు
- మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో లక్ష్యాలు సాధిస్తాం
- జీహెచ్ఎంసీ 2017 ఇయర్ రౌండప్‌లో మేయర్



1 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం

హైదరాబాద్ నగరాన్ని మురికి వాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన డబుల్ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా రూ.8,598,58 కోట్ల వ్యయంతో లక్ష ఇండ్ల నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.790 లక్షల వ్యయంతో రెండు బెడ్‌రూంలు, రెండు బాత్‌రూంలు, ఒక కిచెన్, హాల్‌తో నిర్మిస్తున్న ఈ డబుల్ ఇండ్లు మరి కొద్ది రోజుల్లోనే ఎరుకల నాంచరమ్మ బస్తీ, సింగం తండాల్లో సిద్ధం కానున్నాయి. ఇప్పటి వరకు మరెక్కడా సఫలీకృతం కాని విధంగా గ్రేటర్‌లో 41 బస్తీల్లో నివాసితులను ఖాళీ చేయించి ఇన్‌సీటు పద్ధతిలో డబుల్ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో జీహెచ్ఎంసీ విజయం సాధించింది.

2 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా జీహెచ్ఎంసీ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఇతర శాఖల కన్నా ముందంజలో ఉంది. ఈ-ఆఫీస్ నిర్వహణ, టౌన్‌ప్లానింగ్ ఆన్‌లైన్ పద్ధతిలో భవన నిర్మాణ అనుమతులు, వాహనాలకు జీఐఎస్ మ్యాపింగ్, రికార్డుల డిజిటలైజేషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల మంజూరు, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా జీహెచ్ఎంసీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందంజలో ఉంది.

3 టౌన్‌ప్లానింగ్ ఆన్‌లైన్‌లో..

డీపీఎంఎస్ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీచేయడం, బహుళ అంతస్తులు, కమర్షియల్ భవన నిర్మాణాలకు కూడా ఆన్‌లైన్ విధానం ద్వారానే అనుమతులు అందించడం ద్వారా టౌన్ ప్లానింగ్ ఆధునిక, సాంకేతికతను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

4 2,399 కోట్లతో ఎస్ఆర్‌డీపీ

ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్‌డీపీ) రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిలో భాగంగా మొదటి దశలో రూ. 2399. 64 కోట్ల వ్యయంతో పలు ఫ్లైఓవర్లు, కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

5 230 కోట్లతో నాలాల విస్తరణ

వర్షపునీరు వెళ్లడానికి అడ్డంకిగా ఉన్న వివిధ నాలాల్లో 47 సమస్యాత్మక ప్రాంతాలలో రూ. 230 కోట్ల వ్యయంతో నాలాల విస్తరణ చేపట్టే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి తోడుగా మరో 13 ప్రధాన సమస్యాత్మక ప్రాంతాల్లో నాలాల విస్తరణ పనులు చేపట్టనున్నారు.

6 43.63కోట్లతో.. 117 జంక్షన్ల అభివృద్ధి

నగరంలో మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ నిర్వహణకు మొదటి దశలో 35 జంక్షన్ల అభివృద్ధి, రెండవ దశలో మరో 30 జంక్షన్ల అభివృద్ధిని చేపట్టడం జరిగింది. వచ్చే ఏడు సంవత్సరాలకు ఉండే ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ జంక్షన్ల అభివృద్ధి చేపట్టడం జరిగింది.

7 చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్

చార్మినార్‌ను మరింత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రూ. 35.10 కోట్లతో చేపట్టిన చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టులోభాగంగా 5.40 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణ పనులను చేపట్టగా 4.82 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి అయింది. 2.3 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్‌రోడ్ కూడా పూర్తిచేయడం జరిగింది.

8 ఎల్ఈడీ వెలుగులు

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 4.54 లక్షల సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను అమర్చే అతిపెద్ద ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. లైట్ల మార్పిడి ద్వారా సంవత్సరానికి 162.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఆదా అవడంతో పాటు రూ.115.13 కోట్లు జీహెచ్ఎంసీకి మిగులు కానుంది.

9 40 మోడల్ మార్కెట్లు

రూ. 20 కోట్ల వ్యయంతో 40 ప్రాంతాల్లో మోడల్ మార్కెట్లను నిర్మిస్తున్నది. ఇప్పటివరకు 28 మోడల్ మార్కెట్ల నిర్మాణం పూర్తికాగా మిగిలిన 12 మార్కెట్లు పురోగతిలో ఉన్నాయి.

10 రూ.30.32 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లు

నిరుపేదల సౌకర్యార్థం 16 మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను జీహెచ్ఎంసీ నిర్మిస్తున్నది. ఈ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్ల వల్ల సమావేశాలు, శుభకార్యాలు, ఇతర సమావేశాలు నిర్వహించుకునే వీలుంది. ప్రస్తుతం రూ.30.32 కోట్లతో 16 ఫంక్షన్ హాళ్లకు గాను ఐదు పూర్తికాగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.

11 గ్రేవ్‌యార్డ్‌ల అభివృద్ధి

నగరంలోని 24 శ్మశానవాటికలను రూ.24.13కోట్ల వ్యయంతో అభివృద్ధి చేపట్టడం జరిగింది. వీటిలో ఇప్పటికే పది పనులు పూర్తికాగా, మరో 14 పనులు పురోగతిలో ఉన్నాయి.

12 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం...

నగరంలో రూ.3.82కోట్లతో ఐదు ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం జరిగింది. టిప్పుఖాన్ బ్రిడ్జి, సరోజిదేవి దవాఖాన, మహావీర్ దవాఖాన, కేర్ దవాఖాన, గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ వద్ద ఈ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.

13 63 చెరువుల అభివృద్ధి..

చెరువులలో ఆక్రమణలను తొలగించి వాటిని మంచి పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేసి, చిన్న పిల్లలకు ఆట వస్తువులు, బోటింగ్, వాకింగ్-వే, క్రీడాస్థలం తదితర సౌకర్యాలను కల్పించే పనులు పురోగతిలో ఉన్నాయి. 63 చెరువులను రూ.94.17కోట్ల వ్యయంతో చేపట్టగా, వీటిలో 50చెరువుల్లో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి.

14 గణేశ్ నిమజ్జన కొలనులు

నగరంలోని చెరువులు గణేశ్ విగ్రహాల నిమజ్జనం వల్ల కాలుష్యానికి గురవుతున్నాయి. కాలుష్య నివారణకు రూ.27.81కోట్ల వ్యయంతో 30 చెరువుల్లో ప్రత్యేకంగా గణేశ్ నిమజ్జన కొలనుల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో 13పూర్తికాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.

15 జిమ్నాసియాల ఏర్పాటు

యువతలో క్రీడలపై ఆసక్తి కల్పించడం, శారీరక దృఢత్వం పెంపొందించడానికి గాను జిమ్నాసియాలను ఏర్పాటు చేసింది. ఎక్కడైతే 1000చ.అ. విస్తీర్ణం కలిగిన భవనం అందుబాటులో ఉన్నదో అక్కడ ఈ జిమ్నాసియాలను ఏర్పాటు చేశారు. రూ. 45.13కోట్ల వ్యయంతో 14 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, స్టేడియాలను నిర్మించారు.

16 ఆధునిక జంతు వధశాలలు

దేశంలోని అత్యంత ఆధునిక, మెకనైజ్డ్ జంతు వధశాలలను నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. అంబర్‌పేట, గౌలిపుర, రాంనాస్‌పుర, న్యూబోయిగూడలో ఈ ఆధునిక జంతు వధశాలలు ఏర్పాటు చేయడంతో పాటు రూ.70కోట్లతో చెంగిచర్లలో కామన్ రెండరింగ్ ప్లాంట్‌ను జీహెచ్ఎంసీ నిర్మించింది.

17 తాగునీటి సరఫరా

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించే, జవహర్‌నగర్‌తో పాటు 12గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరా అందించేందుకు రూ.4.61కోట్లను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. వీటిలో రూ. 3.46కోట్లు మంచినీటి సరఫరాకు రూ. 1.15కోట్లు 200ఎంఎం వాటర్‌సప్లై పైప్‌లైన్లకు కేటాయించారు.

18 పేద ఒలింపియన్లకు ఆర్థిక సాయం

గతంలో ఒలింపిక్, ఆసియా క్రీడలు, ఇతర అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని రాష్ర్టానికి పేరుతెచ్చిన 60సం.లకు పైబడ్డ హైదరాబాద్‌లోని క్రీడాకారులకు జీహెచ్ఎంసీ ఆర్థిక సాయం అందిస్తున్నది. నిరుపేద స్థితిలో ఉన్న 8 మంది మాజీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను గుర్తించి, వీరిలో 6మందికి ఒక్కొక్కరికి నెలకు రూ. 10వేల చొప్పున సంవత్సరం పాటు అందిస్తున్నది.

19 ఫిష్ మార్కెట్ల నిర్మాణం

నాలుగు ప్రాంతాల్లో రూ.13కోట్ల వ్యయంతో ఫిష్‌మార్కెట్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. కూకట్‌పల్లి, బేగంబజార్, నాచారం, చిలుకలగూడలో ఈ ఫిష్‌మార్కెట్లను చేపట్టగా నాచారంలో ఫిష్‌మార్కెట్ నిర్మాణం పురోగతిలో ఉండగా కూకట్‌పల్లి, బేగంబజార్, చిలుకలగూడలు టెండర్ స్థాయిలో ఉన్నాయి.

20 వ్యర్థాల ట్రీట్‌మెంట్‌కు రూ. 1.86కోట్లు

జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌లో పేరుకుపోయిన 6.50లక్షల టన్నుల చెత్త ద్వారా ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే కాలుష్య భరితమైన ద్రవాలు (లీచెట్)లను శుద్ధిచేయడానికి రూ.1.86కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

21 21. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు

ఢిల్లీ నాగ్‌పూర్ నగరాల అనంతరం కేవలం హైద్రాబాద్ నగరంలోనే భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. ఫతుల్లాగూడ, జీడిమెట్లలో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.

22 ఈ- లైబ్రరీల ఏర్పాటు

ప్రజల్లో పఠనాసక్తిని రేకెత్తించడం, యువతకు పోటీ పరీక్షలకు కావాలసిన సమాచారం అందించడానికి గాను కాలనీలు, కమ్యూనిటీహాళ్లలో ఈ-లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ఈ లైబ్రరీలలో కంప్యూటర్లు, ఫర్నీచర్ పుస్తకాలు పత్రికలను ఏర్పాటు చేసి సంబంధిత కాలనీల సంక్షేమ సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.

23 ఇ-ఆఫీస్ నిర్వహణ

జీహెచ్ఎంసీలో 2014నవంబర్ 5వ తేదీన ప్రారంభించిన ఇ- ఆఫీస్ జాతీయ స్థాయిలో ఇ- గవర్నెన్స్ కార్యక్రమానికి ప్రధాన భాగస్వామిగా మారింది. జీహెచ్ఎంసీ లోని అన్ని రకాల ఫైళ్ల మూమెంట్‌ను స్పష్టంగా తెలుసుకునే అవకాశం కూడా దీనిద్వారా కలిగింది.

24 మై- జీహెచ్ఎంసీ యాప్

నగరంలోని వివిధ సమస్యలను నేరుగా జీహెచ్ఎంసీ దృష్టికి తేవడానికిగాను 15-07-2016న మై- జీహెచ్ఎంసీ మొబైల్ యాప్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు ఈ మొబైల్ యాప్‌ను ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 2.70లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు ఈ మొబైల్ యాప్ ద్వారా నగరవాసులు తమ ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్‌లను చెల్లించడంతో పాటు జనన, మరణ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

25 స్వచ్ఛ ఆటోటిప్పర్ల పంపిణీ

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడానికిగాను 2 వేల ఆటో టిప్పర్లను అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. డ్రైవర్ కమ్ ఓనర్ పద్ధతిలో ఈ ఆటో ట్రాలీలను నగరంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మరో 500 స్వచ్ఛ ఆటోలను అందించడానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది.

26 స్వచ్ఛ హైద్రాబాద్

2017 లో 500 నగరాలకు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరం మెట్రో నగరాల్లో ప్రథమ స్థానం పొందిన స్ఫూర్తిలో 2018 లోను జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానం పొందడానికి త్రీవంగా శ్రమిస్తోంది.

27 మా ఇంటి నేస్తం

గ్రేటర్ హైదరాబాద్‌లో వీధికుక్కలను దత్తత తీసుకునే వినూత్న కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 1617 వీధికుక్కలను దత్తత చేపట్టడం జరిగింది.

28 కుటుంబంగా కలిసి ఉందాం.. చెత్తను విడదీద్దాం

గ్రేటర్‌లో తడి,పొడి చెత్తను విడదీసే కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమానికి అనుసంధానిస్తూ వినూత్న రీతిలో కుటుంబంగా కలిసి ఉందాం. చెత్తను విడదీద్దాం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.. వివిధ కారణాలతో విడిపోయిన.. జంటలను తిరిగి కలపడం జరిగింది.

29 ఇంటింటికి రెండు డస్ట్‌బిన్‌లు

దేశంలో మరే నగరంలో లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 22 లక్షల ఇళ్లకు ఇంటికి రెండు డబ్బాల చొప్పున 44లక్షల డస్ట్‌బిన్‌లను అందజేసింది తడి చెత్త,పొడిచెత్తను వేర్వేరుగా సేకరించడానికి ఈ డస్ట్‌బిన్లను పంపిణీ చేసింది.

30 రూ. 5/- కే భోజన పథకం

2014 మార్చిలో ప్రారంభమైన ఈఐదు రూపాయల అన్నపూర్ణ భోజన పథకం ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 150 కేంద్రాలలో అమలు చేస్తున్నారు. ఈ 150 కేంద్రాల ద్వారా ప్రతి రోజు 40 వేల మందికి భోజనం అందుతున్నది.

31 1.61 కోట్ల మొక్కలు నాటడం

హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి 61 లక్షల మొక్కలను నాటడం జరిగింది. 285 కాలనీ పార్కులను కొత్తగా ఏర్పాటు చేయగా 59 సెంట్రల్ మీడియాలను, 34 నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగింది.

32 ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్

జీహెచ్ఎంసీ పనిచేస్తున్న 22వేల మంది పారిశుధ్య కార్మికుల హాజరును ఆధార్ నెంబర్లతో అనుసందానించిన బయోమెట్రిక్ హాజరు సేకరణ విధానాన్ని జీహెచ్ఎంసీలో ప్రారంభించారు. పారిశుధ్య కారిమకుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో సేకరించే కార్పొరేషన్ దేశంలోనే మొదటిదిగా జీహెచ్ఎంసీ నిలిచింది. ఈ బయోమెట్రిక్ హాజరు ప్రవేశ పెట్టిన నుండి నెలకు సుమారుగా రూ. 4.22 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఆదా అవుతున్నాయి.

33 అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం

నగరంలోని మహిళలు, యువకులు, వికలాంగులకు వివిధ విభాగాల్లో శిక్షణ చైతన్యం కల్పించడం ద్వారా వారికి జీవనోపాధి కార్యక్రమాల ఏర్పాటు స్వయం సహాయక బృందాలు, టౌన్‌లెవల్, స్లమ్ లెవల్ ఫెడరేషన్ల ఏర్పాటు ద్వారా పేదరికాన్ని పారద్రోలి ఆర్థికంగా బల పడటం ద్వారా ఆత్మస్థైర్యంతో జీవనం గడిపేందుకు అర్బన్ కమ్యూనిటీ డెలవప్‌మెంట్ విభాగం కృషి చేస్తుంది.

34 బల్దియా అవార్డుల పంట..

కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ సివిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టూరిస్ట్ డెస్టినేషన్ విభాగంలో నేషనల్ టూరిజం అవార్డు ట్రేడ్ లైసెన్సు ఫీజుల్లో వసూళ్లలో గణనీయ పెరుగుదల సాధించినందుకు స్కోచ్ మెరిట్ అవార్డు

గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 'బెస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం ప్రాజెక్ట్ ఫర్ హెచ్‌ట్రిమ్స్ కు అర్బన్ మొబిలిటీ ఇండియా అవార్డు

ఆన్‌లైన్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(డీపీఎంఎస్)కు స్కోచ్ మెరిట్ అవార్డు

ఆటోమేషన్ వైపు అడుగులు

- నూతన టెక్నాలజీపై ఐటీ ఉద్యోగుల ఆసక్తి
- ఏఐ, ఎంఎల్ అంశాల్లో ప్రావీణ్యం
- ట్రిపుల్ ఐటీలో కోర్సుల ప్రారంభం
- సద్వినియోగం చేసుకోవాలంటున్న ప్రముఖులు

గొడుగు శ్రీనివాస్, శేరిలింగంపల్లి

ఇక భవిష్యత్ అంతా ఆటోమేషన్‌దే. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని విప్లవాత్మకంగా మారనున్న ఈ రంగం వైపు సాఫ్ట్‌వేర్ నిపుణులు దూసుకెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న కాలంలో భారీ మార్పులకు వేదిక కానున్న కృతిమ మేధస్సు(ఏఐ), మెషిన్ లర్నింగ్(ఎంఎల్) అంశాల్లో ప్రావీణ్యం సంపాదించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ ఉద్యోగాలు మరో ఐదేండ్లలో కనమరుగుకావచ్చని ఇటీవల నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కమ్) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రముఖ వాల్‌స్ట్రీట్ జర్నల్ సైతం ఈ టెక్నాలజీలపై స్పందిస్తూ రాబోయేది పారిశ్రామిక విప్లవంగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), మెషిన్ లర్నింగ్(ఎంఎల్) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమిషన్, స్పీచ్ రికగ్నిజేషన్, రియల్ టైం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, చాట్‌బోట్స్, డేటా మైనింగ్, హోం ఆటోమేషన్, షాపింగ్ అసిస్టెంట్స్ తదితర అంశాలకు సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ అంశాల్లో అందిపుచ్చుకునేందుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ప్రతిష్ఠాత్మకంగా మొదటిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే శిక్షణ కోర్సులను ప్రవేశపెడుతున్నది. టాలెంట్ స్ప్రింట్ సంస్థ సౌజన్యంతో ట్రిపుల్ ఐటీ ఈ కోర్సును నూతన సంవత్సరం కానుకగా అందిస్తున్నది.

జనవరి 5 నుంచి ప్రారంభం

గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో ప్రతిష్ఠాత్మకంగా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టాలెంట్ స్ప్రింట్స్ సౌజన్యంతో సర్టిఫికెట్ కోర్సుగా ఐటీ నిపుణులకు ప్రవేశపెడుతున్నారు. ఐటీ ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం, ఐటీ రంగాల్లో ఏఐ , ఎంఎల్ అంశాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రత్యేకంగా కోర్సును అందిస్తున్నారు. 2018 నూతన సంవత్సరంలో జనవరి 5వ తేదీ నుంచి మొదటి బ్యాచ్ 400 మందితో ప్రారంభం కానుంది. 15 వారాల కాల వ్యవధితో పాటు ఐటీ ఉద్యోగులకు అందిస్తున్న కోర్సు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా వారాంతాల్లోనూ దీనిని అందించేందుకు చర్యలు చేపట్టారు. బయట మార్కెట్‌తో పోలిస్తే ట్రిపుల్ ఐటీ దీనికి సంబంధించిన కోర్సు ఫీజు సైతం నామమాత్రంగా తీసుకుంటూ శిక్షణను అందించేందుకు ముందుకొచ్చారు.

ఆదరణ బాగుంది

మిషన్ లర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానాలను అందిపుచ్చుకునేందుకు ఐటీ రంగంలో మంచి ఆధరణ లభిస్తుంది. ఇప్పటికే ఐటీ ఉద్యోగులుగా సేవలందిస్తున్న చాల మంది ఈ కొత్త టెక్నాలజీని నేర్చుకునేందుకు అమితంగా ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. **-నర్సింహా, ఐటీ డిజైనర్**

ఉద్యోగులు దృష్టి సారించాలి

యువ, మహిళ ఉద్యోగులు, ఈ మద్యే ఉద్యోగాల్లో చేరిన ప్రొఫెషనల్స్ ఈ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నారు. ఆటోమిషన్ ప్రభావం వీరిపైనే అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఈ ఏఐ, ఎంల్‌లపై అధికంగా దృష్టి సారించాలి. ప్రస్తుతం ఈ దిశగా అడుగులు వేస్తున్న వారు అధికమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్‌ఐటీ సహకారంతో ప్రత్యేకంగా నూతన కోర్సును ఇందులో భాగంగా అందిస్తున్నాం. దీనికి ఐటీ ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తున్నది.

-శాంతన్ పాల్ టాలెంట్ స్పింట్స్

భవిష్యత్తు ఆటోమిషన్ రంగానిదే

భవిష్యత్తులో ఆటోమిషన్ విప్లవం రాబోతుంది. కొత్త టెక్నాలజీ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల్లో ఉన్న నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు, తమ పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఏఐ, ఎంఎల్ టెక్నాలజీ కీలకంగా మారుతుంది. ట్రిపుల్ ఐటీ, టాలెంట్ స్ప్రింట్స్ ఈ దిశగా ఐటీ ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ఈ కోర్సును అందించడం సంతోషకర విషయం. **-అమర్ టీఏ, మేనేజర్**

ఐటీ పరిశ్రమకు సరికొత్త సవాళ్లు

ఐటీ పరిశ్రమ ఇంతకు ముందెన్నడూ ఊహించని కొత్త మలుపు తిరిగుతుంది. సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. రాబోయే ఐదేండ్లు ఎంతో కీలకం కానున్న ఏఐ, ఎంఎల్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునే తపన సీనియర్ ఐటీ నిపుణుల్లో మొదలైందని ఇటీవల సర్వేలో తేలింది. స్టార్టప్, చిన్న కంపెనీలకు చెందిన వారు ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే అనుసరిస్తున్నట్లు సర్వే సూచిస్తుంది. చాలామంది ఐటీ ఉద్యోగులు ఈ ఏఐ, ఎంఎల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు చూపిస్తున్న ఆసక్తితో ట్రిపుల్ ఐటీలో ప్రత్యేకంగా కోర్సును అందిస్తున్నాం.

-పీజే నారాయణ, ట్రిపుల్ఐటీ డైరెక్టర్

రవీంద్రభారతిలో తెలంగాణ వికాస సమితి క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు

‘రిసీవింగ్ స్టేషన్‌తో తీరనున్న విద్యుత్ అవసరాలు’

గ్యాస్ ఇన్సులేటర్‌ను పరిశీలిస్తున్న చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ డీవీఎస్ రాజు

సిటీబ్యూరో:మెట్రోరైలు ప్రాజెక్టుకు విద్యుత్ అందజేసే నాలుగు రిసీవింగ్ సబ్‌స్టేషన్లలో మూడో రిసీవింగ్ సబ్‌స్టేషన్ కూడా పూర్తయింది. ఇప్పటికే ఉప్పల్‌తో పాటు మియాపూర్‌లో ఏర్పాటు చేసిన రిసీవింగ్ సబ్‌స్టేషన్లు విద్యుత్‌ను సరఫరా చేస్తుండగా ఎంజీబీఎస్ ఆర్ఎస్ఎస్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ పూర్తి చేయడంతో శనివారం చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(సీఈఐజీ) డీవీఎస్ రాజు తనిఖీలు పూర్తి చేశారు. ఈ రిసీవింగ్ స్టేషన్ ద్వారా కారిడార్–1కి సంబంధించి అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోమార్గం విద్యుత్ అవసరాలు తీర్చనుందని తెలిపారు. మెట్రోస్టేషన్లతోపాటు ఓవర్‌హెడ్ ఎలక్టిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)కు పవర్ సప్లై చేస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రో ఎల్ అండ్ టీ ఎండీ అండ్ సీఈవో శివానంద్ నింబార్గి మాట్లాడుతూ ఎంజీబీఎస్ ఆర్ఎస్ఎస్‌తో మరో మైలురాయిని చేరుకున్నామన్నారు.

కొత్త సంవత్సరం నేపథ్యంలో 2.30 గంటల వరకు మెట్రోరైలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:నూతన సంవత్సరాన్ని పురుస్కరించుకుని మెట్రోరైలు సేవలను 2017 డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటాక తెల్లవారుఝామున 2.30 గంటల వరకు పొడిగించినట్లు మెట్రోరైలు భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. చివరి రైళ్లు తెల్లవారుఝామున 2.30 గంటలకు మియాపూర్, నాగోల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయన్నారు.

సిటీ పోలీసు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్– 2018 క్యాలెండర్‌ను శనివారం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ అదనపు పోలీసు కమిషనర్ అడ్మిన్ మురళీకృష్ణ, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు అవిష్కరించారు. శనివారం పదవీ విరమణ చేసిన 29 మంది సిబ్బందిని ఘనంగా సన్మానించారు. –సిటీబ్యూరో

కౌన్సిలింగ్ కింగ్ పదవీవిరమణ

శ్రీధర్‌రావుకు ప్రోత్సాహక పత్రాన్ని అందజేస్తున్న సీపీ సందీప్ శాండిల్య

సిటీబ్యూరో: కౌన్సిలింగ్ కేంద్రానికి ఇన్‌చార్జి అధికారిగా ఉంటూ కౌన్సిలింగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఏఎస్ఐ శ్రీధర్‌రావు శనివారం పదవీవిరమణ చేశారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ మండలం దూలపల్లికి ప్రాంతానికి చెందిన బీ.శ్రీధర్‌రావు 1984లో పోలీసు కానిస్టేబుల్‌గా చేరారు. దాదాపు 33 ఏండ్ల పాటు పోలీసు అధికారిగా సేవలందించారు. 2015లో ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. కౌన్సిలింగ్ కేంద్రానికి దాదాపు 1100 పై ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1000 కేసులను పరిష్కరించి కౌన్సిలింగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. కాగా, పదవీవిరమణ చేసిన శ్రీధర్‌రావుకు శనివారం సీపీ సందీప్ శాండిల్య సన్మానించి ప్రోత్సాహకపత్రాన్ని అందజేశారు. ఇన్నేళ్ల పోలీసు సేవలు తనకు చాలా సంతృప్తినిచ్చాయని ఈ సందర్భంగా శ్రీధర్‌రావు చెప్పారు.

12 మందికి సన్మానం

సిటీబ్యూరో:రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం 12 మంది పోలీసు అధికారులు పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా వారిని సీపీ సందీప్ శాండిల్యతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వారిని ఘనంగా సన్మానించారు. వారు అందించిన పోలీసు సేవల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందాల్సిన ప్రోత్సహాకాలను సీపీ అందించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు అధికార సంఘం ప్రతినిధులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

భారతదేశం గర్వించే స్థాయికి
విద్యార్థులు ఎదగాలి:కలెక్టర్

లీడ్ ఇండియా భారతరత్న స్కూల్ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి, తహసీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డి, తదితరులు

కీసర: భారతదేశం గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధి అహ్మద్‌గూడలోని భారతరత్న లీడ్ ఇండియా స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పేరుపై నడుస్తున్న ఈ పాఠశాల దేశంలో ఉన్న అన్ని పాఠశాలలకు మార్గదర్శకం అయ్యే విధంగా ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను సన్మానించి జ్ఞాపికను అందించారు. అలాగే తహసీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డికి పదోన్నతి రావడంతో ఆ పాఠశాలలో చైర్మన్ సుదర్శన్ ఆచార్య శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ స్వర్ణలతరావు, పాఠశాల డైరెక్టర్ విజయలక్ష్మీ, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఔటర్ అవతలి గ్రామాలకు
జనవరి 2న నీటి సరఫరా బంద్

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జనవరి 2వ తేదీన మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ అవతలి గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి ఎల్లపల్లి రిజర్వాయర్ వద్ద స్వల్ప మరమ్మతుల కారణంగా జనవరి 2వ తేదీ నుంచి 3వ తేదీ వరకు (24 గంటలు) నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని, అనంతరం యథావిధిగా నీటిసరఫరా ఉంటుందని తెలిపారు. 104 గ్రామాల ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించాలని ఆయన సూచించారు.

జనవరి 15న వృత్తిశిక్షణ రెండో బ్యాచ్ ప్రారంభం

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జనవరి 2వ తేదీన ఘట్‌కేసర్‌లోని ఈడబ్లూఆర్‌సీ (ఇంగ్లీష్ వర్క్, రెడీనెస్ సెంటర్)లో రెండో బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు మేడ్చల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసర్ కౌటిల్య తెలిపారు. నిరుద్యోగులైన అమ్మాయిలకు వృత్తినైపుణ్యం, అనంతరం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్‌లో వృత్తి శిక్షణా కేంద్రంను నిర్వహిస్తున్న సంగతి విధితమే. నిరుద్యోగులైన అమ్మాయిలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30లోపు ఉండాలని, 10వ తరగతి ఫెయిల్/పాస్‌తో పాటు ఇతర ఇంటర్, డిగ్రీ ఆపై చదువులు చదివిన వ్యక్తులు అర్హులని, ఆసక్తి ఉన్న అమ్మాయిలు ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఆర్‌సీలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఒక బ్యాచ్‌లో 35 ఉంది ఉంటారని, ఎక్కువ దరఖాస్తులు వచ్చినా రెండు విభాగాలు శిక్షణ, ఆశ్రయం కల్పిస్తామని డీఆర్‌డీఓ తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి
'మన నగరం' నిధులు విడుదల

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి'మన నగరం' నిధులకింద రూ.56.20కోట్లు విడుదలయ్యాయని ఎమ్మెల్యే వివేకానంద్ తెలిపారు. చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ అభివృధికి ప్రణాళిక పద్ధతిలో కృషి చేసేందుకు పనులను ప్రతిపాదించామన్నారు. మన నగరం కార్యక్రమం నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కుత్బుల్లాపూర్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని ఎమ్మెల్యే హర్షం ప్రటించారు. ప్రస్తుతం నియోజకవర్గానికి విడుదలైన రూ. 56.20 కోట్ల మన నగరం నిధులలో రూ.45 కోట్లు జీహెచ్‌ఎంసీకి, రూ.11.20 కోట్లను విద్యుత్ శాఖకు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌లకు ఎమ్మెల్యే ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు

- కరెంట్ షాక్‌తో రెండు చేతులు పోగొట్టుకున్న యువకుడు
- రూ.20లక్షల ఖర్చు అవుతదంటున్న వైద్యులు
- సాయం చేయాలంటూ వేడుకుంటున్న తల్లిదండ్రులు

శ్రీనివాస్ చారి తనరెండు చేతులు కోల్పోవడంతో అన్నం తినిపిస్తున్న తల్లి విజయలక్ష్మి

చేతులను కోల్పోయిన శ్రీనివాస్‌చారి

దుండిగల్, (నమస్తేతెలంగాణ) విధి ఆడిన వింత నాటకంలో ఓ యువకుడు తన రెండు చేతులు పోగొట్టుకొని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. వివరాల్లోకి వెళితే...సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం, కానుకుంట గ్రామానికి చెందిన రాళ్లబండి శంకర్‌చారి, విజయలక్ష్మి దంపతులకు శ్రీనివాస్‌చారి, రజని సంతానం. శంకర్‌చారి తన కులవృత్తి వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.శ్రీనివాస్‌చారి(23) ఇంటర్ ఒకేషనల్‌లో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సును 2014 లో పూర్తి చేశాడు. తన గ్రామంలోనే ఎలక్ట్రికల్, హౌస్‌వైరింగ్ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.ఈ క్రమంలో 31జూలై 2015న గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్ద ఎలక్ట్రికల్ పనిచేస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌ను నిలిపివేస్తుండగా ఉన్నట్టుండి హైటెన్షన్ వైరు తెగి శ్రీనివాస్ చేతులపై పడింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై రెండు చేతులు పోగొట్టుకున్నాడు. ప్రమాదానికి గురైన శ్రీనివాస్‌ను పొలం యజమాని సికింద్రాబాద్‌లోని యశోధ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించాడు. ప్రాణాపాయం నుంచి శ్రీనివాస్ బయపడిండే కానీ తాను రెండు చేతులు కోల్పోయి ఏ పని చేయాలన్నా తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు చేతికి ఎదిగి వచ్చిన తమ కొడుకు అచేతనంగా ఉండటాన్ని చూసి తమలో తాము కుమిలిపోతున్నారు.ఎలాగైనా కొడుక్కు మెరుగైన చికిత్స చేయించి తిరిగి మాములు మనిషిని చేయాలని తపనతతో వారు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలను సంప్రదించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం, కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా తిరిగి రెండు చేతులు అమరుస్తున్నట్లు తెలుసుకున్న వారు అక్కడి వైద్యులను సంప్రదించారు. ఇందుకు దాదాపు మొదట్లో రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడివైద్యులు పేర్కొన్నారు. కూలీనాలీ చేసుకొని జీవితాన్ని వెళ్లదీస్తున్న తమకు అంత శక్తి లేదని ఆసుపత్రి యాజమన్యాన్ని వేడుకోగా దాదాపు రూ.18-20లక్షల వరకు ఖర్చు చేయగలిగితే హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించి తిరిగి చేతులు అమరుస్తుమని అక్కడి వైద్యులు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులతో పాటు బాధితుడు శ్రీనివాస్ అక్కడి వైద్యశాల ఇచ్చిన ఎస్టిమెట్ పత్రం తమవద్ద ఉందని ప్రభుత్వంతో పాటు సహృదయులైన దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే తమ కొడుక్కు పునఃజన్మనిచ్చిన వారు అవుతారని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం కుత్బుల్లాపూర్ సర్కిల్ సురారం కాలనీ, సాయిబాబానగర్‌లోని ఓ కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. సహాయం చేయదలుచుకున్న వారు - 7702206191 నంబర్‌ను సంప్రదించగలరని కోరుతున్నారు. నగదు సహాయం అందించదలచుకున్నవారు '' ఆర్.శ్రీనివాస్-అకౌంట్ నంబర్-33469074475-ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నంబర్-ఎస్‌బీఐఎన్0008031, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, డబీల్‌పూర్‌బ్రాంచ్' బ్యాంకు ఖాతాకు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లా రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు సర్గారి ఎల్లారెడ్డి ముద్రించిన నూతన సంవత్సరం -2018 క్యాలెండర్‌ను రాష్ట్ర భారీ నీటి పారుదల,మార్కెంటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు శనివారం నగరంలోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డితో పాటు నేతలు మస్కూరిసాయి,తలారి మల్లేష్‌కుమార్,పీ.రాంచందర్‌యాదవ్,పాశం మహేందర్,చినంగి లక్ష్మీనారాయణ,తుమ్మల జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
-నమస్తేతెలంగాణ,దుండిగల్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాప్రా నివాసి అయిన గోపాల్ నాయక్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.48వేలు చెక్కును ఎంపీ మల్లారెడ్డి శనివారం బోయిన్‌పల్లిలోని ఎంపీ నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానవతా దృక్పథంతో సాధ్యమైనంత ఎక్కువ మందికి సీఎం రిలీఫ్ ఫండ్‌ను అందిస్తూ పేద ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకురాలు మణెమ్మ, టీఆర్‌ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోపాల్ నాయక్‌కు చెక్కును అందజేస్తున్న ఎంపీమల్లారెడ్డి

బిట్స్ పిలానీలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

జవహర్‌నగర్: బిట్స్ పిలానీ జవహర్‌నగర్ క్యాంపస్‌లో మూడు రోజులుగా హీట్ అండ్ మాస్‌పై జాతీయ, అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సైంటిస్టులు, ప్రొఫెసర్లు, పీహెచ్‌డీ స్కాలర్లు తమ పేపర్ ప్రజెంటేషన్‌లను సదస్సులో ప్రదర్శించారు. శనివారం బిట్స్ పిలానీ క్యాంపస్‌లో 2వ ఇంటర్‌నేషనల్ సెంటర్ ఫర్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్‌ఫర్, 24వ ఇండియా సొసైటీ ఆఫ్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్‌ఫర్ సదస్సు ఘనంగా ముగిసింది. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సమీర్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్‌ఫర్‌ను తన ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సదస్సులో పాల్గొన్న దాదాపు 40 దేశాల నంచి వచ్చిన 700 మంది సైంటిస్టులు, ప్రొఫెసర్లు, పీహెచ్‌డీ విద్యార్థులు పాల్గొన్నారు. థర్మల్ ప్లాంట్‌లు మొదలుకుని సెల్‌ఫోన్, చిన్నచిన్న ఎలక్ట్రానిక్స్ పరికరాల పనితీరులో వినియోగించే ఉష్ణశక్తి, ఆపై విడుదలయ్యే వేడి వలన మానవుని జీవన ప్రమాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన పలు అంశాలను ప్రదర్శించారు. వివిధ దేశాలన ఉంచి వచ్చిన ప్రతినిధులు బిట్స్‌లో జరిగిన సదస్సతో తాము చేస్తున్న పరిశోధనలకు సహాయకరంగా ఉన్నాయని తెలిపారు. బిట్స్ పిలానీ వైస్ చాన్సలర్ సౌవిక్ బట్టాచార్య, డైరెక్టర్ జి. సుందర్ బిట్స్ ప్రొఫెసర్లు సదస్సుకు వచ్చిన ప్రతినిధులను వీడ్కోలు పలికారు. 24వ ఐఎస్‌హెచ్‌ఎంటీ, 2వ ఏఎస్‌టీఎఫ్‌టీను విజయ వంతంగా నిర్వహించిన ఆర్గనైజనర్ ప్రొఫెసర్ జీవన్ జైడిని అభినందించారు.

సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ డాక్టర్ సమీర్, ఐఐటీ కాన్పూర్

(Dwaraka) https://t.me/telugudailynews

(Dwaraka) https://t.me/telugudailynews

MASS.. CLASS.. ALL CENTRES BLOCKBUSTER HIT... విజయవంతమైన 2వ వారం

సుదర్శన్ 35 MM A/C - ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్ 11.00, 2.15, 5.45, 9.15

Enjoy 4k Digital projection & Dolby atmos sound System

SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట్ 11.00, 2.00, 6.00, 9.00 | SVC ఈశ్వర్ - అత్తాపూర్ 11.00, 2.00, 6.00, 9.00

SVC సంగీత - ఆర్.సి.పురం 11.00, 2.00, 6.00, 9.00 | శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00, 3.00, 7.00, 10.00 | విశ్వనాథ్- కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45

SVC ప్రతిమా - కరీంనగర్
SVC దేవి - జనగాం
SVC రామకృష్ణ - షాద్‌నగర్
SVC నటరాజ్ - నల్గొండ

వరంగల్ జిల్లా
రాధిక - వరంగల్
అశోక్- హన్మకొండ
లక్ష్మి - మహబూబాబాద్
భవాని - కాజీపేట్
తిరుమల - పాలకుర్తి
మోహన్ - కేసముద్రం
నారాయణ - హసన్‌పర్తి
లక్ష్మీ శ్రీనివాస - ములుగు ఘన్‌పూర్
జయశ్రీ - నర్సంపేట్
ఊర్వశి - భూపాలపల్లి
లక్ష్మి - మరిపెడ
తిరుమల- ములుగు
బాలాజీ- చేర్యాల్
వెంకటేశ్వర- ఏటూరునాగారం
సూర్యా కళామందిర్- నెక్కొండ
జయ డీలక్స్- పరకాల
రామకృష్ణ - తొర్రూర్
శ్రీలక్ష్మి - డోర్నకల్
సన్‌సినిమా- కమలాపురం (ప్రారంభ చిత్రం)

ఖమ్మం జిల్లా
వినోద - ఖమ్మం
దుర్గ - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
సాయిబాలాజీ - సత్తుపల్లి
వెంకటేశ్వర - పాల్వంచ
సీతారామ - మణుగూరు
శ్రీ దుర్గ - బోనకల్
జగదాంబ - వెంకటాపురం
కళాంజలి - ఇల్లందు
శాంతి - మధిర
సాయి సుమన్ - అశ్వారావుపేట్
రఘు పిక్చర్ ప్యాలేస్ - చర్ల
వాసవి - వైరా
సాయిబాలాజీ - నేలకొండపల్లి
శివమ్ - సారపాక

కరీంనగర్ జిల్లా
తిరందాజ్ - కరీంనగర్
న్యూ అశోక - గోదావరిఖని
బాలాజీ - జగిత్యాల
విమల్ - సిరిసిల్ల
వెంకటేశ్వర ఎసి - హుస్నాబాద్
శ్రీనివాస - చొప్పదండి
వెంకటేశ్వర - కమాన్‌పూర్
శ్రీనివాస - పెద్దపల్లి
లక్ష్మి - మెట్‌పల్లి
లక్ష్మి - కోరుట్ల
అన్నపూర్ణ - హుజూరాబాద్
మురళి డీలక్స్- జమ్మికుంట
శ్రీ రాజ రాజేశ్వర- వేములవాడ
మహేశ్వరి- రాయికల్
సారథి పిక్చర్‌ప్యాలేస్- కమలాపూర్
అన్నపూర్ణ - ముల్కనూర్

నిజామాబాద్ జిల్లా
విజయ - నిజామాబాద్
ప్రియా 35ఎంఎం - కామారెడ్డి
వెంకటేశ్వర - బోధన్
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
వెంకటేశ్వర - పిట్లం
లక్ష్మి - ఎల్లారెడ్డి
వెంకటేశ్వర - దర్పల్లి
కృష్ణ - నందిపేట్
సుదర్శన్ - భీంగల్
పరమేశ్వర - బిచ్‌కుంద

మహబూబ్‌నగర్ జిల్లా
తిరుమల - మహబూబ్‌నగర్
శ్రీనివాస - వనపర్తి
శ్రీనివాస - గద్వాల్
బాబా 70 - నారాయణపేట్
శ్రీనివాస - జడ్చర్ల
రవి - నాగర్‌కర్నూల్
పరమేశ్వరి - కొత్తకోట
హైటెక్ - ఆత్మకూరు
నేషనల్ - కల్వకుర్తి
వెంకటేశ్వర - కొల్లాపూర్
వెంకట్రమణ - మక్తాల్
లక్ష్మి - కొస్గి
శివసాయి - ఐజ
శ్రీసాయిరాం - అచ్చంపేట్

నల్గొండ జిల్లా
వెంకటేశ్వర- మిర్యాలగూడ
2K ప్రొజెక్షన్‌తో ప్రారంభ చిత్రం
కిశోర్- సూర్యాపేట్
వెంకటేశ్వర - కోదాడ
వెంకటేశ్వర - పెబ్బేరు
తారసినిమా - మోత్కూర్
వెంకటేశ్వర - వలిగొండ
వెంకటేశ్వర - పెబ్బేరు
లక్ష్మి - యాదగిరిగుట్ట
వెంకటరమణ - నేరేడుచర్ల
భద్రాద్రి - భువనగిరి
శ్రీనివాస - చౌటుప్పల్
వెంకటేశ్వర - నకిరేకల్
శ్రీనివాస - హుజూర్‌నగర్
మనోజ్ - దేవరకొండ
సుజన - చిట్యాల
లక్ష్మి - మాల్
అచ్చిరెడ్డి - హాలియా
మల్లీశ్వరి - తిరుమలగిరి

ఆదిలాబాద్ జిల్లా
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ - నిర్మల్
బాలాజీ - బెల్లంపల్లి
వెంకటరమణ - కాగజ్‌నగర్
లక్ష్మి - ఖానాపూర్
తిరుమల - సి.సి.నస్పూర్
మహేశ్వరి - బాన్సువాడ
కమల - భైంసా

మెదక్ జిల్లా
సినీమ్యాక్స్ - మెదక్
సీతారామ - సిద్దిపేట
రుక్మిణి - సంగారెడ్డి
జ్యోతి - సదాశివపేట్
మహేశ్వరి - జహీరాబాద్
సంతోష్ - గజ్వేల్
శ్రీనివాస- దుబ్బాక
వెంకటేశ్వర - జోగిపేట్
సాయి డీలక్స్ - నర్సాపూర్
సాయిరాం - రామాయంపేట్
వెంకటేశ్వర - తూప్రాన్
సువర్ణ - నారాయణఖేడ్
లక్ష్మి - శంకరంపేట
పావని - వెల్దుర్తి

రంగారెడ్డి జిల్లా
సినీమ్యాక్స్ - వికారాబాద్
చంద్ర - తాండూరు
శారద - పరిగి
సాయిబాబా- శంకర్‌పల్లి
వెంకటేశ్వర - చేవెళ్ళ

రాయచూరు జిల్లా
పద్మనాభ - రాయచూర్
కనకదుర్గ - గంగావతి
కొడాలి సంగమేశ్వర-సింధనూర్
శివ - కొప్పల్
సవిత- దేసాయి క్యాంప్
అపర్ణ- మాన్వి
ఆనంద్- దేవదుర్గ్

PRASADS ఎన్.టి.ఆర్. గార్డెన్స్ 10.00, 12.45, 3.30, 4.45, 8.30, 11.00
INOX ఐనాక్స్ - బంజారాహిల్స్ 10.00, 1.40, 4.15, 7.20, 10.40
INOX ఐనాక్స్ MP MALL - కాచిగూడ 9.30, 12.15, 4.30, 7.30, 10.30
PVR పివిఆర్ - బంజారాహిల్స్ 10.15, 7.45, 11.00PM
PVR పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్-మాదాపూర్ 10.00, 1.05, 4.10, 7.15, 10.20
PVR పివిఆర్ -పంజాగుట్ట 10.05, 1.25, 4.20, 7.55, 10.50

PVR పివిఆర్ Forum Mall - కూకట్‌పల్లి 10.05, 11.05, 1.10, 4.50, 7.55, 10.30, 11.00
BIG CINEMAS బిగ్ సినిమాస్ - అమీర్‌పేట్ 11.30, 1.30, 7.45, 10.45PM
BIG CINEMAS బిగ్ సినిమాస్ - శామీర్‌పేట్ 10.00, 4.15, 7.30, 10.30PM
Cine Planet సినీప్లానెట్ - కొంపల్లి 10.30, 1.20, 4.20, 7.20, 10.10
TIVOLI టివోలి - సికింద్రాబాద్ 1.50, 7.50, 10.40 PM

MULTIPLEX విజయలక్ష్మి కాంప్లెక్స్ - ఎల్.బి.నగర్ 11.00, 1.45,4.45, 7.45, 10.45PM
ASIAN జిపిఆర్-కూకట్‌పల్లి 10.30, 4.30, 7.20, 10.20PM
Cinepolis సినీపోలిస్-కూకట్‌పల్లి 10.15, 1.50, 4.30, 7.15, 10.45
Cinepolis సినీపోలిస్-మల్కాజ్‌గిరి 9.45, 1.10, 3.55, 7.55, 10.15
ASIAN SHIVA GANGA శివగంగ - దిల్‌సుఖ్‌నగర్ 11.15, 2.00, 6.00PM

Cinepolis మంత్రామాల్ -అత్తాపూర్ 11.20, 1.20, 4.10, 7.50, 10.00
Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.00, 6.00, 9.15PM
ASIAN LAXMIKALA CINEPRIDE లక్ష్మీకళ- మూసాపేట్ 11.30, 2.30, 6.30, 9.30 PM
ASIAN CINE SQUARE సినీ స్క్వేర్ - ఉప్పల్ 10.30, 1.40, 4.20, 7.30, 10.20PM
MIRAJ CINEMAS మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్ 1.30, 4.30, 7.30, 11.00PM

ASIAN RADHIKA రాధిక- కాప్రా 10.45, 1.40, 7.35, 10.15PM
ASIAN M CUBE - అత్తాపూర్ 10.45, 1.40, 4.20, 7.35, 10.10PM
T² తాల్లూరి - ఇసిఐఎల్‌క్రాస్‌రోడ్స్ 11.00, 6.00, 9.15 PM
ASIAN SHAH SHAHENSHAH షా కాంప్లెక్స్ - హెచ్.ఎమ్.టి చింతల్ 2.15PM, 9.15 PM
ASIAN శ్రీదేవి మాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
ఎస్2 సినిమాస్ - వరంగల్

మంజు - సికింద్రాబాద్ 11.00, 2.00, 6.00, 9.00
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15, 2.15, 6.15, 9.15
శ్రీరాములు - మూసాపేట్ 11.30, 2.30, 6.30, 9.30
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.15, 2.15, 6.15, 9.15
SVR'S శివశక్తి - కాప్రా 11.00, 2.00, 6.00, 9.00
భుజంగ - జీడిమెట్ల 11.00, 2.00, 6.00, 9.00

గోకుల్ - ఎర్రగడ్డ 11.15, 2.15, 6.15, 9.15
శ్రీలత - ఆర్.సి.పురం 11.15, 2.15, 6.15, 9.15
శ్రీకృష్ణ - ఉప్పల్ 11.15, 2.15, 6.15, 9.15
లక్ష్మి కళామందిర్ -అల్వాల్ 11.30, 2.30, 6.30, 9.30
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00, 2.00, 6.00, 9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00, 2.00, 6.00, 9.00

పద్మావతి - కాచిగూడ 11.15, 2.15, 6.15, 9.15
సుష్మ - వనస్థలిపురం 11.15, 2.15, 6.15, 9.15
గెలాక్సీ - టోలిచౌకి 11.00, 2.00, 6.00, 9.00
సాయిరంగ - మియాపూర్ 11.00, 2.00, 6.00, 9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00, 2.00, 6.00, 9.00

భ్రమరాంభ - కూకట్‌పల్లి 11.30, 2.30, 6.30, 9.30
ASIAN స్వప్న 70 - కాటేదాన్ 11.15, 2.15, 9.00PM
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00, 2.00, 6.00, 9.00
SV సినీపార్క్ - పటాన్‌చెరు 11.00, 2.00, 6.00, 9.00
వెంకటేశ్వర - మేడ్చల్ 11.00, 2.00, 6.00, 9.00
జగదాంబ - ఘట్‌కేసర్ 11.00, 2.00, 6.00, 9.00

గణేష్ - శంషాబాద్ 11.00, 2.00, 6.00, 9.00
వైజయంతి - నాచారం 11.00, 2.00, 6.00, 9.00
కృష్ణ సినిమా - నాగారం 11.00, 2.00, 6.00, 9.00
శివరంజని - ఇస్నాపూర్ 11.00, 2.00, 6.00, 9.00
జ్యోతి - ఐడిఏ బొల్లారం 11.00, 2.00, 6.00, 9.00
కృష్ణ సినిమా - అలియాబాద్ 11.00, 2.00, 6.00, 9.00

(Dwaraka) https://t.me/telugudailynews

విదేశాల్లో కాంట్రాక్టు కోసం

నకిలీపత్రాలు సృష్టి

ప్రధాన నిందితుడితోపాటు సహకరించిన సభ్యులు అరెస్టు

నకిలీ పత్రాలు, సర్టిఫికెట్లు, స్వాధీనం

వివరాలను వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు

సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు

కంటోన్మెంట్ : విదేశాల్లో ఓ కాంట్రాక్టును పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించిన ఓ ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిందితులను అరెస్టుచేసి.. వారి నుంచి 2 పాస్‌పోర్టులు, నకిలీ బర్త్ సర్టిఫికెట్, 3 నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ , ఏటీఎం కార్డు, 3 నకిలీ సర్టిఫికెట్లు, 2 ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ మెమోలు, టీసీలు, 2 బీటెక్ ఎడ్యూకేషనల్ సర్టిఫికెట్లు, 2 పీహెచ్‌డీ బోనోఫైడ్ సర్టిఫికెట్లు, 5 డాక్టరేట్ పీహెచ్‌డీ సర్టిఫికెట్‌లు, 3 ల్యాప్‌టాప్‌లు, 10 సెల్ ఫోన్‌లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ రాధాకిషన్‌రావు, నార్త్ జోన్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావుతో కలిసి వివరాలను వెల్లడించారు. కర్ణాటకకు చెందిన దావుద్ అబ్దుల్ మాజిద్ (50) అలియాస్ మ్యానుయేల్ దేవ్ బెంగుళూర్ వివేక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీకి సోలార్ ఎల్ఈడీ సిస్టమ్‌ను సరఫరా చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడు. దీని కోసం యూఎస్‌లోని పెగూసన్ అనే సంస్థను సంప్రదించాడు. ఈ కాంట్రాక్టు కోసం తన పేరును మార్చుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం మారేడ్‌పల్లిలోని సుమిత్ రీసెర్చ్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించే చైరెడ్డి సతీష్‌రెడ్డి (43)ని సంప్రదించగా...ఇద్దరు కలిసి కాంట్రాక్టును పొందాలని భావించారు. వీరిద్దరు జీహెచ్‌ఎంసీ అల్వాల్ సర్కిల్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే సమ్మిరెడ్డి వెంకట కన్నరావు (37) ను ఆశ్రయించారు. బీఎన్‌రెడ్డినగర్‌లో నివసిస్తూ..మారేడ్‌పల్లిలో మీ- సేవ సెంటర్‌ను నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఎం. వెంకటాద్రి (39) సహకారంతో మ్యానుయేల్ దేవ్ పేరుతో నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికెట్ పొందాడు. అలాగే మ్యానుయేల్ దేవ్ పేరుతో పాస్ పోర్టును పొందాడు. ఇందుకు మోండా డివిజన్ శివాజీనగర్‌కు చెం దిన జే. జయరాములు(43) సహకరించాడు. కాంట్రాక్టు కోసం ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్ సరిపోదని భావించి, ఉన్నత చదువులకు సంబంధించిన సర్టిఫికెట్ల కోసం నల్గొండకు చెందిన ముంబాయిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మునగాల రమేష్‌ను సంప్రదించాడు. ఇతని ద్వారా ముంబాయికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరేష్ ప్రభాకర్ కెలాస్కర్ (47)ను సంప్రదించి.. సర్టిఫికెట్ కోసం రూ.4 లక్షలకు మాట్లాడుకున్నారు. మ్యానుయేల్ దేవ్ పేరుతో ఎస్ఎస్‌సీ, ఇంటర్మీడియేట్ సర్టిఫికెట్లను అందించాడు. అలాగే బీటెక్ సర్టిఫికెట్ సీఎస్‌జేఎం కాన్పూర్, ఎంటెక్, పీహెచ్‌డీ సర్టిఫికెట్లను ఛత్రపతి సాహూజీ మహారాజ్ యూనివర్సిటీ పేర్లపై పొందాడు. నిందితుడు అబ్దుల్ మాజిద్ నకిలీ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులతో పాస్‌పోర్టును పొంది వీసా కోసం అమెరికాకు దరఖాస్తు చేసుకున్నాడు. యూఎస్ కాన్సులెట్ అధికారులు మాజిద్‌పై అనుమానం రావడం తో పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన ఉత్తర మండలం పోలీసులు నిందితులను శనివారం అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు చెప్పారు. అలాగే నిందితుడు మ్యానుయేల్‌కు సహకరించిన వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన ఎం.గణేష్ (43)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని మారేడ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐలు శ్రావన్‌కుమార్, రవి, శ్రీకాంత్‌ల ను డీసీపీ అభినందించారు.

చర్లపల్లిలో జైలు అదాలత్

చర్లపల్లి : చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న రిమాండ్ ఖైదీల కేసులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం శనివారం జైలు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి షేక్ మదర్‌సాహెబ్ సమక్షంలో రంగారెడ్డి జిల్లా 2వ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి కవిత ఆధ్వర్యంలో జైలు లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా 233మంది కేసులను పరిష్కరించగా.. 109మంది ఖైదీలకు విముక్తి కల్పించారు. రిమాండ్ ఖైదీల కేసుల సత్వర పరిష్కారం కోసం జైలు లోక్ అదాల త్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఖైదీల సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం కేంద్ర కారాగారంలో పలు బ్యారక్‌లు, వంటగదులను తనిఖీలు చేయడంతో పాటు భోజనశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నలబోలు సత్యనారాయణరెడ్డి, కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎంఆర్.భాస్కర్, ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరథం, జైలర్లు దేవ్‌లా, రత్నం, హనుమాన్‌ప్రసాద్, మొగిలేశ్, దేవీసింగ్, డిప్యూటీ జైలర్లు సంజీవరెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టోలీచౌకి బాల్కాపూర్ నాలా బ్రిడ్జి నిర్మాణం

ఈ రూట్‌లో 3 నెలల పాటు వాహనాల దారి మళ్లింపు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: టోలీచౌకి హకీంపేట్ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ పోలీసులు వాహనాల మళ్లింపు చేపట్టారు. టోలీచౌకి- హకీంపేట్ మార్గంలోని బాల్కాపూర్ నాలా బ్రిడ్జిని నిర్మిస్తుండడంతో డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు ఎంట్రీ లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల మళ్లింపులకు ఏర్పాట్లు చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతున్నారు.

SUPER HIT...నేడే చూడండి

శ్రీ మయూరి 70ఎంఎం- ఏ/సి, ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్ 11.00, 2.00, 6.00, 9.00

కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15, 2.15, 6.15, 9.15
శివపార్వతి 70ఎంఎం - కూకట్‌పల్లి 11.30, 2.30, 6.30, 9.30
లక్ష్మీకళ సినీప్రైడ్ - మూసాపేట్ 11.00, 2.30, 6.00, 9.30
సత్యం 70ఎంఎం - అమీర్‌పేట్ 11.30, 2.30, 6.30, 9.30

ASIAN జిపిఆర్-కూకట్‌పల్లి 4.20, 10.30 PM
ASIAN సినీ స్క్వేర్ - ఉప్పల్ 10.35, 1.35, 4.35 7.35, 10.35
ASIAN M CUBE - అత్తాపూర్ 10.40AM,1.30PM, 4.35PM
PRASADS ఎన్.టి.ఆర్. గార్డెన్స్ 11.00, 5.00, 11.00 PM
PVR పివిఆర్ - బంజారాహిల్స్ 1.00
PVR పివిఆర్ -పంజాగుట్ట 1.30PM, 7.20PM
BIG CINEMAS బిగ్ సినిమాస్ - శామీర్‌పేట్ 4.30
BIG CINEMAS బిగ్ సినిమాస్ - అమీర్‌పేట్ 11.15 AM, 4.50PM
తాల్లూరి - ఇసిఐఎల్‌క్రాస్‌రోడ్స్ 11.15, 6.15, 9.15PM
PVR పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్-మాదాపూర్ 11.00AM, 7.45PM
PVR పివిఆర్ Forum Mall - కూకట్‌పల్లి 11.20, 4.20, 10.40PM
INOX ఐనాక్స్ - బంజారాహిల్స్ 11.15AM, 7.50 PM
INOX ఐనాక్స్ MP MALL - కాచిగూడ 1.15AM, 4.05 PM
సినీప్లానెట్ - కొంపల్లి 10.40, 1.35, 7.30PM
ASIAN షా కాంప్లెక్స్ - హెచ్.ఎమ్.టి చింతల్ 2.30
Cinépolis మంజీరామాల్-కూకట్‌పల్లి 1.20, 7.35
Cinépolis CCPL-మల్కాజ్‌గిరి 1.20, 7.35
Cinépolis మంత్రామాల్ -అత్తాపూర్ 4.40, 10.05
Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.00, 2.30, 6.00PM
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్ 6.15 PM
ASIAN రాధిక- కాప్రా 10.30AM, 7.25PM
TIVOLI టివోళి - సికింద్రాబాద్ 10.45AM, 4.30PM
MULTIPLEX విజయలక్ష్మి కాంప్లెక్స్ - ఎల్.బి.నగర్ 11.00AM, 4.30PM
MIRAJ మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్ 10.30AM, 8.00PM
ASIAN శ్రీదేవి మాల్ - హన్మకొండ 10.20, 1.25, 7.20PM
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్ 10.40AM, 4.30PM
ఎస్2 సినిమాస్- వరంగల్
ప్రతిమా - కరీంనగర్

శ్రీరమణ కాంప్లెక్స్- అంబర్‌పేట్ 11.15AM, 2.15PM
రాఘవేంద్ర కాంప్లెక్స్- దిల్‌సుఖ్‌నగర్ 11.15, 2.15, 6.15, 9.15
సంతోష్ 70ఎంఎం- అబిడ్స్ 11.00, 2.00, 6.00, 9.00
స్వప్న కాంప్లెక్స్- కాటేదాన్ 6.00 PM
కుమార్- కాచిగూడ 11.00, 2.00, 6.00, 9.00
అంజలి 70ఎంఎం- అబిడ్స్ 11.00, 2.00, 6.00, 9.00
విష్ణు 70ఎంఎం- వనస్థలిపురం 11.15, 2.15, 6.15, 9.15
సూపర్ - బాలాపూర్ 11.00AM, 2.00PM
శ్రీదేవి 70ఎంఎం- ఆర్.సి.పురం 11.00, 2.00, 6.00, 9.00
అంబ 70ఎంఎం- మెహదీపట్నం 11.30, 2.30, 6.30, 9.30
శ్రీనివాస 70ఎంఎం- ఉప్పల్ 11.15, 2.15, 6.15, 9.15
శ్రీదేవి 70ఎంఎం- చిలకలగూడ 11.15, 2.15, 6.15, 9.15
సాయిపూజ 70ఎంఎం- సూరారం 11.00, 2.00, 6.00, 9.00
మెట్రో 70ఎంఎం- బహదుర్‌పుర 11.30, 2.30, 6.00, 9.00
యాదగిరి 70ఎంఎం- సంతోష్‌నగర్ 11.00, 2.00, 6.00, 9.00
కళ్యాణి - బోయిన్‌పల్లి 11.00, 2.00, 6.00, 9.00
యాదగిరి - సంతోష్‌నగర్ 11.00, 2.00, 6.00, 9.00
లక్ష్మీ 70ఎంఎం- శంషాబాద్ 11.30, 2.30, 6.15, 9.15
శ్రీప్రేమ 70ఎంఎం- తుక్కుగూడ 11.00, 2.00, 6.00, 9.00

లక్ష్మణ్- వరంగల్
కిన్నెరసాని- ఖమ్మం
వెంకటసాయి- కరీంనగర్
అశోక- నిజామాబాద్
బాలాజీ- మహబూబ్‌నగర్
వెంకటేశ్వర- నల్గొండ
వెంకటేశ్వర - బాన్సువాడ
మయూరి - మంచిర్యాల
నటరాజ్ -జగిత్యాల
శాంభవి-కాజీపేట
లక్ష్మి - సిరిసిల్ల
హరిహర - జమ్మికుంట
విశ్వరూప - కొత్తగూడెం
శాంతి- పాల్వంచ
గోపాలకృష్ణ-భద్రాచలం
లలిత-ఇల్లందు
సత్యభాస్కర-మణుగూరు
బాలాజీ-దమ్మాపేట్
నరసింహ్మా-ఎన్కూర్
సాగర్ డీలక్స్-మెదక్
బాలాజీ-సిద్దిపేట
అనురాగ్-జహీరాబాద్
సంతోష్-రామాయంపేట్
పరమేశ్వరి-షాద్‌నగర్
రంగ-వనపర్తి
నవరంగ్-గద్వాల్
రామకృష్ణ-నాగర్‌కర్నూల్
రాఘవేంద్ర-జడ్చర్ల
అశోక-కల్వకుర్తి
వెంకట్రామ-అశ్వరావుపేట
లక్ష్మి-అచ్చంపేట్
మహేశ్వరి-నారాయణపేట్
శ్రీదేవి-కొత్తకోట
సత్యసాయి-కొల్లాపూర్
వెంకటేశ్వర-అమన్‌గల్
శ్రీమాధవ్-ఐజా
రాఘవేంద్ర-మక్తల్
సాయికృష్ణ-కోదాడ
అలంకార్-సూర్యాపేట
రాఘవ-మిర్యాలగూడ
లక్ష్మీశ్రీనివాస-మధిర
రామకృష్ణ-నకిరేకల్
శ్రీనివాస-తాండూర్
భవాని-పరిగి
కృష్ణ కళామందిర్-జనగాం
రామ్‌రాజ్ కళామందిర్-నర్సంపేట్
శ్రీనివాస-మహబూబాబాద్
ఆనంద్-భూపాలపల్లి
అన్నపూర్ణ-చెల్పూర్
భారతీయ-వర్ధన్నపేట్
వెంకటేశ్వర-తొర్రూర్
మెహర్‌రంగ-పసర
ఎస్.ఎన్.టి.-రాయ్‌చూర్
సత్యనారాయణ-చండూర్
సాయికృష్ణ-మెట్‌పల్లి
సాయిబాబ-హుజూర్‌నగర్
శ్రీనివాస-మహబూబాబాద్
కాకతీయ-పరకాల
మణికంఠ-చేవెళ్ల
శ్రీనివాస-నర్సాపూర్
నట్‌రాజ్-సంగారెడ్డి
వెంకటేశ్వర-నారాయణఖేడ్
అమర్-గంగావతి
వెంకటేశ్వర-మరిపెడ
శ్రీనివాస-కడ్తాల్

మరియు మీ అభిమాన థియేటర్‌లో.... ASIAN ENTERPRISES

(Dwaraka) https://t.me/telugudailynews

'నుమాయిష్'కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

నగరం నలుమూలల నుంచి సర్వీసులు

జనవరి 1 నుంచి సేవలు : గ్రేటర్ ఈడీ పురుషోత్తం నాయక్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జనవరి 1 నుంచి నగరంలో ప్రారంభం కానున్న 78వ ఆల్ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ -2018కి గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 1వ తేదీ నుంచి నగరంలోని ప్రతీ ఏరియా నుంచి బస్సులను ఆపరేట్‌చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ విషయాన్ని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటికోసం నగరంలోని 29 డిపోల నుంచి నుమాయిష్‌కు సుమారు ప్రతిరోజు 180 నుంచి 250 వరకు బస్సులు నడుపనున్నారు. సెలవుదినాల్లో ఎక్కువ సర్వీసులను ఎగ్జిబిషన్‌కు వచ్చే ప్రయాణికుల కోసం నడుపుతామని ఆయన అన్నారు. ప్రతి డిపో నుంచి 5 నుంచి 6 బస్సులు నడుపుతామని తెలిపారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతోపాటు ప్రజలకు ఆర్టీసీ ప్రయాణ సౌకర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి చార్మినార్ డీవీఎం(మొబైల్ నెంబరు 9959226129)ను మొత్తం ఆపరేషన్స్‌కు ఇన్‌చార్జిగా నియమించారు. చార్మినార్ డీవీఎంకు కాచిగూడ డిపో మేనేజర్(9959226130)తోపాటు మెహిదీపట్నం డిపో మేనేజర్(9959226133) సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం గురించి సమాచారం కోసం కమ్యూనికేషన్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమ్యూనికేషన్ సెల్‌ను సంప్రదించాలనుకునేవారు 7382804018 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోకండి : పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: 78వ నుమాయిష్ సందర్శన ప్రారంభోత్సవంతో నెలన్నర రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు పలు సూచనలు చేస్తున్నారు. నెలన్నర రోజుల పాటు ఈ మార్గం నుంచి వెళ్ళే వాహనదారులు ఇతర రూట్లను ఎంచుకుని వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా పుత్లిబౌలి, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, బహదూర్‌పురా, సైఫాబాద్, మెహిదీపట్నం, చార్మినార్ మదినా ఇంకా తదితర ప్రాంతాల నుంచి ఈ మార్గం మీదుగా ఇతర ఏరియాలకు వెళ్ళే వారు సులభమైన ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్యాస్ రీఫిల్లింగ్ దుకాణంపై దాడులు

నిందితుడు అరెస్టు... పలు సిలిండర్లు స్వాధీనం

మేడ్చల్, నమస్తే తెలంగాణ: అక్రమంగా గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తున్న ఓ దుకాణంపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి పలు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది. పౌర సరఫరాల శాఖ అధికారులు వారం రోజుల్లో వరుసగా రెండు సార్లు దాడులు నిర్వహించగా ఒకే దుకాణంలో రెండుసార్లు గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్‌లో అక్రమంగా గ్యాస్‌ను పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి రీఫిల్ చేసి విక్రయిస్తున్నారు. సమాచారం అం దుకున్న అధికారులు శనివారం మేడ్చల్‌లోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీ రోడ్డులో సూపర్ ఎలక్ట్రికల్స్ దుకాణంలో గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి పలు సిలిండర్లను సీజ్ చేశారు. గత వారంలో పట్టుబడ్డ వ్యక్తే మరోసారి గ్యాస్‌ను రీఫిల్ చేస్తూ దొరికిపోయాడు. ఈ దాడుల్లో 6 సూపర్ గ్యాస్ సిలిండర్లు, 4 కమర్షియల్ పెద్ద సిలిండర్లు, 16 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకుని, నిం దితుడు ఉస్మాన్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అధికారి మాట్లాడుతూ.. అక్రమంగా గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేసినా, కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లను వాడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో జిల్లా సహాయ పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్, మేడ్చల్ గిర్ధవారు నాగజ్యోతి, వీఆర్వో నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

హోటల్స్, టిఫిన్ సెంటర్లపై పౌరసరఫరాలశాఖ దాడులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విజిలెన్స్ అండ్ సివిల్‌సప్లై టీం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని హోటల్స్, టిఫిన్ సెంటర్లలో జరిపిన తనిఖీల్లో 20 సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పట్టుబడ్డాయి. డీటీ గణపత్‌రావు, సివిల్‌సప్లై ఇన్‌స్పెక్టర్ రఘునందన్ మాచాన ఆధ్వర్యంలో సికింద్రాబాద్ స్టేషన్, మార్కెట్ స్ట్రీట్, మినర్వా కాంప్లెక్స్, ప్యాట్నీ ప్రాంతంలో జరిగిన దాడుల్లో అక్రమంగా వాడుతున్న డొమెస్టిక్ సిలిండర్లు పట్టుబడ్డాయి. వీటిని సీజ్‌చేసి మహాలక్ష్మి గ్యాస్ ఏజన్సీకి అప్పగించినట్లు తనిఖీ అధికారులు తెలిపారు.

24 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

దోమలగూడ : అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఐదుగురిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..... తుర్కపల్లికి చెందిన గుగ్లోత్ బుజ్జి (32), గుజ్జి (40), మంజులా (30), దేవి (45), గుగ్లోత్ బాడ్యా (40)లు శనివారం రిసాలగడ్డలో టాటా ఏసీ (టీఎస్ 11 యూబీ 6052)లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. సమాచారం అందు కున్న ఎస్సై సూర్య నాయక్ దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

1 నుంచి ఉపాధి కార్డులు ఆన్‌లైన్‌లో ..

బేగంబజార్ : రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ ఉపాధి కార్డులను ఇక మీదట ఆన్‌లైన్‌లో పొందేందుకు జనవరి 1 నుంచి అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఉపాధి శిక్షణశాఖ సంచాలకులు కేవై నాయక్ మాట్లాడుతూ.. ఉపాధి కార్యాలయాలకు హాజరై దరఖాస్తులు చేసుకోకుండా నేరుగా తమ ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ఉపాధి కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆన్‌లైన్‌లో www.employment.telangana. gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసుకొని తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు సమాచారాన్ని పొందుపరిస్తే ఉపాధి కార్డు లభిస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి మెసేజ్ అందుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఈ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల సమాచారాన్ని పొందుపరచడం జరుగుతుందన్నారు.

SUPER HIT... విజయవంతమైన 2వ వారం

శాంతి 70 MM A/C నారాయణగూడ 11.15, 2.15, 6.00, 9.00 PM

అర్జున్ -కూకట్‌పల్లి 11.30, 2.30, 6.30, 9.30
రాజధాని కాంప్లెక్స్ -దిల్‌సుఖ్‌నగర్ 11.15, 2.15, 6.15, 9.15
వైజయంతి-నాచారం 11.00, 2.00, 6.00, 9.00
అలంకార్ (ప్రతాప్) - లంగర్‌హౌస్ 11.00, 2.00, 6.00, 9.00
ప్రశాంత్ -సికింద్రాబాద్ 11.00, 2.00, 6.00, 9.00
సత్యం - అమీర్‌పేట్ 11.30, 2.30, 6.30, 9.30

ASIAN జిపిఆర్-కూకట్‌పల్లి 10.50, 1.45, 4.40, 7.40, 10.30PM
ASIAN సినీ స్క్వేర్ - ఉప్పల్ 10.50, 1.45, 4.50, 7.40, 10.30 PM
ASIAN M CUBE - అత్తాపూర్ 10.50, 1.50, 4.50, 7.40, 10.30 PM
PRASADS ఎన్.టి.ఆర్. గార్డెన్స్ 10.00, 12.30, 3.00, 8.30, 11.00 PM
PVR పివిఆర్ - బంజారాహిల్స్ 10.10, 4.30, 7.45PM
PVR పివిఆర్ -పంజాగుట్ట 10.10, 1.35, 4.25, 5.00, 7.55, 10.50PM
PVR పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్-మాదాపూర్ 10.10, 1.35, 4.25, 5.20, 8.10, 10.50PM
PVR పివిఆర్ Forum Mall - కూకట్‌పల్లి 10.00, 11.00, 12.50, 1.35, 4.25, 7.40, 8.00, 10.30, 10.50PM
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్ 11.15AM, 6.15PM
ASIAN రాధిక - కాప్రా 1.50, 4.45, 7.40, 10.30 PM
ASIAN షా కాంప్లెక్స్ - హెచ్.ఎమ్.టి చింతల్ 11.30, 6.30PM
INOX ఐనాక్స్ - బంజారాహిల్స్ 10.00, 12.50, 4.50, 7.40, 10.30 PM
INOX ఐనాక్స్ MP MALL - కాచిగూడ 10.15, 1.15, 4.00, 7.20, 10.00PM
Cinépolis సినీపోలిస్-కూకట్‌పల్లి 9.30, 12.20, 4.45, 7.40, 11.00 PM
Cinépolis సినీపోలిస్-మల్కాజ్‌గిరి 10.40, 12.20, 4.30, 6.40, 7.20, 9.30PM
Cinépolis మంత్రామాల్ -అత్తాపూర్ 9.35, 12.20, 1.35, 5.00, 7.50 PM
లక్ష్మీకళ- మూసాపేట్ 11.00, 2.15, 6.00, 9.30
తాల్లూరి - ఇసిఐఎల్‌క్రాస్‌రోడ్స్ 11.15, 2.00, 9.00 PM
TIVOLI టివోళి - సికింద్రాబాద్ 4.45 PM, 4.30 PM
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్ 10.30, 1.15, 4.30, 7.30, 10.15PM
Cinetown సినీటౌన్ - మియాపూర్ 2.30, 6.15, 9.30PM
విజయలక్ష్మి కాంప్లెక్స్ - ఎల్.బి.నగర్ 11.00, 1.45, 7.15, 10.15PM
సినీప్లానెట్ - కొంపల్లి 10.40, 1.50, 4.45, 7.40, 10.25PM
BIG CINEMAS బిగ్ సినిమాస్ - అమీర్‌పేట్ 11.20, 2.10, 5.00, 7.50, 10.40PM
BIG CINEMAS బిగ్ సినిమాస్ - శామీర్‌పేట్ 1.50PM, 7.30PM, 10.20PM
SVC ప్రతిమా -కరీంనగర్
ASIAN శ్రీదేవి మాల్ - హన్మకొండ 10.45, 1.50, 4.35,7.40, 10.20PM
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్ 10.50, 1.45, 4.40, 7.30, 10.20

ASIAN శ్రీదేవి మాల్ - హన్మకొండ
ASIAN గీత - నిజామాబాద్
ఎస్2 సినిమాస్- వరంగల్

వరంగల్ జిల్లా
జెమిని కాంప్లెక్స్- వరంగల్
విజయ - హన్మకొండ
అరవింద్ కళామందిర్ - నర్సంపేట్
ముకుంద్ - మహబూబాబాద్
స్వర్ణ కళామందిర్ - జనగాం

ఖమ్మం జిల్లా
శ్రీనివాస - ఖమ్మం
మహేశ్వరి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ - సత్తుపల్లి
సీతారామ - ఇల్లందు
వెంకటదుర్గా - అశ్వారావుపేట్
లక్ష్మి శ్రీనివాస - మధిర
సత్యభాస్కర్ - మణుగూరు

కరీంనగర్ జిల్లా
మమత - కరీంనగర్
శ్రీరామ - జగిత్యాల
ఊర్వశి - గోదావరిఖని
నటరాజ్ - సిరిసిల్ల
సాయికృష్ణ - మెట్‌పల్లి

నటరాజ్ - హుజురాబాద్
అన్నపూర్ణ - జమ్మికుంట
సంగీత - పెద్దపల్లి
శివరామకృష్ణ - వేములవాడ
కిన్నెర - కోరుట్ల

నిజామాబాద్ జిల్లా
నటరాజ్ - నిజామాబాద్
దర్శన్ - కామారెడ్డి
బృందావన్ - ఆర్మూర్

మహబూబ్‌నగర్ జిల్లా
వెంకటేశ్వర - మహబూబ్‌నగర్
సాయిరాజా - షాద్‌నగర్
రామ - వనపర్తి
వెంకటేశ్వర - గద్వాల్
శ్రీ రమణ - నాగర్‌కర్నూల్
సత్యలక్ష్మి - అచ్చంపేట్
మనోహర్ - నారాయణపేట్
భువనేశ్వరి - ఐజా

నల్గొండ జిల్లా
తిరుమల- నల్గొండ
శ్రీనివాస- మిర్యాలగూడ
శ్రీనివాస- కోదాడ
వసుంధర - భువనగిరి
వెంకటేశ్వర - దేవరకొండ
నవ్య - సూర్యాపేట్
రామకృష్ణ - నకిరేకల్
సాయిబాబా - హుజూర్‌నగర్
అంజిరెడ్డి - చౌటుప్పల్

ఆదిలాబాద్ జిల్లా
నటరాజ్ 70 - ఆదిలాబాద్
వెంకటేశ్వర - మంచిర్యాల
రామకృష్ణ - బెల్లంపల్లి
తిరుమల - నిర్మల్

మెదక్ జిల్లా
గంగినేని - మెదక్
సాగర్ డీలక్స్ - మెదక్
మోహన్ - జహీరాబాద్
వెంకటేశ్వర - సిద్దిపేట
సితార - సంగారెడ్డి
యాదగిరి - గజ్వేల్

రంగారెడ్డి జిల్లా
శాంతామహల్ -తాండూర్ Fully Renovated 2K Digital Projection
శైలజా -వికారాబాద్
సాయికృష్ణ - పరిగి
లక్ష్మి - శంకర్‌పల్లి

రాయచూరు జిల్లా
పూర్ణిమ - రాయచూర్
శరణబసవేశ్వర-సింధనూర్
మల్లిఖార్జున - మాన్వి
పద్మావతి - కర్టగి

స్వప్న కాంప్లెక్స్ -కాటేదాన్ 11.15, 6.00, 9.00PM
రాఘవేంద్ర -మల్కాజ్‌గిరి 11.15, 2.15, 6.15, 9.15
సంతోష్ - అబిడ్స్ 11.30, 2.30, 6.00, 9.00
సంపూర్ణ - వనస్థలిపురం 11.15, 2.15, 6.15, 9.15
రాజ్యలక్ష్మి - ఉప్పల్ 11.30, 2.30, 6.00, 9.00
నర్తకి - అల్వాల్ 11.30, 2.30, 6.30, 9.30
శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00, 2.00, 6.00, 9.00
శ్రీదేవి- చిలకలగూడ 11.15, 2.15, 6.15, 9.15
నాగేంద్ర- కర్మన్‌ఘాట్ 2.00, 3.00, 7.00, 10.00
అంబ - మెహదీపట్నం 11.30, 2.30, 6.30, 9.30
మెట్రో - బహదూర్‌పురా 11.30, 2.30, 6.30, 9.30
జ్యోతి - ఆర్.సి.పురం 11.00, 2.00, 6.00, 9.00
రంగ - జీడిమెట్ల 11.00, 2.00, 6.00, 9.00
జ్యోతి - ఐడిఎ బొల్లారం 11.00, 2.00, 6.00, 9.00
SVC మహాలక్ష్మి- కొత్తపేట 11.00, 2.00, 6.00, 9.00
శ్రీకృష్ణ- అలియాబాద్ 11.00, 2.00, 6.00, 9.00
సాయిపూజ- సూరారం 11.00, 2.00, 6.00, 9.00
కృష్ణ సినిమా - నాగారం 11.00, 2.00, 6.00, 9.00
సెలెక్ట్- మచ్చబొల్లారం 12.00, 3.00, 7.00, 10.00

మరియు మీ అభిమాన థియేటర్లలో... GLOBAL GLOBAL CINEMAS LLP

2న పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పైపులైన్ పనుల మరమ్మతు పనులతో జనవరి 2న పలు ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి ఎండీ ఎం. దాన కిషోర్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గోదావరి నీటి సరఫరా ప్రాజెక్ట్ ఫేజ్ –1లో 3000 ఎంఎం డయా పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టనున్న దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాలకు 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నామన్నారు. ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, వెంగళ్‌రావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ, వెంకటగిరి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, సనత్‌నగర్, ప్రకాశ్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్, భాగ్యనగర్, బాలాజీనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట, హస్మత్‌పేట, హైదర్‌నగర్, నిజాంపేట, అల్విన్‌కాలనీ, జగద్గిరిగుట్ట, ఆదర్శ్‌నగర్, షాపూర్‌నగర్, రోడామిస్త్రీనగర్, హెచ్‌ఎంటీ కాలనీ, చింతల్, జీడిమెట్ల, హఫీజ్‌పేట, బొల్లారం, డిఫెన్స్‌కాలనీ, రాధికా సెక్షన్, అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, ఔట్‌కాలనీ, ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్, తుర్కపల్లి, చర్లపల్లి, దమ్మాయిగూడ, కంటోన్మెంట్‌బోర్డు, రుద్రనగర్, రిసాలాబజార్, ఎంఈఎస్, త్రిశూల్ ప్రాంతాలకు పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేయనున్నామన్నారు.

THRILLING HIT...నేడే చూడండి

సంధ్య 35ఎంఎం- ఎ/సి ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్ 11.15, 2.15, 6.00, 9.00

ASIAN LAXMIKALA CINEPRIDE **లక్ష్మీకళ** సినీప్రైడ్ - మూసాపేట్ 11.00, 2.30, 6.00, 9.30 | **మల్లికార్జున** - కూకట్‌పల్లి 11.30, 2.30, 6.30, 9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15, 2.15, 6.15, 9.15 | **స్వప్న** కాంప్లెక్స్ - కాటేదాన్ 2.15

ASIAN జిపిఆర్-కూకట్‌పల్లి 10.40AM, 1.30PM, 7.30PM
ASIAN సినీ స్క్వేర్ - ఉప్పల్ 10.40, 1.45, 4.30, 7.40, 10.30
ASIAN M CUBE - అత్తాపూర్ 10.30, 4.40, 7.30, 10.30PM
PRASADS ఎన్.టి.ఆర్. గార్డెన్స్ 8.45, 11.30, 2.15, 5.30, 8.15, 10.45
PVR పివిఆర్ - బంజారాహిల్స్ 11.00 AM, 7.25PM
PVR పివిఆర్ -పంజాగుట్ట 11.30, 5.15, 11.00 PM
PVR పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్-మాదాపూర్ 11.00, 4.30, 11.00 PM
PVR పివిఆర్ Forum Mall - కూకట్‌పల్లి 10.00, 1.15, 4.30, 7.45, 11.00 PM
INOX ఐనాక్స్ - బంజారాహిల్స్ 11.00, 3.30, 11.00PM

ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్ 2.15
ASIAN రాధిక- కాప్రా 10.35AM, 4.35PM, 10.30PM
ASIAN షా కాంప్లెక్స్ - హెచ్.ఎమ్.టి చింతల్ 11.30, 6.30
BIG CINEMAS బిగ్ సినిమాస్ - శామీర్‌పేట్ 11.00AM, 4.40PM
BIG CINEMAS బిగ్ సినిమాస్ - అమీర్‌పేట్ 10.15AM, 1.00PM, 7.20 PM
తాల్లూరి - ఇసిఐఎల్‌క్రాస్‌రోడ్స్ 11.15, 2.15, 9.15 PM
సినీప్లానెట్ - కొంపల్లి 10.35, 1.20, 7.35, 10.20PM
Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.15AM, 6.15PM, 9.30PM
INOX ఐనాక్స్ MP MALL – కాచిగూడ 10.00, 3.10, 10.10 PM

Cinépolis మంజీరామాల్–కూకట్‌పల్లి 10.30, 6.45, 9.30 PM
Cinépolis CCPL–మల్కాజ్‌గిరి 10.00, 6.40, 10.10 PM
Cinépolis మంత్రామాల్ -అత్తాపూర్ 10.30, 1.20, 7.30, 10.45
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్ 1.45PM, 7.00 PM
MULTIPLEX విజయలక్ష్మి కాంప్లెక్స్ - ఎల్.బి.నగర్ 11.00AM, 4.30PM
TIVOLI టివోళి - సికింద్రాబాద్ 1.40 PM, 7.40PM, 10.20PM
ASIAN శ్రీదేవి మాల్ - హన్మకొండ 11.00, 4.40, 10.15PM
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్ 10.30, 4.30, 10.30 PM
SVC ప్రతిమా - కరీంనగర్

విమల్ - బాలానగర్ 11.00, 2.00, 6.00, 9.00	శ్రీరమణ కాంప్లెక్స్- అంబర్‌పేట్ 6.15PM , 9.15PM	స్వప్న - అబిడ్స్ 11.30, 2.30, 6.00, 9.15	ఆరాధన - తార్నాక 11.00, 2.00, 6.00, 9.00
రాఘవేంద్ర కాంప్లెక్స్- మల్కాజ్‌గిరి 11.15, 2.15, 6.15, 9.15	సెన్సేషన్ కాంప్లెక్స్- ఖైరతాబాద్ 11.00AM, 2.00 PM	శారద - కాప్రా 11.00, 2.00, 6.00, 9.00	విజేత - బోరబండ 11.00, 2.00, 6.00, 9.00
నర్తకి - అల్వాల్ 11.30, 2.30, 6.30, 9.30	ఇంద్ర -కర్మన్‌ఘాట్ 12.00, 3.00, 7.00, 10.00	రుక్మిణి - పటాన్‌చెరు 11.00, 2.00, 6.00, 9.00	సూపర్ - బాలాపూర్ 6.00AM , 9.00 PM

లక్ష్మి - మంచిర్యాల	శ్రీనివాస - గోదావరిఖని	వెంకటాద్రి - మహబూబ్‌నగర్	సత్యలక్ష్మి - అచ్చంపేట	రంగ - కోదాడ	దేవి - వరంగల్
వెంకటేశ్వర - నిర్మల్	ఆదిత్య - ఖమ్మం	సాయిబాబ - షాద్‌నగర్	భవాని - కొత్తకోట	తేజ్‌మ్యాక్స్ - సూర్యాపేట్	ఎస్2 సినిమాస్ - వరంగల్
వెంకటేశ్వర - కరీంనగర్	పరమేశ్వరి - కొత్తగూడెం	వెంకటేశ్వర - వనపర్తి	పివిఎన్ - నల్గొండ	దేవి - నిజామాబాద్	అమృత- హన్మకొండ
ప్రతిమా - కరీంనగర్	వేణుగోపాల్ - పాల్వంచ	దేవి - జడ్చర్ల	ఓంకార్ - భువనగిరి	లక్ష్మి - తాండూర్	వెంకట్రామ- మహబూబాబాద్
శ్రీనివాస - జగిత్యాల	శ్రీనివాస - సత్తుపల్లి	పార్థసారథి - కల్వకుర్తి			

ASIAN ENTERPRISES RELEASE

నేడే చూడండి

తెలుగు వర్షన్‌లో

సప్తగిరి 70ఎంఎం- ఎ/సి ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్ 11.00, 2.00, 6.00, 9.00

సాయికృష్ణ- కరీంనగర్

ఇంగ్లీష్ వర్షన్‌లో

PRASADS ప్రసాద్ లార్జ్ స్క్రీన్ 10.00 AM & 2.35 PM
PRASADS ఎన్.టి.ఆర్. గార్డెన్స్ 6.15PM, 10.30PM
Cinépolis మంజీరామాల్-కూకట్‌పల్లి 10.20, 2.05, 8.10, 10.45PM
Cinépolis మంత్రామాల్ -అత్తాపూర్ 11.00, 2.05, 4.40, 7.50, 10.30
Cinépolis CCPL–మల్కాజ్‌గిరి 11.00, 2.05, 7.30, 10.05PM
INOX ఐనాక్స్ - బంజారాహిల్స్ 11.20, 2.00, 4.40, 8.05, 10.20
INOX ఐనాక్స్ MP MALL – కాచిగూడ 12.00, 2.30, 7.25, 10.00PM

PVR పివిఆర్ - బంజారాహిల్స్ 10.20, 4.45, 7.40PM
PVR పివిఆర్ -పంజాగుట్ట 11.20, 2.00, 4.40, 10.40PM
PVR పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్-మాదాపూర్ 11.10, 1.50, 5.05, 7.50, 10.30
PVR పివిఆర్ Forum Mall - కూకట్‌పల్లి 11.15, 2.00, 2.40, 5.20, 8.00, 10.40
BIG CINEMAS బిగ్ సినిమాస్ - అమీర్‌పేట్ 2.30, 5.00, 10.20PM
BIG CINEMAS బిగ్ సినిమాస్ - శామీర్‌పేట్ 11.30, 5.00, 10.40PM
TIVOLI టివోళి - సికింద్రాబాద్ 11.30 AM & 5.00 PM
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్ 11.30, 4.30, 7.00, 10.15PM

హిందీ వర్షన్‌లో

INDRA CINEMAS **రామకృష్ణ** 70 MM A/C అబిడ్స్ 11.30, 2.30, 6.00, 9.15

వెంకటరమణ మెగాప్లెక్స్ - కాచిగూడ 11.30, 2.30, 6.00, 9.15

ఇంద్ర సప్న మాల్- బీదర్, మీరజ్ సినిమాస్- గుల్బర్గా, శెట్టి మల్టీప్లెక్స్- గుల్బర్గా, ముక్త ఎ2 సినిమాస్- గుల్బర్గా

MOVIE DYNAMIX RELEASE CONTACT: 9885862211/9849717862

(Dwaraka) https://t.me/telugudailynews

సనత్‌నగర్

ntnews.com nthyd.com

(Dwaraka) https://t.me/telugudailynews

అంధ విద్యార్థులకు అన్నదానం, నోట్‌పుస్తకాల పంపిణీ

ప్రముఖ సంఘ సంస్కర్త ధనిరెడ్డి నర్సింహారెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో శ్రీవార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం చేయడంతో పాటు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవనార్ అంధుల పాఠశాల వ్యవస్థాపకులు సాయిబాబాగౌడ్, జ్యోతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

–బేగంపేట

కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణం

అమీర్‌పేట్ జీహెచ్‌ఎంసీ మైదానంలో శనివారం రాత్రి శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీ వాసవీ ఆర్యవైశ్య సంఘం అమీర్‌పేట్ ఆధ్వర్యంలో జరిగి ఈ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అమీర్‌పేట్ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకను వైఖాసన ఆగమ పండితులు శ్రీశ్రీశ్రీ పరాంకుశం వెంకట సీతారామాచార్యుల పర్యవేక్షణలో ఆయన శిష్య బృందం వైభవోపేతంగా నిర్వహించింది.

–అమీర్‌పేట, నమస్తే తెలంగాణ

క్యాలెండర్ ఆవిష్కరణ

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం క్యాలెండర్‌ను మంత్రి తలసాని శనివారం మారేడ్‌పల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ఈవో అన్నపూర్ణ, రాంగోపాల్‌పేట కార్పొరేటర్ అరుణగౌడ్, దేవాలయం ధర్మకర్తలు పాల్గొన్నారు.

–బేగంపేట

మేరు సంఘం ఆధ్వర్యంలో..

సికింద్రాబాద్ మేరు సంఘం క్యాలెండర్‌ను శనివారం మంత్రి తలసాని మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ క్రమంలో మేరు సంఘం ప్రతినిధులు ఓదెల సత్యనారాయణ నేతృత్వంలో సంఘం ప్రతినిధులు పాడిశెట్టి నర్సింగరావు, యూత్ అధ్యక్షుడు అజయ్,రాజ్‌కుమార్, వెంకటేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

–బేగంపేట

బీకేగూడలోని ఉదయ్‌భారతి కమ్యూనిటీ హాలులో సనత్‌నగర్ డివిజన్ వార్డు కమిటీ సమావేశం జరిగింది. కార్పొరేటర్ కోలన్ లక్ష్మీరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డివిజన్‌లో పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్ 10 ఏ డీఎంసీ శ్రీనివాస్, జలమండలి డీజీఎం శ్రీనివాస్, జలమండలి మేనేజర్ వంశీకృష్ణ, ఏఈ సరిత, పారిశుద్ధ్య విభాగం సూపర్‌వైజర్ దేవేందర్‌తో పాటు వార్డు కమిటీ సభ్యులు షమీ, నరేందర్, పురుమాని మల్లారెడ్డి, అనంత్‌రెడ్డి, పుష్పలత, సబితతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు కోలన్ బాల్‌రెడ్డి, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

–అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : దుబ్బాక కిషన్‌రావు

సంఘం హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న దుబ్బాక కిషన్‌రావు,సంఘం ప్రతినిధులు

బేగంపేట డిసెంబర్ 30 : సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘానికి చెందిన కొంతమంది సంఘం పేరును వినియోగించుకుంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సంఘం అధ్యక్షుడు దుబ్బాక కిషన్‌రావు హెచ్చరించారు. శనివానం సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘం హాల్‌లో ఆయన కార్యవర్గంతో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విశ్వకర్మ సంఘానికి మరోమారు ఎన్నికలు నిర్వహించినట్లు ప్రకటనలు ఇస్తూ విశకర్మలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని 2017–20 వరకు ప్రస్తుతం ఉన్న కార్యవర్గం కొనసాగుతుందని దీనికి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. సంఘ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్న సంతోష్‌కుమార్‌తో పాటు అతని అనుచరులను సంఘం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. 2009 సంవత్సరం నుంచి సంఘంను ఎంతో అభివృద్ధి చేస్తుంటే దీన్ని జీర్ణించుకోలేని కొంత మంది ఇలా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తాను అవకతవకలకు పాల్పడినట్లు మార్ఫింగ్ వీడియోలతో అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి మోసపూరిత మాటలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు నాగభూషణం, కటకం చక్రపాణి, వంగల రవీందర్, సంయుక్త కార్యదర్శి నరేందర్ శంకరచారి, కోశాధికారి వెంకటేశం భాస్కర్‌చారి,బోనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి తలసానికి సన్మానం

కుర్మ యాదవులకు ప్రభుత్వం కోకాపేటలో స్థలం కేటాయించి అందులో సీఎం కేసీఆర్ భవన నిర్మాణ పూజలు చేయడం, అందుకు సహకరించిన మంత్రి తలసానిని కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి చీర శ్రీకాంత్ శనివారం మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి పుష్ప గుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

–బేగంపేట

జీతాలు చెల్లించేలా కాంట్రాక్ట్ సంస్థలు చర్యలు తీసుకోవాలి

సమావేశంలో సెక్యూరిటీ కార్మికులు

గాంధీ దవాఖాన, డిసెంబర్ 30: సెక్యూరిటీ కార్మికుల వేతనాలను ప్రతి నెల సక్రమంగా చెల్లించేలా కాంట్రాక్ట్ సంస్థలు చర్యలు తీసుకోవాలని బీఎమ్మెస్ ప్రధాన కార్యదర్శి మంత్రి కళావతి అన్నారు. శనివారం సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా దవాఖానలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు నవీన్ గత కొద్దిరోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే నవీన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ..కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఎమ్మెస్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీయూనిట్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి గోపాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సురేష్, అచ్చుయ్య, లావణ్య, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

పదవీ విరమణ వీడ్కోలు

గాంధీ దవాఖానలోని గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాణి, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రవీందర్ శనివారం పదవీ విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ పాల్గొని పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ శేషాద్రి, గైనకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ అనుపమ, ఉద్యోగులు ప్రభాకర్, శ్రావణ్‌కుమార్, అల్లాఉద్దీన్, శోభరాణి, భారతి లక్ష్మీ, నాగలక్ష్మి, జనార్దన్, శ్రీనివాస్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

–గాంధీ దవాఖాన

బల్కంపేట బాబు మాన్షన్ దగ్గర డ్రైనేజీ పొరుతున్న విషయాన్ని స్థానికులు కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి దృష్టికి తీసుకువచ్చా రు. ఈ మేరకు శనివారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఆమె పరిస్థితిని సమీక్షించి మినీ ఎయిర్‌టెక్ మెషన్‌తో మరమ్మతులు చేయించారు. స్థానిక నేతలు ఉన్నారు.

–అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ

దశదిన కర్మ

బడుగు వర్గాల ఆశాజ్యోతి, దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌ॥ విశ్వనాథం గారి ఆశయాలు నిరంతరం మా గుండెల్లో పదిలం

బాధాతప్త హృదయాలతో...

కీ॥శే॥ బి. విశ్వనాథం

DOB: 9-12-1957, DOD: 21-12-2017

దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

ఎస్.రాజేందర్, బి. పద్మారావు, ఎం. సుధాకర్ రెడ్డి

(Dwaraka) https://t.me/telugudailynews

ఎర్రకుంట మురుగు మలుపునకు చర్యలు

చెరువు మురుగు సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డీఎంసీ, జీఎం

- **ఆదిత్యనగర్ డ్రైనేజీ, వర్షం నీటి మరమ్మతులకు రూ.1.15 కోట్లు**
- **ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్**

షేక్‌పేట, డిసెంబర్ : షేక్‌పేటనాలా, గోల్కొండ ప్రధాన రహదారిపై ఆదిత్య భవన సముదాయం వద్ద వర్షం, డ్రైనేజీ మురుగు నీళ్లను తొలగించేందుకు రూ.1.15 కోట్లు కేటాయించామని, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం షేక్‌పేట డివిజన్‌లోని ఎర్రకుంట చెరువు, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో కలసి పర్యటించి స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఎర్రకుంట చెరువులోకి వస్తున్న మురుగు నీటిని దారి మళ్లించేందుకు రూ.13.30 లక్షలు నిధులతో పైప్‌లైన్ పనులను త్వరలోనే ప్రారంభించాలని డీఎంసీ సత్యనారాయణ, జలమండలి శాఖ జీఎం స్వామి, డీజీఎంలకు సూచించారు. చెరువు చుట్టున్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీలార్‌కు తెలిపారు. అనంతరం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో షేక్‌పేట వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అశోక్ డివిజన్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోయారు. దీంతో ఆయన స్పందిస్తూ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ఈఈ చిన్నారెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో డివిజన్‌లో స్ట్రీట్ లైట్ల సమస్య పునరావృతం కావద్దని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. షేక్‌పేటలో నాలాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఐతే వీధిలైట్ల ఏఈ వార్డు కమిటీ సమావేశానికి, పాదయాత్రకు హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే గుట్ట పోచమ్మ ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందజేస్తామని వెల్ఫేర్‌కమిటీకి హామీ ఇచ్చారు. అనంతరం డివిజన్ అభివృద్ధి, నిధులు కేటాయించినందుకు సెంట్రల్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే, ఆయా శాఖల అధికారులతో పాటు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు చెర్క మహేశ్‌ను ఘనంగా సన్మానించారు. డీజీఎం సత్యనారాయణ, ఈఈ చిన్నారెడ్డి, జలమండలి జీఎం స్వామి, బీజీఎం ఖాజాజవారలీ, డీఈ హరేరామ్, షానిటేషన్ అధికారి రవికాంత్, డిప్యూటీ తహసీల్దార్, షానిటేషన్ సూపర్‌వైజర్ సురేష్‌గౌడ్, షేక్‌పేట టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేశ్, ఉపాధ్యక్షుడు ప్రసాద్, బత్తుల శ్రీనివాసులు, పార్టీ ప్రధాన కార్యదర్శి మోహినొద్దీన్, పుంజాల శ్రీశైలం, వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అశోక్, సదానంద్, చీఫ్ అడ్వైజర్ బోర్‌వెల్ సీహెచ్ చాట్ల సదానంద్, వార్డు మెంబర్ నర్సింగ్‌రావు, మాణిక్యం పాల్గొన్నారు.

బీజేపీ మైనార్టీ మోర్చా నగర అధ్యక్షుడు దియానాథ్ అలీఖాన్ నేతృత్వంలో పలువురు నాయకులు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆన్‌లైన్లో కొత్త రేషన్ కార్డుల జారీ.. రేషన్ కార్డులకు సంబంధించిన ఇతర అంశాల విషయమై మాట్లాడారు. సయ్యద్‌నిస్సార్, అంజద్‌అలీ బేగ్, షేక్ ఫరీద్, అబ్దుల్ హమీద్, సర్వర్ హుస్సేన్, జహబియా పాల్గొన్నారు. **-ఎర్రగడ్డ, నమస్తేతెలంగాణ**

ఎర్రగడ్డ డివిజన్ మాజీ కార్పొరేటర్ మహ్మద్‌షరీఫ్‌తో పాటు పలువురు నాయకులు బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేష్‌ను కలిసి పెండింగ్ పనుల గురించి చర్చించారు. చేపట్టాల్సిన పనుల విషయమై నేడు డివిజన్‌లో పర్యటిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. **-ఎర్రగడ్డ, నమస్తేతెలంగాణ**

'ఉచిత విద్య అందించడం అభినందనీయం'

విద్యానికేతన్ స్కూల్ వార్షికోత్సవాల్లో పాల్గొన్న జి.వివేక్, గద్వాల్ విజయలక్ష్మి తదితరులు

బంజారాహిల్స్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : పేద విద్యార్థుల కోసం ఉచిత విద్యను అందిస్తున్న ప్రకాశం విద్యానికేతన్ హైస్కూల్ సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్ అన్నారు. బంజారాహిల్స్ డివిజన్ ఆనంద్‌నగర్ కాలనీలోని ప్రకాశం విద్యానికేతన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జి.వివేక్ మాట్లాడుతూ..పేదరికంతో బాధపడుతున్న చిన్నారులు మరింత కష్టపడి చదువుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని,ఎంత క్రమశిక్షణతో చదువుకున్నామన్న దానిపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. బద్రీ విశాల్ పన్నాలాల్ ట్రస్ట్ ట్రస్టీ జి.విజయ్‌కుమార్, ప్రకాశం విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ ఎ.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

రహ్మత్‌నగర్‌లోని ఎల్ఆర్ కిషోర్ హైస్కూల్ విద్యార్థులు శనివారం ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్‌జీ వెంకయ్య, డైరక్టర్ హిమబిందు, ఉపాధ్యాయులు శ్రీను, మహేష్, భాగ్య, రాజ్యలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. **-ఎర్రగడ్డ, నమస్తేతెలంగాణ**

ఫుట్‌పాత్ నిర్మాణాన్ని అడ్డుకున్న బస్తీవాసులు

ఎర్రగడ్డ, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో మెట్రో ఆధ్వర్యంలో ఫుట్‌పాత్ నిర్మాణానికి పూనుకోగా స్థానిక లక్ష్మీనర్సింహనగర్ వాసులు అడ్డుకున్నారు. ఫుట్‌పాత్ నిర్మాణం కారణంగా స్కూల్ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని వాదించారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ సంజయ్‌గౌడ్ అక్కడికి చేరుకున్నారు. ఫుట్‌పాత్ వెడల్పు సైజును తగ్గించి నిర్మిస్తే ఇబ్బంది ఉండదని సంజయ్ మెట్రో సిబ్బందికి సూచించారు. వివాదం సద్దుమణగటంతో స్థానికులు అక్కణ్ణించి వెళ్లిపోయారు.

బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యూకేషన్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను శనివారం సొసైటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ వలీవుల్లా, కార్యదర్శి జాఫర్ జావెద్, ట్రెజరర్ డా.మీర్ అక్బర్ అలీఖాన్ తదితరులు శనివారం ఆవిష్కరించారు.

-బంజారాహిల్స్,నమస్తే తెలంగాణ

వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని సింగాడబస్తీలో చేపట్టిన సెవరేజీ పైపులైన్ పనులను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, వాటర్‌వర్క్స్ మేనేజర్ సరిత శనివారం పరిశీలించారు. పనులను నాణ్యతతో చేయాలని కార్పొరేటర్ సూచించారు.

-బంజారాహిల్స్,నమస్తే తెలంగాణ

అదిల్ షరీఫ్‌పై చర్యలు తీసుకోవాలి..

హిమాయత్‌నగర్,డిసెంబర్30: కొంత కాలంగా తనను వేధింపులకు గురి చేస్తున్న మాజీ భర్త ఆదిల్‌షరీఫ్‌పై చర్యలు తీసు కోవాలని బాధితురాలు తాహేర్ బిల్‌కాస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ తనకు అదిల్ షరీఫ్‌తో 20 ఏళ్ల క్రితం వివాహం జరుగగా నలుగురు సంతానం కలిగారని తెలిపారు. 2014లో ఇద్దరి మధ్య జరిగిన గొడవతో మనస్పర్థలు వచ్చాయని,అదిల్‌షారీఫ్ తలాఖ్ ఇవ్వడంతో గత ఏడాది కాలంగా వేరువేరుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. తాను బ్యూటీ పార్లర్ బిజినెస్ పెట్టుకోవాలని మా ఫ్యామిలి ఫ్రెండ్ భర్కత్‌అలీ సహాయంతో ఈ నెల 3న ముంబాయి వెళ్లానని, ఆదిల్‌షరీఫ్ తనను భర్కత్‌అలీ కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తూ ఫలక్‌నూమా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని తెలిపారు.

పెగడ రాజుకు విశిష్ట సేవా పురస్కారం

పెగడ రాజుకు పురస్కారాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య

ఎర్రగడ్డ, నమస్తే తెలంగాణ : ఎర్రగడ్డకు చెందిన పెగడ రాజుకు కాకతీయ ఆర్ట్స్ అకాడమీ విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేసింది. త్యాగరాయ గానసభలో శుక్రవారం రాత్రి జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ఈ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడుగా, 'ఓం కల్చరల్ అసోసియేషన్' అధ్యక్షుడు, అంధులు, కుంటివాళ్లకు అందించిన సేవలను గుర్తించి రాజును ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిసింది. రాజును ఎర్రగడ్డకు చెందిన పలువురు శనివారం అభినందించారు.

కార్పొరేటర్ సంజయ్ పర్యటన

కాలనీ వాసులతో మాట్లాడుతున్న సంజయ్‌గౌడ్

ఎర్రగడ్డ, నమస్తే తెలంగాణ : యూసుఫ్‌గూడ డివిజన్ శ్రీకృష్ణనగర్ బి బ్లాకులో జలమండలి మేనేజర్ నారాయణ, కార్పొరేటర్ సంజయ్‌గౌడ్‌లు పర్యటించారు. కాలం చెల్లిన సివరేజీ పైప్‌ల కారణంగా తరచూ వీధుల్లో మురుగు లీకేజీ అవుతుందని స్థానికులు వివరించారు. కొత్త పైప్‌లైన్ వేస్తేనే సమస్యకు పరిష్కరం లభిస్తుందన్నారు. కొత్త పైప్‌లైన్ పనులకు అంచనా వ్యయాన్ని చేసి త్వరలో పనులు జరిగేలా చేయాలని మేనేజర్‌కు సంజయ్ సూచించారు. పై రెండు కార్యక్రమాల్లో డివిజన్ అధ్యక్షుడు బస్వరాజ్, ఉపాధ్యక్షురాలు అరుణ, వార్డుకమిటీ సభ్యులు పెరుక రవి, కునాల్, గీతాగౌడ్, ఏరియా సభ సభ్యుడు బాబి, పార్టీ నేతలు హరిమల్లేష్, సాయి, సాబెర్, కమాలుద్దీన్, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన పంపింగ్ వ్యవస్థతో నీటి సమస్య పరిష్కారం : జీఎం

కార్యక్రమంలో మాట్లాడుతున్న జీఎం భుజంగరావు

ఖైరతాబాద్, డిసెంబర్ 30 : మెరుగైన పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే తాగునీటి సరఫరా సమస్యలు తీరుతాయని జలమండలి జనరల్ మేనేజర్ (ఆపరేషన్ మేయింటనెన్స్) వై. భుజంగ రావు తెలిపారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన ఐ. బసవరాజు స్మారకోపాన్యాసంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సరఫరా జలమండలి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుందన్నారు. సగటున ఒక మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరం ఉంటుందని, అలా కుటుంబంలో ఉన్న ఐదుగురికి ఎంత నీరు పడుతుందన్నది ముందుగా అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. ఎత్తు ప్రాంతంలో ఉన్న ట్యాంక్‌కు నీరు పంపించాలంటే అధిక కెపాసిటీ కలిగిన నాణ్యమైన మోటారును వినియోగిస్తారన్నారు. ఈ కార్యక్ర మంలో ఐటీఐ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ టి. నారాయణ, సభ్యులు సి. రామానుజచార్యులు, కార్యదర్శి జి. రామేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

న్యూ ఇయర్ పార్టీలపై వినూత్న ప్రచారం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

న్యూ ఇయర్ అంటే నూతన ఉత్సాహం. కొత్త ఆలోచనలు, కొత్త ఆచరణల ఆగమనం. అందుకే... కొత్త సంవత్సర వేడుకను సరికొత్తగా జరుపుకోవాలనుకుంటుంది యువత. ఆ సంబురానికి అవదులుండవంటే అతిశయోక్తి కాదు. హుషారెత్తించే సంగీతం, మత్తెకించే మద్యం వెరసి న్యూ ఇయర్ వేడుకల్ని గమ్మత్తుగా మార్చేస్తాయి. అంతేనా... అటుపై ఆకాశమే హద్దన్నట్లు వాయువేగంతో రోడ్లపై దూసుకెళ్తూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది యువత. ఈ మితిమీరిన వైఖరి ప్రమాదాలకు కారణమవుతుందని, మద్యం సేవించి, వాహనాలు నడుపరాదని సిటీ పోలీసులు యువతను కోరుతున్నారు. అలా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారికి కఠిన శిక్షలుంటాయని అంటున్నారు. అంతేకాదు... మద్యం చేసించి డ్రైవ్ చేసే వారినుద్దేశించి సామాజిక మాద్యమాల్లో వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నది సిటీ పోలీస్. సామాజిక కార్యకర్తలు సైతం ఈ ప్రచారానికి తోడవడం గమనార్హం.

– సిటీబ్యూరో నమస్తే తెలంగాణ

న్యూ ఇయర్ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్న యువతను చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు జరగకూడదంటూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దంటూ వేరు వేరు రంగాలకు చెందిన పలువురు వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు. బీర్ బాటిల్స్‌పై 'డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్', 'హ్యాపీ న్యూ ఇయర్' అని ముద్రించిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందేశాన్ని సామాజిక మాద్యమాల్లో 'మద్యం సేవించి వాహనాలు నడిపితే... పోలీసుల మర్యాదలు తప్పవు' అనే నినాదంతో ప్రచారం చేస్తున్నారు. 'ఇఫ్ పార్టీయింగ్ ఈజ్ ఏ మస్ట్, డిజిగ్నేట్ ఏ డ్రైవర్ దట్ యూ ట్రస్ట్', 'ఆన్ యాక్సిడెంట్ డస్ నాట్ హ్యాపెన్, దే ఆర్ కాజ్డ్' వంటి నినాదాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో అరవింద్, కిరణ్, సుని, రితేష్ తదితరులు పాల్గొన్నారు.

యమ లోకంలో హై అలర్ట్

పోలీస్ శాఖ సరికొత్త సందేశం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని నగర పోలీస్ శాఖ సామాజిక మాద్యమాల్లో వినూత్న ప్రచారానికి తెరతీసింది. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఫేస్ బుక్ పేజీలో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. న్యూ ఇయర్ అనగానే ముందు పార్టీ గుర్తుకు వస్తుంది. పార్టీ అంటే మందు ఉండాల్సిందే. మందు తాగాక.. ఊరికే ఉండదు కనుక తన్నుకోవడమో, లేదా తాగి రోడ్లమీద పడడమో, లేదంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడమో జరుగుతాయి. ఫలితంగా ప్రాణాలమీదికి వస్తుంది. ఈ తతంగాన్ని దృష్టిలో ఉంచుకొని సిటీ పోలీసు శాఖ ఏకంగా యముడినే తమ ప్రచారానికి 'బ్రాండ్ అంబాసిడర్'గా వాడుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా యముడు ఉన్నతాధికారులతో అత్యవసర భేటి అయ్యాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది.

ఇదీ సారాంశం..

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో యమలోకంలో హై అలర్ట్ ప్రకటించారట. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన యముడు కొత్త సంవత్సరం సందర్భంగా తాగి ప్రమాదాల బారిన పడి మృతి చెందే వారిని ఎప్పటికప్పుడు నరకానికి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉండమని సిబ్బందిని ఆదేశించాడట. అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించాడట. మద్యం అలవాటు ఉన్న భటులను భూలోకానికి పంపించవద్దని సూచించాడట. దవాఖానలు, గొడవలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని, మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని, ఎక్కువగా తాగే కుర్రాళ్లను గుర్తించి అవసరమైతే వాళ్ల వాహనాల వెనుక భటులను పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడట. రాత్రి 12 తరువాత భటులకు పనిభారం పెరుగుతుందని, అయినా అలసట లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరాడట. ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి జాబితా సిద్ధం చేయాలని, ఎంతమంది తీసుకువచ్చినా ఇబ్బంది లేదని, యమలోకంలో రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని అధికారులకు తెలిపాడ ట. యమపురికి తీసుకురావల్సిన వారిలో కుర్రాళ్లే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, వారు రావడానికి మారం చేస్తే వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించాడట. గత ఏడాది మందు ఎక్కువై కాలువల్లో పడిపోయిన వారిని కూడా భటులు పొరబాటున తెచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని గుర్తు చేశారట. ఈసారి అలాంటి తప్పిదం జరుగకుండా చూడాలని , జాగ్రత్తపడాలని సూచించాడట. ఒక్కరోజు ఆనందం కోసం తమ కుటుంబ సభ్యులకు జీవితాంతం విషాదాన్ని మిగిల్చే వారిపట్ల జాలి చూపవద్దని ఆదేశించాడట. ఈ సమీక్షా సమావేశంలో చిత్రగుప్తుడు, యమలోక ఉన్నతాధికారులు, సీనియర్ పాపులు పాల్గొన్నారంటూ సిటీ పోలీస్ ప్రచారం చేస్తున్నది. యువతను హెచ్చరించడానికి చేస్తున్న ఈ ప్రచారం ఆసక్తికరంగా ఉండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి విస్తృత చర్చ జరుగుతున్నది. పోలీసుల ఇలాంటి వినూత్న ప్రయోగాలు ఎంతవరకు ఫలితాల్ని ఇస్తాయో చూడాలి.

కొత్త సంవత్సరం రోజున రెండు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జనవరి 1,2018 తెల్లవారుజామున రెండు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 2017 సంవత్సరం అర్ధరాత్రి ముగిసి కొత్త సంవత్సరంలో ఉదయం 1.30 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు రైలు బయలుదేరుతుంది. అదేవిధంగా లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు కూడా ఉదయం 1.35కు లింగంపల్లి స్టేషన్ నుంచి బయలు దేరుతుందని అన్నారు. ఈ రైళ్లు చందానగర్ హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి.

సెక్షన్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన ఎల్. రామచంద్రరావుకు హైకోర్టు సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్‌ముదిరాజ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌రావు, కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి, కోశాధికారి పద్మనాభం, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు, రేణుక పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు.

– సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

బషీర్‌బాగ్ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం భోలక్‌పూర్ డివిజన్ కవాడిగూడ తాళ్లబస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ప్రపంచ వికలాంగుల దినోత్సం సందర్భంగా వికలాంగుల సంబరాల ము గింపు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు పలు స్వచ్ఛంద సంస్థలు బ్లాంకెట్స్, రగ్గులు, వీల్ చైర్స్ స్టిక్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ , రాంనగర్ కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, ప్రసన్న సురేష్ ఆత్మారావు తిదితరులు పాల్గొన్నారు.

గ్రహ గమనాలు

గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ

మేషం : ఈ రోజు ఎక్కువ సమయం ఏ పని చేయకుండా బద్ధకంగా గడుపుతారు. అనుకున్న పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరుల వ్యవహారాల్లో ఓపిక అవసరం. గృహ సంబంధ లావాదేవీల్లో తొందరపాటు పనికి రాదు.

వృషభం : ఈ రోజు ఎక్కువ సమయం ఉల్లాసంగా గడుపుతారు. ఎక్కువ సమయం వ్యక్తిగత పనులకు కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులను కలుస్తారు.

మిథునం : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అంతగా అనుకూలమైన రోజు కాదు. చేపట్టిన పనులు కూడా మధ్యలో మానేయడం కానీ, వాయిదా వేయడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.

కర్కాటకం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు, ఒప్పందాలు పూర్తి చేస్తారు. పెట్టుబడుల్లో అజాగ్రత్త, తొందరపాటు పనికి రాదు. మీ శత్రువుల విషయంలో అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదు.

సింహం : ఈ రోజు చేపట్టిన పనులు శ్రమతో పూర్తి చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి అధికంగా ఉండటం కారణంగా అలసట కు గురయ్యే అవకాశం ఉంటుంది. సరైన ఆహారం తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది.

కన్య : మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొద్దికాలంగా ఇబ్బందిపెడుతున్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

తుల : ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కొద్దికాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. వృత్తి పరంగా ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది.

వృశ్చికం : ఈ రోజు మీ వృత్తి విషయంలో అనుకూల మైన మార్పు చోటు చేసుకోవడం కానీ, అనుకూలమైన వార్త వినడం కానీ జరుగుతుంది. విదేశి సంబంధ వ్యవహారాలు పూర్తవుతాయి. గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సు : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పను లు మీ జీవిత భాగస్వామి సహాయంతో విజయవంంగా పూర్తి చేయ గలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ అనారోగ్యాల కారణంగా ఇబ్బంది పడే అవకాశముంది.

మకరం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వారితో ఉన్న మనస్పర్థలు తొలగి పోతాయి. మీ ప్రేమను వ్యక్తం చేయగలుగుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. మీ సృజనాత్మకత ప్రశంసలు పొందుతుంది.

కుంభం : ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినడం లేదా ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనటం మంచిది.

మీనం : ఈ రోజు ప్రయాణాలకు, నూతన మార్పులకు, వాహన కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలకు, సృజనాత్మతకు ప్రశంసలు లభిస్తాయి.

సలహాలు సూచనల కోసం.. onlinejyotish.comని చూడండి

(Dwaraka) https://t.me/telugudailynews

పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి..

సమావేశంలో మాట్లాడుతున్న
జిల్లా స్పెషల్ ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్ శ్రీవత్స కోట

- **అధికారులను ఆదేశించిన ఎస్ఈఎం శ్రీవత్స కోట**
- **సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌పై సమీక్ష**

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న దక్షిణభారత దేశ సైన్స్ ఫెయిర్‌కు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా స్పెషల్ ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్ శ్రీవత్స కోట సంబంధిత అధికారులను ఆదేశించారు. జనవరి 7వ తేదీ నుంచి 12 వరకు సికింద్రాబాద్ సేయింట్ ప్యాట్రిక్స్ స్కూల్‌లో నిర్వహించనున్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం –విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహించే ఈ సైన్స్‌ఫెయిర్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల నుంచి దాదాపుగా 650 మంది విద్యార్థులు ఈ సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొంటారన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తంగా 300 నమూనాలను ప్రదర్శిస్తారని, వీరందరికి సరిపోయేలా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సేయింట్ ప్యాట్రిక్స్ స్కూల్‌తో పాటు, సేయింట్ మేరీస్, సేయింట్ థామస్ స్కూళ్లల్లో వీరందరికి వసతిని ఏర్పాటు చేయనున్నామన్నారు. అధికారులంతా సమన్వయంతో వ్యవహరించి సమష్టిగా పనిచేసి సైన్స్‌ఫేయిర్‌ను విజయవంతం చేయడానికి కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఈవో సత్యనారాయణరెడ్డి, జలమండలి జీఎం సుదర్శన్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శైలజ, ఆర్అండ్‌బీ డీఈ రవీంద్రమోహన్, విద్యుత్ శాఖ ఎస్ఈ మాధవరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ కేబీవీ రెడ్డి, సమాచార శాఖ ఏడీ రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి గాంధారి ప్రభాకర్ పాల్గొన్నారు.

ఒక్కో విభాగానికి ఒక్కో బాధ్యత..

- వేదిక, షామియానాలు, సోఫాలు, కుర్చీలను ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేయాలి
- మంచినీటి ట్యాంకర్లు, ప్యాకెట్లు, త్రాగునీటిని జలమండలి అధికారులు సమకూర్చాలి.
- సేయింట్ ప్యాట్రిక్స్ స్కూల్‌తో పాటు, సేయింట్ మేరీస్, సేయింట్ థామస్ స్కూళ్లతో పాటు ఇతర పాఠశాలలకు ఎస్‌పీడీసీఎల్ అధికారులు నిరంతరంగా, అంతరాయం లేని విద్యుత్‌నందిచాలి. కరెంట్ పోయిన పక్షంలో అత్యవసర ఏర్పాట్లలో భాగంగా జనరేటర్‌ను సమకూర్చి పెట్టాలి.
- దోమలు ఉండకుండా.. ఫాగింగ్‌తో పాటు శానిటేషన్ ఏర్పాట్లను జీహెచ్ఎంసీ చేపట్టాలి.
- పబ్లిక్ అడ్రస్ సిస్టం, ప్రసారబాధ్యతలను సమాచారశాఖ చూడాలి.



బీటీఎన్జీవో ప్రతినిధుల ఆధ్వర్యంలో రూపొందించిన 2018 క్యాలెండర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, బీటీఎన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి బలరామ్, సహ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కోశాధికారి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు కేశ్యానాయక్, చక్రవర్తిలతో కలిసి శనివారం ఆవిష్కరించారు.
– సుల్తాన్‌బజార్

జాతీయ స్థాయి పాఠశాల క్రీడలకు సాయి ప్రసన్న ఎంపిక

విద్యార్థినిని సాయి ప్రసన్నను
అభినందిస్తున్న ఎంఈవో శ్రీనివాస్

మల్కాజిగిరి, (నమస్తే తెలంగాణ) : జాతీయ స్థాయి పాఠశాల క్రీడా పోటీలకు మల్కాజిగిరి సర్కిల్ ప్రశాంత్‌నగర్ రైల్వే క్వార్టర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సాయి ప్రసన్న ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతున్న 63వ జాతీయ స్థాయి పాఠశాల సిలబమ్ అండర్ 17 బాలికల పోటీలకు ఎంపికైనట్లు మల్కాజిగిరి ఎంఈవో శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని సాయి ప్రసన్నను అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బేగంపేట దారం షోరూంలో శనివారం సహజ రంగుల తయారీపై ఔత్సాహికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బంతిపువ్వు నుంచి కలర్‌ను తయారు చేసే విధానాన్ని నిపుణులు వివరించారు.
–బేగంపేట

మెట్రో స్టేషన్‌లో ఏటీఎం

ఉప్పల్‌లోని మెట్రోరైల్ స్టేషన్‌లో తెలంగాణ స్టేట్ కో ఆపరేటీవ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రాన్ని శనివారం టీఎస్‌సీఏబీ అధ్యక్షుడు రవీందర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఎండీ నేతి మురళీధర్, సీజీఎం టి.జ్యోతి, జీఎం ఎన్.వాణిబాల, కె.అనంతరావు, సీఐఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

– ఉప్పల్, (నమస్తే తెలంగాణ)

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న రెవెన్యూ డైరెక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి

డిజిటల్ లావాదేవీలపై శిక్షణ..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలిలో ఔట్‌సోర్సింగ్ మీటర్ రీడర్లకు స్వైపింగ్ యంత్రాల వినియోగం, నగదురహిత లావాదేవీలపై శిక్షణనిచ్చారు. శనివారం ఖైరతాబాద్‌లోని బోర్డ్ ప్రధాన కార్యాలయంలో మీటర్ రీడర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డైరెక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి, వినియోగదారుల ఇంటివద్దే నగదురహిత లావాదేవీలు చేపట్టడం, స్వైపింగ్ యంత్రాలను ఎలా వినియోగించాలనే దానిపై శిక్షణనిచ్చారు. ఓఅండ్ఎం డివిజన్లకు చెందిన ఔట్‌సోర్సింగ్ మీటర్ రీడర్లందరికీ రెండురోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సీజీఎం వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఓఎస్‌డీ ఆనంద్ స్వరూప్ పాల్గొన్నారు.

తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విజయనగర్ కాలనీలో సంఘం కార్యాలయంలో నిర్వహించిన 2018 క్యాలెండర్‌ను తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాదరావు, శాఖ సంచాలకులు కైవె నాయక్‌తో కలిసి శనివారం ఆవిష్కరించారు.
–బేగంబజార్

చికిత్స కోసం గాంధీ దవాఖానకు వచ్చే రోగులకు తాగునీటి కష్టాలను తీర్చేందుకు ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌వో (రివర్స్ ఆస్మోసిస్ మెకానిజం) వాటర్ ప్లాంట్ సిస్టం వద్ద నీటిని పట్టుకున్న ప్రజలు.
–గాంధీ దవాఖాన

(Dwaraka) https://t.me/telugudailynews

విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలి

-చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మాట్లాడుతున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కేపీహెచ్‌బీ కాలనీ: విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సమాజానికి ఉపయోగపడే నూతనావిష్కరణలు చేపట్టాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం జేఎన్‌టీయూహెచ్ వర్సిటీలోని జేఎన్ ఆడిటోరియంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (టీటా), జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ (యూఐఐసీ) సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ యువ నిర్మాణ్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును వర్సిటీ యూఐఐసీ డైరెక్టర్ సీహెచ్.వెంకటరమణారెడ్డి, టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ మక్తాల ప్రారంభించగా ముగింపు సమావేశానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర భూగర్భ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నాలజీ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని, నైతిక విలువలు, మానవీయ బంధాలను పెంపొందించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. 20 ఏండ్ల కిందట ధనవంతుల కుటుంబాల్లో ల్యాండ్‌లైన్ ఫోన్లు కనిపించేవని నేడు సమాజంలోని ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ దర్శనమిస్తుందని దీనికి కారణం టెక్నాలజీ సేవలు పెరగడమేనన్నారు. సమాజ అవసరాలు, సమస్యలను పరిష్కరించేలా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. భవిష్యత్‌లో డిజిటల్ పద్ధతిలోనే లావాదేవీలు కొనసాగే అవకాశాముందని వ్యవసాయం, పరిశ్రమ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. కొద్ది సంవత్సరాల్లో జనాభా తటస్థీకరణ జరిగే అవకాశముందని సేవలన్నీ డిజిటల్ పద్ధతిలోకే మారుతాయన్నారు. విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పరిశోధనల వైపు దృష్టిసారించి కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు. ఉద్యోగం పొందడమే కాదు తోటి విద్యార్థులకు ఉపాధిని అందించేలా ఎదగాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, ఔత్సాహిక వ్యాపార లక్షణాలను పెంపొందించుకుంటేనే ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం సదస్సులో పాల్గొని ప్రతిభను చాటినవారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన 200లకు పైగా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, టీటా ప్రతినిధులు పాల్గొన్నారు.

సదస్సులో పాల్గొన్న విద్యార్థులు, నిరుద్యోగులు

ఆలోచింపజేశారు..

జామై ఉస్మానియా దీక్షాగ్లోబల్ స్కూల్‌లో శనివారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్లు ఆలోచింపజేశాయి.

అవార్డు వేడుకలతో విద్యార్థుల్లో నూతనోత్తేజం

పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ సిద్ధిక్

అవార్డును ప్రదానం చేస్తున్న ప్రొఫెసర్ సిద్ధిక్

తార్నాక: అవార్డుల వేడుకలు విద్యార్థులకు నూతనోత్తేజాన్ని అందిస్తాయని ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ సిద్ధిక్ అన్నారు. శనివారం తార్నాకలోని ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) ఆడిటోరియంలో లైఫ్ సెన్సెస్‌పై పరిశోధనలు చేసిన యువ పరిశోధన విద్యార్థులకు డా.జె.నాగరాజు మెమోరియల్ రీసెర్చ్ అవార్డులను ప్రదానం చేశారు. బోటుకు రమేష్ స్నేహ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ సిద్ధిక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నవ సమాజ నిర్మాణానికి యువ శాస్త్రవేత్తల పాత కీలకమన్నారు. రాబోయే తరాలకు కావాల్సిన సదుపాయాలు, అవకాశాలపై నేటి తరం యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ఉత్తమమైన పరిశోధనలు చేసినప్పుడే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ శాస్త్రవేత్తలు, అవార్డుగ్రహీతలు పాల్గొన్నారు.

'ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును ఉపసంహరించుకోవాలి'

సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్

చిక్కడపల్లి: ప్రజా వ్యతిరేక ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును ఉపసంహరించుకోవలని పలువురు వక్తలు అన్నారు. పట్నం సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ హాజరై మాట్లాడుతూ ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ఆమోదించబడితే జాతీయ బ్యాంకులు, ఇన్యూరెన్స్ సంస్థలను ప్రైవేటీకరించవచ్చని, మూసివేయవచ్చాన్నారు. బెయిల్ అవుట్ పేరుతో పరోక్షంగా ప్రజల సొమ్మును బ్యాంకుల ద్వారా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నాన్నారు. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ద్వారా బెయిల్ ఇన్ అనే పేరుతో ప్రజల సొమ్మును ప్రత్యక్షంగా కార్పొరేట్ శక్తులకు ధారత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ బిల్లు వల్ల బ్యాంకు ఖాతాదారుల్లో 64 శాతం ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజల సొమ్ముకు ఏమాత్రం భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది సామాన్య ప్రజల, ఉద్యోగుల, కార్మికుల పొదుపు మొత్తాలకు ప్రమాదం తీసుకువచ్చే ఈ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరముందన్నారు. పట్నం సంస్థ ప్రధాన కార్యదర్శి డీ.జీ.నర్సింహారావు, బీఈఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి వెంకట రామయ్య, ప్రసాద్, వీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన బీసీ విద్యార్థి మహాగర్జన సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణ్ తదితరులు

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నూమాయిష్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు

(Dwaraka) https://t.me/telugudailynews

అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తగ్గిన నేరాలు

- 2016 సంవత్సరంలో 659 కేసులు- 2017లో 443 కేసులు నమోదు
- సీసీకెమెరాల ఏర్పాటులో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

2017
క్రైం రివ్యూ

సుల్తాన్‌బజార్,డిసెంబర్ 28 : అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించడం పోలీసులకు కత్తి మీద సాము లాంటిది.ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాష్ట్రంలోనే ఎంతో పేరున్న ఉస్మానియా దవాఖానతో పాటు సీబీఎస్, ఆసియాలో అతి పెద్దదైన ఎంజీబీఎస్ ఉంది. ఉస్మానియా దవాఖానకు రోగులు, ఎంజీబీఎస్‌కు ప్రయాణికులు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. దీంతో వారికి భద్రత కల్పించడం పోలీసులకు సవాల్ వంటిది. వివిధ రకాల ప్రమాదాలలో బాధితులు, పోలీసుకేసులకు సంబంధించిన వారిని ఉస్మానియా దవాఖానకు చికిత్స నిమిత్తం తీసుకువస్తుంటారు. కొన్ని సందర్భాలలో వీఐపీలు కూడా వీరిలో ఉండడం, వారికి భద్రత కల్పించడం వంటివి అఫ్జల్‌గంజ్ పోలీసులు చేయవలసి ఉంటుంది. పోలీస్‌స్టేషన్‌లో రెగ్యులర్‌గా నమోదయ్యే కేసులే కాకుండా ఉస్మానియాలో బందోబస్తు ఇక్కడి పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. ఇక్కడ నమోదయ్యే కేసులలో దాదాపు సగం కేసులు గుర్తు తెలియని శవాలవే కావడం గమనార్హం.

తగ్గిన కేసులు

అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరంలో మొత్తం 443 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం రూ. 42,99,350 విలువ గల సొత్తు చోరీ కాగా రూ. 29,21, 400 రికవరీ అయ్యింది. ఇక్కడ రికవరీ శాతం 68గా ఉంది. 2016 సంవత్సరంలో మొత్తం 659 కేసులు నమోదు కాగా ఈ యేడు నేరాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అంతేకాకుండా గత యేడాది రూ 7,88,250 విలువ గల సొత్తు చోరీ కాగా రూ 51,07, 150 రికవరీ చేశారు గత యేడాది రికవరీ శాతం 71గా ఉంది.

సీసీ కెమెరాల ఏర్పాటు

నగర పోలీస్ కమిషనర్,ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యాపార సంస్థలు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు. వీటి సహకారంతో వివిధ నేరాలు,ఆయా కేసులతో సంబంధం ఉన్న నిందితులను అరెస్టు చేయగలిగామన్నారు. మరికొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసి ఉందని, త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పని చేస్తూ నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భద్రత పరంగా కీలకమైన ఎంజీబీఎస్‌లో కూడా నిఘా పెంచడంతో పాటు సీసీ కెమెరాలు పని చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

పోలీస్‌స్టేషన్ భవనం

గౌలిగూడ రాంమందిర్ వద్ద శనివారం జరిగిన అయ్యప్ప మహా పడిపూజలో పాల్గొని పూజలు చేస్తున్న ఎంపీ బండారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర రావు, వెంకటేశ్వరరావు, శ్రీను, చిట్టి రాజు, యోగేందర్ ఉపాధ్యాయ, శ్రీనుచారి, కిషోర్, గణేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

–అబిడ్స్, నమస్తే తెలంగాణ

గొల్ల, కురుమల సంక్షేమానికి
రూ. కోటి ప్రకటించడంపై హర్షం

సుల్తాన్‌బజార్, డిసెంబర్ 30 : గొల్ల, కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలంగాణ యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోషియేషన్ (టీ యోపా) అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్ కొనియాడారు. శనివారం కృష్ణాయాదవ్, ప్రధాన కార్యదర్శి చోళా ఓంప్రకాష్‌యాదవ్, కోశాధికారి బ్రహ్మానంద్, ఉపాధ్యక్షుడు రాధాకృష్ణలతో కలిసి నాంపల్లిలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలుకు సీఎం కేసీఆర్ ముందుగా ప్రకటించిన రూ 10 కోట్లు నిధులు, పది ఎకరాల స్థలంతో పాటు అదనంగా మరో కోటిని ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని గొల్ల కురుమలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ప్రగతిభవన్‌లో శనివారం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌ను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న గోషామహల్ టీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌వీ మహేందర్ కుమార్, యాదగిరి.

–అబిడ్స్, నమస్తే తెలంగాణ

నందకిషోర్ వ్యాస్ పూజలు

జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో శనివారం పూజలు చేస్తున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిషోర్ వ్యాస్, ఉమా వ్యాస్ దంపతులు.

–అబిడ్స్, నమస్తే తెలంగాణ

గజ్వేల్ గంగపుత్ర గర్జనకు తరలిన నాయకులు

గజ్వేల్‌లో జరిగిన గంగపుత్ర గర్జనకు శనివారం తరలి వెళ్తున్న గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎఎల్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, వీరన్న, మెట్టు సూర్యప్రకాష్, లక్ష్మణ మూర్తి, సారయ్య, సుభాష్‌చంద్రబోస్, శత్రు, హనుమంతు, ప్రభాకర్, మాధవిలత, సాయికృష్ణ, అవినాష్, అరుణ్, శ్రీనివాస్ తదితరులు.

–అబిడ్స్, నమస్తే తెలంగాణ

ప్రముఖ కవులకు సత్కారం

ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో ప్రముఖ కవి వడ్డేపల్లి, హన్మంత్ రెడ్డి పాల్గొని అభినందనలు అందుకోవడంతో వారిని శనివారం అబిడ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పెన్షనర్లు సత్కరించారు. అదే విధంగా 91 సంవత్సరాల పెన్షనర్ నాగేశ్వరరావును కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందిరాజు లక్ష్మీనారాయణ, కొండల్రావు, పీవీ శాస్త్రి పాల్గొన్నారు.

–అబిడ్స్,నమస్తే తెలంగాణ

పదవీ విరమణ వీడ్కోలు

బండ ఆంజనేయులు దంపతులను సన్మానిస్తున్న టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు ప్రతాప్, శాఖ సంచాలకులు కెవై నాయక్

బేగంబజార్, డిసెంబర్ 30 : 20 ఏళ్లుగా టీఎన్జీవో సంఘంలో ఎటువంటి పదవులు ఆశించకుండా కేవలం సంఘ అభివృద్ధికి పాటు పడిన ఏకైక వ్యక్తి బండ ఆంజనేయులని టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు ప్రతాప్ అన్నారు. శనివారం తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న బండ ఆంజనేయులు పదవీవిరమణ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాఖ సంచాలకులు కెవై నాయక్ ఆంజనేయులు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఎస్వీకె నగేష్ టీఎన్జీవో నగర శాఖ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీరాం, సభ్యులు బాలరాజు, విజయమోహన్‌రావు, శ్రీనివాసరావు, దివ్య, వినోద్, శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజా, ఆలేరు ప్రిన్సిపాల్ హరికృష్ణ, శాఖ ఉపాధి డీడీ రేఖారాణి , టీఎన్జీవో ఉపాధి శిక్షణ శాఖ యూనిట్ కార్యదర్శి ఆనంద్, సభ్యులు ఎస్వీ శ్రీనివాస్, చంద్రలీల, వెంకట కిషోర్, రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ ముఖేష్‌సింగ్

అబిడ్స్, డిసెంబర్ 30 నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి పనులను చేపడుతున్నారని కార్పొరేటర్ ముఖేష్‌సింగ్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే మొరాజ్ హుస్సేన్, తహసీల్దార్ ప్రేమలతతో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

‘అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలి’

ఎండీ దానకిషోర్‌కు వినతి పత్రం అందజేస్తున్న కార్పొరేటర్ మమతా సంతోష్‌గుప్తా

అబిడ్స్, డిసెంబర్ 30 నమస్తే తెలంగాణ: గన్‌ఫౌండ్రి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో జలమండలి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని ఎండీ దానకిషోర్‌ను కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా వినతి పత్రం అందజేశారు. అనంతరం మమతా సంతోష్ గుప్తా మాట్లాడుతూ డివిజన్‌లో అనేక ప్రాంతాలల్లో మంచినీటి పైప్‌లైన్ పనులు, సీవరేజీ లైన్ పనులు చేయాల్సి ఉందని, ఆయా పనులకు గాను నిధులు విడుదల చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

(Dwaraka) https://t.me/telugudailynews

SREE PIRGAL ELECTRONICS
SUCHITRA 'X' ROAD, Plot No. 90 & 120, Venkateshwara Enclave, Qutbullapur Road. Ph : 040-48522946
Sundays Open
YEAR ENDING OFFERS
HAPPY NEW YEAR GREETINGS TO ALL
EXCHANGE VALUE OLD CTV UPTO Rs.1500/- to Rs.2000/- OLD LCD / LED UPTO Rs.5000/-
PURCHASE ANY REFRIGERATOR EXCHANGE YOUR OLD REFRIGERATOR UPTO Rs.2500/-* to Rs.4000/-*
PURCHASE ANY 1.5 TON A/C EXCHANGE VALUE (OLD WITH NEW) UPTO Rs.5000/- to Rs.7000/-
PURCHASE ANY WASHING MACHINE Exchange Value (Old with New) Old Washing Machine UPTO Rs.2000/-* to Rs.3000/-*
EXCHANGE YOUR OLD WATER PURIFIER UPTO Rs.1500/- to Rs.3000/-
EXCHANGE YOUR OLD MIXER GRINDER UPTO Rs.1000/- CROMPTON, BAJAJ, KHAITAN, RACOLD, KENSTAR, USHA, GILAM, HAIER
EXCHANGE YOUR OLD RICE COOKER UPTO Rs.1000/- EXCHANGE YOUR OLD OWEN UPTO Rs.1000/- to Rs.2000/-
EXCHANGE YOUR OLD WATER HEATER UPTO Rs.1000/-
EXCHANGE YOUR OLD WET GRINDER YOUR OLD WET GRINDER UPTO Rs.700/- to Rs.1000/-
EMI Facility Available
*Finance Available from *Bajaj & Capital First *EMI on your Credit Card *Instant Delivery Available
LED | Washing MachinesFridges | Water Dispenser | Mixer Grinder | Grinder Geyser | Vaccum Cleaner
*Conditions Apply
LG SANSUI ONIDA PHILIPS Kelvinator BAJAJ Godrej Whirlpool KENSTAR Preethi Panasonic morphy richards SONY IFB VIDEOCON SAMSUNG
श्री PIRGAL ELECTRONICS MIG-234, Beside J.C.Brothers, Main Road, KPHB Colony, Ph : 6632 2958, 4006 2031, 9703388988
PIRGAL'S HOUSE OF ELECTRONICS # 3-2-15, R.P.Road, Opp.Anand Bhavan Hotel, Sec'bad Ph : 2781 3328, 6631 3328

సఫ్దర్‌నగర్ నాలా నిర్వాసితులకు ఆవాసం కల్పించాలి

కూకట్‌పల్లి: అల్లాపూర్ డివిజన్ సఫ్దర్‌నగర్‌లో జరుగుతున్న నాలా విస్తరణ పనులలో ఇండ్లను కోల్పోతున్న కుటుంబాలకు ఎల్లమ్మబండ కాలీనలోని జేఎన్ఎన్‌యూఆర్ఎం గృహాలలో ఆవాసం కల్పించాలని కార్పొరేటర్ సబీహా బేగం శనివారం మూసాపేట్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మల్లికార్జున్‌ను కలిసి విన్నవించారు. పేద మధ్య తరగతి ప్రజలు చాలా మంది ఇక్కడ నివాసం ఉంటున్నారని వారి ఇండ్లు నాలా విస్తరణలో పోతుండటంతో వారు రోడ్డున పడే పరిస్థితి ఉందని, ఎల్లమ్మబండలో ఆవాసం కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

PUBLIC NOTICE

General Public is hereby informed that my client Sri. Sri. L. Gopalakrishnan, S/o. late G. Loganathan, aged: 64 years, Occ: Service, R/o: Plot No. 203, Gayathri Apartment, Road No. 1, Banjara Hills, Hyderabad-34 has filed suit for declaration of legal heir-O.S.No:1298 of 2017 in the Court of Honourable VIII Additional District Judge, City Civil Court, Hyderabad for a judgment and decree in his favour to declare him as the sole legal heir of his deceased Mother, Mrs. L. Saroja who expired on date: 26-12-2014 leaving no will in respect of all his properties.
If, anybody has got any kind of objection in respect of the above declaration or any claim interest in the properties owned by Sri Late Mrs. L. Saroja, they shall approach the Court of Honourable VIII Additional District Judge, City Civil Court, Hyderabad by way of objections/ claims, if any, along with authenticated documentary proof or evidence on or before 15 days and thereafter no objection or claim with respect to the above may be entertained by the Court.

Sd/- **RAMANI JONNA,** Advocate,
Plot # 226, Kalyan Nagar,
Sr. Nagar PO, Hyderabad-500038
Ph: 040-23811861, Cell: 9704746850

(Dwaraka) https://t.me/telugudailynews

(Dwaraka) https://t.me/telugudailynews

'స్వచ్ఛత' పాటించాలి

- హస్తినాపురం, లింగోజిగూడకు రూ. 39.01 కోట్ల నిధులు మంజూరు
- డిప్యూటీ కమిషనర్ కాండూరివిజయకృష్ణ

హస్తినాపురం,డిసెంబర్ 30: హైదరాబాద్ నగరాన్ని స్లమ్‌లెస్ సిటీగా మార్చడంతో పాటు అద్భుతమైన విశ్వ సుందర నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా పురపాలక మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి కార్యతదక్షతతో, కార్పొరేటర్ల, అధికారుల, సిబ్బంది నిత్య కృషితో హైదరాబాద్ నగరంలోని అన్ని కాలనీలను అతి కొద్ది కాలంలోనే అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుండడంతో పాటు నగరం మొత్తం ఎల్‌ఈడీ దీపాలతో దేదీప్యంగా వెలుగొందుతుందని ఎల్‌బీనగర్ డిప్యూటీ కమిషనర్ కాండూరి విజయకృష్ణ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యధిక మురికి వాడలు కలిగిన హస్తినాపురం, లింగోజిగూడ డివిజన్ కాలనీలను అభివృద్ధి చేయడానికి 2017 సంవత్సరంలో హస్తినాపురం డివిజన్‌కు 141 పనుల కోసం రూ.17.28కోట్లు, లింగోజిగూడ డివిజన్ అభివృద్ధికి 123 పనులకు గాను రూ.21.73 కోట్లు, మొత్తం రూ.39.01 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఈ డివిజన్లు వచ్చే రెండు సంవత్సరాల్లో సమస్యల రహిత డివిజన్లుగా తయారవడం ఖాయమని తెలిపారు.

అభివృద్ధి చేసుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలందరూ 'స్వచ్ఛహైదరాబాద్' 'హరితహారం' కార్యక్రమాలను జీవితంలో భాగంగా తీసుకోవడమే కాకుండా వాటిని రెండు కళ్లుగా భావించి తాము పాటిస్తూ.. ఇరుగు పొరుగు వారితో పాటింపజేసినప్పుడే హైద్రాబాద్ అభివృద్ధికి నిజమైన అర్థం చేకూరుతుందన్నారు. ఇటీవలే స్వచ్ఛత కోసం జీహెచ్‌ఎంసీ పిలుపునిచ్చిన ''స్వచ్ఛతకు 10 సూత్రాల ప్రత్యేక ప్రతిజ్ఞ'' నేను మారుతానని నిశ్చయించుకొని.. ఇవి పాటించాలన్నారు.

1. రోడ్డు మీద ఉమ్మి వేయను.
2. నేను బహిరంగ మూత్ర విసర్జన చేయను.
3. మాంసం కొని దానిని టిఫిన్ బాక్కుల్లో తీసుకువెళుతాను, ప్లాస్టిక్ కవర్లు వాడను.
4. కూరగాయలు కేవలం జూట్ బ్యాగ్ లేదా క్లాత్ బ్యాగులోనే తీసుకొస్తాను.
5. పాన్ ఇతరములు(గుట్కాలు) ఉమ్మిని బహిరంగ ప్రదేశాల్లో వేయను.
6. సిగరెట్ పీకను బహిరంగ ప్రదేశాల్లో వేయను.
7. ఇంట్లో చెత్తను తడి,పొడిగా తప్పనిసరిగా వేరుచేస్తాను. తడి చెత్తతో ఎరువు తయారు చేస్తాను.
8. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో, డ్రైనేజీ, నాళాల్లో వేయను.
9. ఇల్లు నిర్మాణ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయను.
10. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కంకణ బద్ధుడనై ఉంటాను. అనే విషయాలను అందరూ పాటించి తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశాన్ని, జీహెచ్‌ఎంసీ కృషిని ప్రజలందరూ అర్థంచేసుకోవాలని కోరారు.

బీఎన్‌రెడ్డినగర్‌ను మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతాం

కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న

వనస్థలిపురం, డిసెంబర్ 30 : బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌ను మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న అన్నారు. డివిజన్‌లోని సత్యసాగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్‌తో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. ప్రభుత్వం అందజేసిన నిధులతోపాటు కాలనీవాసులు స్వంత నిధులను కలిపి నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. తమ కాలనీ పై పౌరులు కూడా బాధ్యతతో ఉండాలన్నారు. అన్ని కాలనీల్లో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శివారు కాలనీల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామన్నారు. చెత్త నిర్వహణలో ప్రజలు సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ అధ్యక్షుడు ఓవీఆర్ కుమార్, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి రూపేందర్‌రెడ్డి, రాజ్‌గోపాల్, కరుణకుమార్, మల్లారెడ్డి, వార్డు కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యను అందించాలి

చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

వనస్థలిపురం/హస్తినాపురం: పాఠశాల స్థాయిలో నాణ్యత, సాంకేతికతతో కూడిన విద్యాబోధన జరిగినప్పుడే సమాజం వికసిస్తుందని నాగార్జున విద్యాసంస్థల చైర్మన్ గుమ్మకొండ విఠల్ రెడ్డి అన్నారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ బీడీరెడ్డి గార్డెన్‌లో శనివారం నాగార్జున మాంటిస్సోరీ, మోడల్ స్కూల్ 23వ వార్షికోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ స్థాయిలో మన విద్యార్థులు సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. పాఠశాల స్థాయిలో గట్టి పునాది ఉంటేనే భవిష్యత్తులో విజయాలు సాధిస్తారన్నారు. వార్షికోత్సవాల్లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. వైస్ చైర్‌పర్సన్ జి.రజిని విఠల్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎ.పద్మావతి, ఇన్‌చార్జిలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జనవరి 12వ తేదీన గురుమాత శ్రీ విద్యా శ్రీరమణ చక్రవర్తుల ఆధ్వర్యంలో చైతన్యపురి డివిజన్‌లోని స్వేత గార్డెన్‌లో జరిగే శ్రీ గోదా రంగనాథుల స్వామి వారి కల్యాణ మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు నర్సిరెడ్డి, రమణారెడ్డి, సుధాకర్, లక్ష్మీనారాయణ, పావని, నిర్మల, శోభారాణి, శశికుమారి, ఇందిర, నాగలక్ష్మి, జయశ్రీ, ప్రమీల, శిల్ప, అనిత, తదితరులు

- హస్తినాపురం

అవినీతికి పాల్పడితే సహించేది లేదు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణయ్య, కార్పొరేటర్

వనస్థలిపురం, డిసెంబర్ 30 : నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ వైదేహినగర్‌లో నిర్మించనున్న సీనియర్ సిటిజన్ భవన్ పనులను కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న, టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవినీతిపై తనకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజాధనం వృథాకాకుండా తాము కృషి చేస్తున్నామన్నారు. డివిజన్‌లో తాను మంజూరు చేసిన కమ్యూనిటీ హాళ్లపై టౌన్ ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. స్ఫూర్తి సేవాసమితి అధ్యక్షుడు సంజయ్ కుమార్, ఏరియా కమిటీ సభ్యుడు రాంబాబు, సీనియర్ నాయకులు నందగోపాల్, గుజ్జకృష్ణ, కాలనీ అధ్యక్షుడు తూముల కృష్ణారావు, కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జంగారెడ్డి, మహబూబ్ అలీ, నాగేశ్వరరావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

దశల వారీగా అభివృద్ధిపనులు చేపడుతున్నాం..

సమస్యలు తెలుసుకుంటున్న కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి

మన్సూరాబాద్, డిసెంబర్ 30: కాలనీల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ డీపీనగర్‌లో శనివారం ఉదయం కాలనీవాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన ఆయన అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలని, సీసీ రోడ్లు వేయాలని, కుక్కల బెడదతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని, ఆటోనగర్ డంపింగ్ యార్డు నుంచి వస్తున్న దుర్వాసనను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్‌ను కాలనీవాసులు కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డీపీనగర్ కాలనీలో తన పరిధిలోకి వచ్చే ప్రాంతంలో త్వరితగతిన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని.. తదనంతరం సీసీ రోడ్లు వేయిస్తానని తెలిపారు. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ సభ్యుడు కత్తుల రాంబాబు, కాలనీ అధ్యక్షుడు జమ్ము క్రిష్ణ, సురేష్, చంద్రశేఖర్, దత్తంరెడ్డి, నర్సింహారావు, మురళి, మోహన్, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో పనులు పూర్తి చేస్తేనే గుర్తింపు

విజయ గంగాధర్‌రెడ్డిని సన్మానిస్తున్న కార్పొరేటర్ పద్మానాయక్

హస్తినాపురం,డిసెంబర్ 30: కాంట్రాక్టర్లు టెండర్లలలో దక్కించుకున్న పనులను నాణ్యతతో చేయడంతో పాటు సకాలంలో పనులు పూర్తయ్యేవిధంగా చేసినప్పుడే అధికారులకు పేరు ప్రతిష్టలు, ప్రజలకు న్యాయం జరుగుతుందని జోనల్ కమిషనర్ బండారి విజయ గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి హస్తినాపురం డివిజన్‌లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్స్‌లో ఎల్‌బీనగర్ నియోజకవర్గ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మానగ్రహీత గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన సర్వీసులో ప్రజల అవసరాల కోసం ఎంత బడ్జెట్ అయినా పై అధికారులతో చర్చించి నిధులు జారీచేసేదని గుర్తుచేసుకున్నారు. కాంట్రాక్టర్లకు సరియైన సమయంలో బిల్లులు చెల్లించకపోతే పనులు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున వెంటనే చెక్కులు జారీచేసేదన్నారు. ఈసందర్భంగా స్థానిక కార్పొరేటర్ పద్మానాయక్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలకు నిధులు అవసరమని పంపించిన ప్రతి ఫైల్‌ను వెనక్కుపంపించడకుండా నిధులు మంజూరు చేసి అభివృద్ధికి పూర్తిగా సహకారం అందించారాని కొనియాడారు. ఈకార్యక్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లు, జీహెచ్‌ఎంసీ వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

గంగాధర్‌రెడ్డి సేవలు మరవలేనివి

ఈస్ట్‌జోన్ కమిషనర్ గంగాధర్‌రెడ్డిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మన్సూరాబాద్, డిసెంబర్ 30: జీహెచ్‌ఎంసీ ఈస్ట్ జోన్ కమిషనర్ బీవీ గంగాధర్‌రెడ్డి పదవీ విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం ఎల్బీనగర్, నాగోల్ బండ్లగూడలోని దేవకీ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం మాజీ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్ విచ్చేసి గంగాధర్‌రెడ్డికి పూలబొకేను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ చేస్తున్న జీహెచ్‌ఎంసీ ఈస్ట్‌జోన్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాడని తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఏ పని చేపట్టేందుకు ఆయన ముందుకు వచ్చినా తన సహాయ సహకారులు అందిస్తానని తెలిపారు. ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఎల్బీనగర్, ఉప్పల్, కాప్రా మున్సిపాలిటీలకు చెందిన అధికారులు, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, చెరుకు సంగీత, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, సామ రమణారెడ్డి, సాగర్‌రెడ్డి హాజరయ్యారు.

రవీంద్రభారతి స్కూల్ హస్తినాపురం విద్యార్థులు స్వయంగా సేకరించిన ఆహార వస్తువులను కీర్తన ఫౌండేషన్ అనాథాశ్రమానికి అందజేశారు. దాంతోపాటు రూ.50వేల నగదు, వాటర్ ప్యూరిఫయర్‌ను ఆశ్రమానికి అందజేశారు. ప్రిన్సిపాల్ సూర్యనారాయణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. **-వనస్థలిపురం**

రాజేంద్రనగర్

ntnews.com nthyd.com

(Dwaraka) https://t.me/telugudailynews

'పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి'

- శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్

పీఆర్టీయూ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్

బండ్లగూడ, డిసెంబర్ 30 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. శనివారం శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ నివాసంలో పీఆర్టీయూ గండిపేట మండల అధ్య క్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అవ సరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్‌లో విద్యాభివృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ విద్యా బోధ నతో పాటు విద్యార్థులకు మంచి నడవడికను, సమాజం పట్ల అవగాహనను కల్పిం చాలని ఆయన కోరారు. వెంకటేష్, మల్లేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

యువకులు రాజకీయాల వైపు మొగ్గు చూపాలి

- ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్

టీఆర్ఎస్వీ రాజేంద్రనగర్ కమిటీ నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్

బండ్లగూడ, డిసెంబర్ 30 : యువకులు చదువుకునే దశ నుంచే రాజకీయాల వైపు మొగ్గు చూపాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. శనివారం టీఆర్ఎస్వీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడిగా ఆనంద్, కార్యదర్శిగా ఎండీ ఫజల్‌అలీ, ప్రధాన కార్యదర్శిగా నరేష్‌లను నియమించారు. ఈ నియామక పత్రాన్ని శనివారం నూతనంగా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు ముఖేష్, హైదరాబాద్ అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

'ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న ఎస్సై వీరేశం

రాజేంద్రనగర్, డిసెంబర్ 30: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఎస్సై వీరేశం అన్నారు. శనివారం ఆరాం ఘర్ చౌరస్తాలో మధుభన్ కాలనీలోని శ్రీరామకృష్ణ విద్యాలయం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రతి ఒక్కరూ నడుచుకొంటూ, వివిధ వాహనాలపై సంచరిస్తున్నప్పుడు విధిగా నిబంధనలను పాటించాల్సిందేనన్నారు. ఎవరు నిబం ధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిబంధనలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కారస్పాండెంట్ బొల్లా శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎక్సైజ్(2017)లో నూతన ఒరవడి

- గుడుంబాను నిషేధం అమలు
- పోలీస్‌స్టేషన్‌పరిధిలో తయారీదారులు 60మందికి రూ.కోటీ 20లక్షలతో పునరావాసం
- 8గంజాయి కేసులు నమోదు

ఎక్సైజ్ అధికారులు గురువారం పట్టుకున్న విదేశీ మద్యం (ఫైల్)

రాజేంద్రనగర్ : 2017లో ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగం గా గుడుంబా తయారీని నిషేధించిన ప్రభుత్వం, గుడుంబా అమ్మకాలు, సరఫరా చేసే ఎందరికో విద్యా, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించింది. సమా జంలో తలెత్తుకొని జీవించేలా వారిని మార్చేసింది. అక్రమ గుడుండా దందాలకు అలవాటు పడిన ఎంతో మంది గతంలో కుటుంబ సభ్యులకు దూరంగా జైలు జీవితాన్ని అనుభవించారు. ఇంకా కొందరు జైళ్లో ఉండటంతో పాటు పలువురు కోర్టుల చుట్టు తిరుగు తున్నారు. అంతేకాకుండా గుడుం బా సేవించిన ఎంతోమంది తమ ఆరోగ్యాలను నాశనం చేసుకోవడం తో పాటు కుటుంబాలు చిన్నా భిన్నం అయన ఘటనలున్నాయి. ఇలాంటి దుస్థితి పూర్తిగా మార్చివే యాలనే దృఢసంకల్పంతో తెలం గాణ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించింది. ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికా రులు నిరంతరం కృషి చేసి గుడుం బా మహామ్మారిని రాష్ట్రంలో పూర్తి గా నిర్మూలించారు. అదే విధంగా గుడుంబా దందాలతో జీవితాలను వెళ్లదీసే వేలాది మందికి స్వయం ఉపాధి, వృత్తి వ్యాపారాలు చేసు కొనే విధంగా శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 60 మందికి రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా నిర్వాసి తుల పునరావాస పథకం కింద రూ. కోటీ 1.20 లక్షలు (కోటి ఇరవై లక్షల) రుణాలను అందజేసింది. దీంతో నిర్వాసితులు కిరాణ, డైరీ, బట్టల వ్యాపారం, గొర్రెల కొనుగోలు, విస్తరాకుల పరిశ్రమలను నెలకొ ల్పారు. ఇక శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుడుంబా తయారీ, అమ్మకాలు, సరఫరా పూర్తిగా నిషే ధమైందని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఇక ఈ ఏడాది 452 మద్యం మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 4.52 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 2017 ఏడాదిలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1) గుడుంబా కేసులు జనవరి 2017 నుంచి డిసెం బర్ 22వ తేదీ నాటికి 8 కేసులు- 20 మంది అరెస్ట్, 200 లీటర్ల బెల్లం, 4 వాహనాలు సీజ్ చేశారు.

2) బెల్ట్ షాపులపై 3కేసుల నమోదు-16 లీటర్ల మద్యం (వైన్) 22 లీటర్ల బీరు స్వాధీనం. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ట్రావెల్స్ ద్వారా దిగుమతి చేసుకొంటున్న 50 మద్యం

బెల్టుషాపుదారుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు (ఫైల్)

స్వాధీనం, 15 కేసుల నమోదు.

3) అక్రమంగా కల్లు విక్రయం కింద 3 కేసుల నమో దు, 7 మంది అరెస్ట్ చేయటంతో పాటు 4,826 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 వాహనాల సీజ్ చేశారు.

4) కల్లులో కలిసే ఆల్ర్పాజోలం సరఫరా చేసే 6 గురిని అరెస్ట్‌చేసి 2 కేసులు నమోదు చేశారు. అదే విధంగా ఇద్దరు వ్యక్తుల నుంచి 4.70 కిలోల క్లోరల్ హైడ్రెడ్ స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్ చేశారు.

పోలీస్‌స్టేషన్ పరిధిలో 8 గంజాయి కేసుల నమోదు...

గుడుంబ నిర్మూలన తర్వాత కొందరు గంజాయి దందాకు ఆలవాటు పడ్డారు. దీంతో ఒరిస్సా, వైజాగ్ ప్రాంతాల్లోని ఏజెన్సీ ఏరియాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తీసుకొచ్చి నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఎజన్సీ ఏరియాల నుంచి నేరుగా దూల్‌పేటకు దిగుమతి చేసుకొన్న తర్వాత రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మణికొండ, పుప్పాల్‌గూడ, పాండురంగానగర్, కాటే దాన్ చింతల్‌మెట్ ప్రాంతాల్లో విక్రయిస్తు న్నారు. మొబైల్ ఫోన్లద్వారా సమాచారం చేరవేస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఈ గంజాయి దందా కొనసాగుతుండటంతో ఎక్సైజ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ గంజాయి దందాను కట్టడి చేశారు. దీంతో 8 కేసులు నమోదు చేయగా 9.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో కొకైన్ కేసు నమోదు..

గత నెల రోజుల క్రితం దక్షణాఫ్రిక దేశానికి చెందిన ఓ వ్యక్తి కొకైన్ హైదరాబాద్ నగరా నికి తీసుకొస్తున్న సమాచారం అందటంతో టాస్క్‌ఫోర్సు పోలీసులతో కలిసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 గ్రాములు కొకైన్‌ను పట్టుకోవడం జరిగింది. అదే విధంగా కల్తీ మద్యం, కల్తీ కల్లు, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేం దుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక చర్యలు తీసు కొంది. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరి ధిలోని శంషాబాద్ మండలం, రాజేంద్రనగర్, గండి పేట్ మండలాల్లో ఎక్సైజ్ అధికారులు ఈ ఏడాదిలో ప్రత్యేక చర్యలతో ముందుంది.

అక్రమంగా తరలిస్తున్న విదేశీ మద్యం స్వాధీనం..

నూతన సంవత్సరం వేడకులకు అక్రమంగా తరలి స్తున్న విదేశీ మద్యాన్ని గురువారం 28న రాత్రి ఎక్సైజ్ టాస్క్‌ఫోర్సు, శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో రూ. 5 లక్షల విలువైన మద్యం, ఇన్నోవ కారును పట్టుకోవడం జరి గింది. ఈ మద్యాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌చేసి, ఈ మద్యాన్ని శంషాబాద్ సమీపంలోని ఓ ట్రాన్స్‌ఫో ర్టుకు పంపించి. మహ్మద్ సాజీద్ అతని ఇన్నోవా కారు (టీఎస్ 12 ఈసి 3587)ను సీజ్‌చేశారు. ఇందులో 9 రకాల 18 లీటర్ల విదేశీ మద్యం ఉన్నట్లు తెలిపారు.

గంజాయి కేసులో పట్టుబడిన నిందితులు (ఫైల్)

నాటుసారాను పూర్తిగా నిషేధించాం

తెలంగాణ ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత నాటుసారాను పూర్తిగా నిషేదించాం. గంజా యి విక్రయయాలను పూర్తి గా ఆరికట్టడం జరిగింది. గతంలో నాటుసారా తయా రీ అడ్డాలు ఉండటంతో పా టు దూల్‌పేట్ నుంచి గుడుంబా సరఫరా అయ్యేది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక చర్యలు తీసుకో వడం జరిగింది. పోలీస్‌స్టేషన్ పరిధిలో 34 బార్లు, 25 వైన్‌షాపులు, 58 కల్లు దుకాణాలు ఉన్నాయి. నిబంధ నలు అతిక్రమించే వారిపై ఎక్సైజ్ చట్టప్రకారం ఎప్పటి కప్పుడూ ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నాం. ఎక్కడైనా ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్ర యిస్తే ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.ఫిర్యా దులు చేయాల్సిన ఫోన్‌నెం. 9440902325.

-ఎన్.శ్రీనివాస్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్

బౌద్ధనగర్‌లో రూ. 75కోట్లతో అభివృద్ధి పనులు

- 4 దశాబ్దాల తాగునీటి సమస్య పరిష్కరించాము
- డివిజన్ పాదయాత్రలో మంత్రి పద్మారావు

సికింద్రాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): గడచిన మూడున్నర సంవత్సరాలలో ఒక్క బౌద్ధనగర్ డివిజన్‌లో రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు జరిపామని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు. త్వరలో చిలకలగూడ

అంబర్‌నగర్‌లో తాగునీటి సరఫరాను పరిశీలిస్తున్న మంత్రి పద్మారావు తదితరులు

బౌద్ధనగర్‌లో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభిస్తున్న మంత్రి పద్మారావు, తదితరులు

ప్రధాన రోడ్డునుంచి పార్సిగుట్ట వరకు మోడల్‌రోడ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. బౌద్ధనగర్ డివిజన్ లోని కనకదుర్గా టెంపుల్ వద్ద రూ. 9లక్షలు, అంబర్‌నగర్‌లో రూ. 9 లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం బౌద్ధనగర్‌లో పాదయాత్ర జరిపి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బౌద్ధనగర్ డివిజన్‌లో అనేక సంవత్సరాలుగా ఉన్న తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. డివిజన్‌కు కృష్ణా వాటర్ ప్రధానలైన్‌కు డివిజన్‌కు చెందిన తాగునీటి పైప్‌లైన్‌కు అనుసందానం చేశామన్నారు. దీంతో ఇక్కడి సమస్య పరిష్కారమైందని తెలిపారు. అలాగే అంబర్‌నగర్ ప్రాంతంలో గత సంవత్సరం నుంచే ప్రతిరోజు తాగునీరు సరఫరా జరుతున్నదన్నారు. బౌద్ధనగర్‌లో ఉన్న కమ్యూనిటీహాల్‌ను విస్తరించి ఆధునిక జిమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. బౌద్ధనగర్‌లో ప్రప్రథమంగా సెట్విన్‌ను ఏర్పాటు చేసి దాదాపు 4వేల మందికి శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించామన్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ బౌద్ధనగర్‌ను పలు సందర్భాలలో సందర్శించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమ, ధనంజన గౌడ్, మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ సభ్యుడు సంజీవి ముదిరాజ్, కంది నారాయణ, దయానంద్‌గౌడ్, శైలేంద్‌గంగపుత్ర, గంగాపురం ఆంజనేయులుగౌడ్, అశోక్, మహిళా నేతలు పాలస్వప్న, సుజాత, భాగ్యలక్ష్మి, రాజేశ్, బెలిదేరవి, జలమండలి అధికారి కృష్ణ పాల్గొన్నారు.

యువతి అదృశ్యం

కవిత

ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 30: పనికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన స్వామి ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి నాచారంలోని రాఘవేంద్రనగర్‌లో ఉంటున్నారు. స్వామి రెండో కుమార్తె కవిత (22) గత మూడేళ్లుగా హబ్సీగూడలో నివాసముండే ఒక వైద్యుడి ఇంటిలో పనిచేస్తోంది. రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్యుడి ఇంటిలో పని నిమిత్తం ఉండేది. ఈ క్రమంలో బుధవారం ఉదయం పనికి వెళ్లిన కవిత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు కవిత ఆచూకీ కోసం సాధ్యమైన ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 040-27853570, 8333900049 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

ఓయూలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ

ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 30: ఉస్మానియా యూనివర్సిటీలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న ముగ్గురు అధ్యాపకులు, అయిదుగురు ఉద్యోగులు శనివారం పదవీ విరమణ చేశారు. నాన్ టీచింగ్ ఉద్యోగులు, టెక్నికల్ ఉద్యోగులు, ఎన్జీవోలు, అధ్యాపకుల పదవీ విరమణ సందర్భంగా ఆయా విభాగాలలో వారిని ఘనంగా సన్మానించారు. పదవీ విరమణ చేసిన అధ్యాపకులను ఓయూ పరిపాలనా భవనంలో వీసీ ప్రొఫెసర్ రామచంద్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ ఎంతో అంకితభావం, శ్రద్ధాసక్తులతో ఇన్ని రోజులు వర్సిటీకి సేవలందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారు అందించిన సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారి జీవితం సంతోషంగా సాగిపోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

అడ్డగుట్ట, డిసెంబర్30: అడ్డగుట్ట ఆర్య వైశ్యసంఘం కార్యాలయంలో 2018 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు కానగొట్టు రాజశేఖరగుప్త మాట్లాడుతూ.. సేవా భావంతో పని చేస్తున్న వైశ్య సంఘాలకు వాసవి సేవా కేంద్రం నుంచి వచ్చే ఫలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం తుకారంగేట్ అధ్యక్షులు నాగబండి సుధాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు కాసుల లక్ష్మణగుప్త, ఎల్లంకి వీరేశం, ప్రధాన కార్యదర్శి దారం శ్రీనివాస్, కోశాధికారి అమర పెంటయ్య గుప్త, ఉపాధ్యక్షులు కందుకూరి శ్రీనివాస్, ఆకుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

'లంబాడీలకు న్యాయం చేయాలి'

ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 30: లంబాడీలకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం రూపుమాపాలని, తక్షణమే వారికి న్యాయం చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లంబాడీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 'ఎస్టీ రిజర్వేషన్లు - లంబాడీల మీద గోండు, కోయల దాడులు' అనే అంశంపై ఓయూ మెయిన్ లైబ్రేరీ బిల్డింగ్‌లోని ఐసీఎస్ఎస్ఆర్ సెమినార్ హాల్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఐక్యవేదిక నాయకుడు జె. కళ్యాణ్‌నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గిరిజన విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, వివిధ సంఘాల నాయకులు దాస్‌రాంనాయక్, మంగీలాల్, ప్రొఫెసర్లు సూర్యాధనుంజయ, రెడ్యానాయక్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీల రిజర్వేషన్లను తక్షణమే ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. గిరిజన తండాలు, గూడాలను వెంటనే గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేయాలని అన్నారు. లంబాడీలు ఎస్టీలు కాదనే రాజ్యాంగ విరుద్ధమైన ఆదివాసీల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గోండు, కోయల దాడులలో మృతిచెందిన జితేందర్ రాథోడ్‌తో పాటు, గాయపడిన అయిదుగురి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఆదివాసుల దాడుల్లో జరిగిన లంబాడీల ఆస్తి నష్టానికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ నెల 9న నిర్వహించిన సభలో తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే లంబాడీలపై మిలిటెంట్ దాడులు నిర్వహిస్తామని ప్రకటించిన సోయం బాబురావు, ఆత్రం సక్కు, చందా లింగయ్యలను తక్షణమే అరెస్టు చేసి, చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లంబాడీలపై జరుగుతున్న దాడులను చూసి ఆవేదన, ఆక్రోశంతో చలించిన గిరిజన ఆడబిడ్డపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. తక్షణమే ఆమెను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. వాల్మీకి బోయ, మాలి, ఖైతి లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై, ప్రభుత్వోద్యోగులైన ఎస్టీలను తెగల ఆధారంగా సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు మంత్రి పద్మారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు

సికింద్రాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): నూతన సంవత్సర వేడుకలను సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు కోరారు. నామాలగుండులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వేడుకల్లో భాగంగా ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా యువత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఒకస్థాయి వరకు వేడుకలు ఫరవాలేదని, శ్రుతి మించితే విషాధంగా మారే అవకాశం ఉంటుదని, వేడుకల్లో మేల్కొని ఉండాలని సూచించారు. యువత వాహనాలపై వేగంగా వెళ్లకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ ప్రజలకు మంత్రి పద్మారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

రవీంద్రభారతిలో నూతన సంవత్సర వేడుకలు

మాదన్నపేట, డిసెంబర్ 30 : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని శనివారం ఐఎస్ సదన్‌లోని రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు పాత సంవత్సరాన్ని 2017 సాగనంపుతూ నూతన సంవత్సరం 2018 స్వాగతం పలుకుతూ చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రములో పాఠశాల ప్రిన్సిపాల్ హేమలత, డీన్ ప్రమిల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సైదాబాద్ : చంపాపేటలోని శ్రీత్రివేణి పాఠశాలలో విద్యోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు 200లకు పైగా ఎగ్జిబిట్లను తయారు చేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ విద్యోత్సవ ఉత్సవాన్ని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుత రావు, విద్యావేత్త వేణుగోపాల్‌రెడ్డి, పాఠశాల డైరెక్టర్ కె.గోవర్ధన్‌రెడ్డిలు ప్రారంభించారు. ప్రిన్సిపాల్ శారద, కోఆర్డినేటర్ మంజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో రవికుమార్‌కు డాక్టరేట్

ప్రొఫెసర్ మల్లికార్జున్‌రెడ్డి, డాక్టర్ వి. శ్రీకాంత్‌లకు తన పరిశోధనా గ్రంథాన్ని అందజేస్తున్న రవికుమార్

ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 30: ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో పాముల రవికుమార్‌కు డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ కె. మల్లికార్జున్‌రెడ్డి, డాక్టర్ వి. శ్రీకాంత్ సంయుక్త పర్యవేక్షణలో 'కస్టమర్ సర్వీస్ ఇవాల్యుయేషన్ ఇన్ ఇండియన్ బ్యాకింగ్ సెక్టార్ - ఎ కంపారేటివ్ స్టడీ ఆఫ్ సెలెక్ట్ బ్యాంక్స్'అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి రవికుమార్ సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆయనకు పీహెచ్‌డీని ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను ఏ విధంగా అందిస్తున్నాయో, గ్లోబలైజేషన్ బ్యాకింగ్ రంగంలో బ్యాంకులు ఏ విధంగా పోటీపడుతున్నాయో ఆయన తన పరిశోధన ద్వారా వివరించారు. తన పరిశోధనా క్రమంలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తదితర అంశాలపై రూపొందించిన పరిశోధనా పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆయనను ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.

'వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి'

అడ్డగుట్ట, డిసెంబర్30: నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని తుకారం గేట్ సిఐ కిషన్ సూచించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. చుట్టుపక్కల వారికి ఇబ్బందులు తలెత్తకుండా వేడుకలను జరుపుకోవాలన్నారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్రిబుల్‌రైడింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడరాదని సూచించారు.

(Dwaraka) https://t.me/telugudailynews

ఉప్పల్

ntnews.com nthyd.com

(Dwaraka) https://t.me/telugudailynews

చెత్త రహిత డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి

కార్పొరేటర్ పావనీమణిపాల్‌రెడ్డి

చర్లపల్లి, డిసెంబర్ 30: డివిజన్‌ను చెత్త రహిత డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఏఎస్‌రావునగర్ డివిజన్ కార్పొరేటర్ పావనీమణిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ, జైజవాన్ కాలనీ, బీజేఆర్ కాలనీలో ఆమె పర్యటించి పారిశుధ్య నిర్వహణ పనులను కార్పొరేటర్ పరిశీలించి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా పావనీరెడ్డి మాట్లాడుతూ డివిజన్‌లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా చెత్తను రోడ్లపై పారవేయకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా డివిజన్‌లో నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పలు సంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నామని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.

ఓటర్ నమోదులో భాగస్వాములు కావాలి

అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలని డివిజన్ కార్పొరేటర్ పావనీమణిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఓటర్ నమోదు సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి నమోదు ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్‌లో నివాసముండి ఓటు లేని వారు ఓటర్ ఫారం నింపి సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. గడువు ముగిసేలోపు అర్హులైన వారు అందరు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణిపాల్‌రెడ్డి, తిరుమలయ్య, రాజశ్వేర్‌రెడ్డి, సురేందర్, రాజశేఖర్‌రెడ్డి, సలీం, రాజు, రంగారెడ్డి, రజాక్, మహమూద్, సుబ్బారావు, లత తదితరులు పాల్గొన్నారు.

జైజవాన్‌కాలనీలో సమస్యలను తెలుసుకుంటున్న కార్పొరేటర్ పావనీమణిపాల్‌రెడ్డి తదితరులు

నేడు బాలభారతిలో ఉచితవైద్యశిబిరం

రామంతాపూర్, డిసెంబర్ 30: రామంతాపూర్ బాలభారతి పాఠశాలలో ఆదివారం ఉచితవైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ కపర్దీశ్వర్‌రావు తెలిపారు. సీనియర్ సిటిజన్స్‌తో పాటు నేత్ర, పంటి, తదితర వ్యాధులకు సంబంధించివారు పరీక్షలు చేసుకోవచ్చునన్నారు. నిపుణులైన డాక్టర్లచే పరీక్షలు చేయించి మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయనతెలిపారు. కాలనీలవాసులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనాథ పిల్లలను ఆదుకునేందుకు కృషి

పీర్స్ హోం విద్యార్థులకు కూలర్‌ను అందిస్తున్న ప్రతినిధులు

చర్లపల్లి, డిసెంబర్ 30: అనాధ పిల్లలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని రవీంద్ర భారతి పాఠశాల డివిజన్ ఇన్‌చార్జి క్రాంతి పేర్కొన్నారు. శనివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని శుభోదయనగర్‌లోని పీర్స్ అర్ఫన్ హోంను పిల్లలతో కలిసి సందర్శించి హోం చైర్మన్ సందీప్ సుభాష్‌గాడే, అధ్యక్షుడు కుమార్‌లకు దుప్పట్లు, వాటర్, ఎయిర్‌కూలర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధ పిల్లల సంక్షేమం కోసం కృషి ప్రతి ఒక్కరు ముందుకురావాలని, తమ స్కూల్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనాథ పిల్లలకు విద్యను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అనాధ పిల్లల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి, కేకు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోం కార్యదర్శి యాదగిరి, రవీంద్ర భారతి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, సత్యనారాయణ, భరత్ పాల్గొన్నారు.

హబ్సిగూడ డివిజన్ వెంకట్‌రెడ్డినగర్ సాయిరాం కాన్వెంట్ స్కూల్ రూపొందించిన 2018 క్యాలెండర్‌ను స్థానిక కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం పాఠశాల యాజమాన్యం క్యాలెండర్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. పాఠశాల కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి. విద్యార్థులు పాల్గొన్నారు. – **రామంతాపూర్**

ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి

ఉప్పల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఇద్దరు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి లభించింది. ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లోని అడ్మిన్ ఎస్సై వెంకటేశ్వర్లు, క్రైం ఎస్సై శెగ్గం దేవేందర్‌లకు పదోన్నతి పొందారు. వెంకటేశ్వర్లు సీఐడీ విభాగానికి వెళ్లగా, శెగ్గం దేవేందర్ రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. పదోన్నతి పొందిన ఎస్సైలను పలువురు సహచరులు అభినందించారు.

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు

చర్లపల్లి, డిసెంబర్ 30: ఏఎస్‌రావునగర్ నార్త్ కమాలనగర్‌లోని రవీంద్ర భారతి స్కూల్‌లో నూతన సంవత్సర వేడుకలను శనివారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు గీతపద్మా మాట్లాడుతూ అనంతరం చిన్నారులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అకట్టుకున్నాయి. డివిజనల్ ఇన్‌చార్జి కాంత్రి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సౌజన్య, హారతి, సుభాషిణి, మహిని, కమిలిని, సత్యనారాయణ, భరత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

గ్రేటర్ సంయుక్త కార్యదర్శిగా నియమితులైన రమేశ్‌కు నియామకపత్రం అందజేస్తున్న రాష్ట్ర నాయకులు

చర్లపల్లి, డిసెంబర్ 30: ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను వంశరాజ్‌లు సద్వినియోగం చేసుకొవాలని రాష్ట్ర వంశరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్ష, కార్యదర్శులు నరేందర్, ముత్తు వంశరాజ్‌లు పేర్కొన్నారు. శనివారం కుషాయిగూడలో గ్రేటర్ వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశరాజ్‌ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని, ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకొవాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంశరాజ్‌లను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లోని వంశరాజ్ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం గ్రేటర్ వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్యక్ష, కార్యదర్శులు యాదయ్య, క్రిష్ణ చేతుల మీదుగా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన శ్యామల రమేశ్‌కు నియమాక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వంశరాజ్ యువజన విభాగం ఆధ్యక్ష, కార్యదర్శులు శంకర్, యువరాజ్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్ వంశరాజ్, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

పదోన్నతి పొందిన ఎస్సైకి టీఆర్ఎస్ నేతల సన్మానం



పదోన్నతిపొందిన అశోక్‌ను సన్మానిస్తున్న జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి

రామంతాపూర్, డిసెంబర్ 30: ఉస్మానియా యునివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న అశోక్ పదోన్నతి పొందిన సందర్భంగా ఉప్పల్ టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్‌లు శనివారం ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా జనుంపల్లి మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు ఎంతోకృషి చేస్తున్నారన్నారు.

నేడు ఓటరు నమోదు, సవరణలకు అవకాశం

ఉప్పల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ పరిధిలోని ఓటరు నమోదు, సవరణలకు ఆదివారం చివరి అవకాశం ఉంటుందని ఈఆర్‌ఓ డా.ఎన్.యాదగిరిరావు తెలిపారు. డిసెంబర్ 31న నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటరు లిస్టులు పరిశీలించుకొని, తమ పేర్లు నమోదు, సవరణలు చేసుకోవచ్చన్నారు. ఓటర్లు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శిక్షణకేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి

మహిళ కుట్టుశిక్షణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి

ఉప్పల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మహిళల స్వయం సమృద్ధికోసం ఉచితంగా అందిస్తున్న ఉపాధి శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మధురా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మధురా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉప్పల్ సీతారామకాలనీలో నిర్వహిస్తున్న కుట్టుశిక్షణ శిబిరాన్ని లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు కుట్టుశిక్షణలో వారు తయారు చేసిన పిల్లల దుస్తులు, మహిళల దుస్తులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు తమ నైపుణ్యం పెంపొందించుకొని స్వయంగా ఎదగాలన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబం స్వయంసమృద్ధి సాధిస్తుందన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి త్వరలోనే సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో చేడుతున్న విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామకాలనీ సంక్షేమ సంఘం నాయకులు రాజేష్, రామానుజం, మల్లారెడ్డి, మధు, ట్రస్టు సభ్యులు నర్సింహారెడ్డి, బొడ్డు రవీందర్, మల్లూనాయక్, సంతోష్, మల్లికార్జున్, కరుణాకర్, వినోద్, ఫీరోజ్, రాఘవేందర్, రత్నాకర్‌రెడ్డి, పలువురు మహిళలు పాల్గొన్నారు.

ఐలా కమిషనర్‌ను కలిసిన కార్పొరేటర్ శాంతి

ఉప్పల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): టీఎస్ఐఐసీ నాచారం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.సురేష్‌ను శనివారం నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ కలిశారు. ఈ సందర్భంగా నాచారంలోని పారిశ్రామికప్రాంత సమస్యలపై చర్చించారు. పరిశ్రమల అభివృద్ధికి సహకారం అందిస్తామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు.

కమిషనర్‌తో మాట్లాడుతున్న కార్పొరేటర్

గుడిసెవాసులకు న్యాయం చేస్తాం

- జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు

సైదాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : గడ్డి అన్నారం పిల్లి గుడిసెల నిరాశ్రయులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు అన్నారు. శనివారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని పిల్లి గుడిసెల్లో ఇళ్లను ఖాళీ చేయించిన నిరాశ్రయులను హైదరాబాద్ జిల్లా ఆర్డీవో చంద్రకళతో కలిసి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివశిస్తున్న వారిని ఖాళీ చేయించడం భావ్యం కాదని, వేర్వేరు సర్వే నెంబర్లను న్యాయస్థానంలో చూపించి గుడిసెవాసులను ఖాళీ చేయించారని, ఇందులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వారికి అనుకూలంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై, దళితులకు జరుగుతున్న అన్యాయాలపై జనవరి 10వ తేదీన కమిషన్ స్థాయిలో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ఆ సమావేశంలో అన్ని అంశాలను ప్రస్తావనకు తెచ్చి దళితులకు న్యాయం జరిగేవిధంగా చూస్తానని ఆయన పేర్కొన్నారు.

గుడిసెవాసుల వివరాలను సేకరిస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు, ఆర్డీవో చంద్రకళ, కార్పొరేటర్ స్వర్ణలతారెడ్డి తదితరులు

పిల్లి గుడెసెల నిరాశ్రయులకు డబల్ బెడ్‌రూం ఇళ్ళను నిర్మించి ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, సైదాబాద్ తహసిల్దార్ కె.జానకి, బిజెపి మలక్‌పేట నియోజక వర్గ కన్వీనర్ సంరెడ్డి సురేందర్‌రెడ్డి, బిజెపి నాయకులు సుభాష్ చందర్‌జీ, నర్సింహ, శ్రీకాంత్‌రెడ్డి, టిడిపి నాయకులు గాజుపాక జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సైదాబాద్ : చంపాపేటలోని శ్రీత్రివేణి పాఠశాలలో విద్యోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు 200లకు పైగా ఎగ్జిబిట్లను తయారు చేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ విద్యోత్సవ ఉత్సవాన్ని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుత రావు, విద్యావేత్త వేణుగోపాల్‌రెడ్డి, పాఠశాల డైరెక్టర్ కె.గోవర్ధన్‌రెడ్డిలు ప్రారంభించారు. ప్రిన్సిపాల్ శారద, కోఆర్డినేటర్ మంజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సైదాబాద్ : సన్‌షైన్ కాలనీలో మంచి నీటి లీకేజీ సమస్యలను పరిశీలిస్తున్న సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, జల మండలి అధికారి మనోహర్, వార్డు కమిటీ సభ్యులు నర్సింహ, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు.

సైదాబాద్ : నోబుల్ డిగ్రీ, పీజీ కాలేజీ కరస్పాండెంట్, టీఆర్ఎస్ నాయకుడు రాజేశ్వరరెడ్డి జన్మ దిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముసారాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ తీగల సునరితారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు తీగల అజిత్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ధర్మేందర్, రాంయాదవ్, నరేష్ తదితరులు ఆయనను గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గృహిణి అదృశ్యం

సనా ఫాతిమా(ఫైల్)

మాదన్నపేట, డిసెంబర్ 30 : ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ తిరిగి ఇంటికి రాని సంఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సనా ఫాతిమా(26) అలియాస్ శిల్ప భర్తకు చెప్పకుండా ఇంటి నుంచి బయిటకు వెళ్లింది. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు చుటుపక్కల వాకబు చేశారు. అనంతరం స్నేహితులు, బంధువుల ఇండ్ల వద్ద వెతికినా కనిపించకపోవడంతో శనివారం భర్త గులామ్ హుస్సేన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతునట్లు పోలీసులు తెలిపారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు అమ్మ అనాథాశ్రమానికి నిత్యావసర వస్తువులు అల్మరా, స్టౌవ్, కుక్కర్లు, కుర్చీలు, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శిరీష, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. - సైదాబాద్

మాదన్నపేట : సంతోష్‌నగర్‌లోని గౌతమి పాఠశాలలో శనివారం గ్రాండ్‌పేరంట్స్ డే వేడుకలను నిర్వహించారు. ప్రీ ప్రైమరి, ప్రైమరి విద్యార్థులు వారి నానమ్మ, అమ్మమలు, తాతయ్యలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌతమి విద్యా సంస్థల చైర్మన్ మద్దిరెడ్డి వెంకట్‌రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రములో చైర్మన్ మద్దిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో నూతన సంవత్సర వేడుకలు

మాదన్నపేట, డిసెంబర్ 30 : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని శనివారం ఐఎస్ సదన్‌లోని రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు పాత సంవత్సరాన్ని 2017 సాగనంపుతూ నూతన సంవత్సరం 2018 స్వాగతం పలుకుతూ చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రములో పాఠశాల ప్రిన్సిపాల్ హేమలత, డీన్ ప్రమిల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

న్యూఇయర్ వేడుకల్లో నిబంధనలు పాటించాలి

- అర్ధరాత్రి ఒకటి తర్వాత రోడ్లపై కన్పిస్తే చర్యలు
- మద్యం షాపు నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
- డీజేలకు అనుమతి లేదు : మలక్‌పేట ఏసీపీ ఎస్.శివ భాస్కర్

సైదాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సర ఆరంభ వేడుకలు ప్రశాంత వాతావరంలో జరుపుకోవాలని మలక్‌పేట డివిజన్ ఏసీపీ ఎస్. శివ భాస్కర్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకల్లో అపశృతులు జరగకుండా, ఇతరులకు ఇబ్బ ందులు కలిగించకుండా ప్ర శాంతంగా జరుపుకోవాలన్నారు. డీజేలు, పటాకులకు అనుమతిలేదన్నారు. వాహనాలపై సం చరించేవారికి రాత్రి ఒంటి వరకు మాత్రమే అనుమతి ఉందని, ఆ తర్వాత బైక్‌లపై చక్కర్లు కొడితే చర్యలు తప్పవన్నారు. బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే వారు ముందస్తుగా పోలీసుల అనుమతి పొందాలన్నారు. బహిరంగా ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడకలు నిర్వహించే వారు పోలీసుల అనుమతితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వేడుకలు శృతి మించితే చర్యలు తప్పవన్నారు. వేడుకలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామన్నారు.

మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి..

మద్యం అమ్మకాలు జరిగే యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామన్నారు సింగరేణికాలనీ రోడ్డుపై బహిరంగ మద్యం విక్రయాలు జరిపే గుడిసెవాసులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.

నల్గొండ చౌరస్తాలోని ప్లై ఓవర్ బిడ్జిపై వేడుకలు నిషేధం..

న్యూఇయర్ వేడుకలను పురస్కరించుని నల్గొండ చౌరస్తాలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను రద్దు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరుపుకోవడానికి అనుమతి లేదన్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై అర్ధరాత్రివేళలో జరిగే రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆదివారం రాత్రి 8 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లైఓవర్‌పై వాహనాలను నిషేధించటం జరుగుతుందని, మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడిపే వారిని సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనాథలకు ఆర్‌బీఎస్ విద్యార్థుల చేయూత

అనాథశరణాలయంలో నూతన సంవత్సరం వేడుకల్లో ఆర్‌బీఎస్ విద్యార్థులు

మాదన్నపేట, డిసెంబర్ 30 : అనాథ బాలలకు విరాళాలు సేకరించి నిత్యావసరాల సామగ్రి అందజేసి సంతోష్‌నగర్ ఆర్‌బీఎస్ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యార్థులు వారి కుటుంబ సభ్యుల వద్ద విరాళాలు సేకరించి అఫ్జల్ గంజ్‌లోని భాగ్యనగర్ అయ్యప్ప బాలల అనాథ శరణాలయంలో అల్మారాలు(2) , కూల్ జెగ్స్, మిక్సీలు, హాట్‌బాక్స్(1) వివిధ వస్తువులు పాఠశాల యాజమాన్యం తరపున వారికి అందజేశారు. అనంతరం అనాథ పిల్లలతో కలిసి విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్స్ నిఖిలా, డీన్ జ్యోతి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సైదాబాద్ : డివిజన్ పరిధిలోని మలక్‌పేట బి-బ్లాక్‌లోని ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థులకు శనివారం ఆంధ్రాబ్యాంక్ అధికారుల సతీమణులు అంధ బాలికలకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బ్రెయిలీ లిపి పుస్తకాలు, టేప్ రికార్డర్లు, మ్యాట్‌లు తదితర వస్తువులను అందజేశారు.

(Dwaraka) https://t.me/telugudailynews

దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్: నాగిళ్లరాజిరెడ్డి

కూకట్‌పల్లి: దివ్యాంగుల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉత్తమ సంఘ సంస్కర్త అవార్డు గ్రహిత టీఆర్ఎస్ నాయకుడు నాగిళ్లరాజిరెడ్డి అన్నారు. దివ్యాగులను పెండ్లి చేసుకున్న వారికి ప్రోత్సాహకంగా రూ. 55 వేల నగదును లక్ష రూపాయలకు పెంచడం అభినందనీయమన్నారు. కేసీఆర్ నిరంతరం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రాష్ట్రంలో ఐదు లక్షల మందికి నెలకు రూ. 15 వందల చొప్పున పింఛన్ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు.

అయ్యప్ప దేవాలయంలో మండల పూజ

హైదర్‌నగర్, డిసెంబర్ 30: వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప దేవాలయంలో శనివారం అయ్యప్ప మండల పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 108 కలశాలతో స్వామి వారికి అభిషేకం, సుదర్శన హోమం, అయ్యప్ప స్వామి ఊరేగింపు, అన్న సంతర్పణ కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ కమిటీ ప్రతినిధులు వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, ఐనేనీ సుదర్శన్‌రావు సహా ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. సాయంత్రం ఊరేగింపు కనుల పండువలా జరిగింది. పెద్ద సంఖ్యలో అయ్యప్పస్వాములు పూజలో పాల్గొన్నారు.

కలశాలతో ఊరేగింపులో వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు కుటుంబసభ్యులు

బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరితో కలిసి చర్లపల్లి జైల్ సూపరింటెంట్ కొలన్ వెంకటేశ్వర్‌రెడ్డి నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కల్లూరి ఉపేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్ రమేశ్‌రెడ్డి, కోశాధికారి సీతారాంరెడ్డి, ముఖ్య సలహాదారులు ఆవుల రవీందర్‌రెడ్డి, నేతలు మందడి సుధాకర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సోమిరెడ్డి, శంకర్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, సురేందర్‌రెడ్డి, వి.సులోచనరెడ్డి, బద్దం శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు. **- బాలానగర్**

పీఆర్‌టీయూటీఎస్ సంఘం కూకట్‌పల్లి మండల నూతన సంవత్సర క్యాలెండర్‌ను మేడ్చల్ జిల్లా డీఈఓ రోహిణి శనివారం ఆవిష్కరించారు. సంఘం అధ్యక్షుడు నరేందర్‌గౌడ్, వెంకట్‌గౌడ్, పద్మావతి, మూసా, శివరాజ్, హరీష్, సుభాష్, పద్మారావు పాల్గొన్నారు. - కూకట్‌పల్లి

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకట పాపయ్యనగర్ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా ధ్యాన మండలి నిర్వాహకులు రఘు గురూజీ హాజరయ్యారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామగిరి నాగేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి నారాయణ, జనార్దన్ రావు, కృష్ణ గౌడ్, మల్లయ్య, వేణుయాదవ్, సత్యంరావు, దేవేందర్, జంగారెడ్డి, రమేష్, వెంకటరెడ్డి, యాదగిరి, నర్సింగ్, శ్రీను, అశోక్‌రావు, పాల్గొన్నారు. **- హైదర్‌నగర్**

ఫోకస్

కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో పారిశుధ్య విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత కొన్ని రోజులుగా వెంకట్రావ్‌నగర్ కాలనీలో ప్రధాన మార్గంలో చెత్తా చెదారం కుప్పలుగా పడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో పేరుకు పోయిన చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.- **కూకట్‌పల్లి**

వెంకట్రావ్‌నగర్ కాలనీలో పేరుకు పోయిన చెత్త

యూజీడీ పనుల్లో నాణ్యత పాటించాలి: కార్పొరేటర్

హైదర్‌నగర్: హైదర్‌నగర్ డివిజన్ శ్రీరామ్‌నగర్ నాలా వరకూ రూ. 50 లక్షలతో చేపడుతున్న యూజీడీ ట్రంక్ లైన్ పనులను కార్పొరేటర్ రుద్రరాజు జానకిరామ రాజు శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యూజీడీ పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. అన్ని ప్రాంతాలకు యూజీడీ పనులను విస్తరించి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు నిత్యం పనులపై పర్యవేక్షణ చేపట్టి నాణ్యతతో, సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. పనుల సందర్భంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కార్పొరేటర్ జానకిరామరాజు హెచ్చరించారు. ఏఈ హేమూనాయక్, మహదేవ్, ఖదీర్, రవి, పీవీరావు, చందునాయక్ స్థానికులు పాల్గొన్నారు.

విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిజ్ఞాస జిల్లా స్థాయి పోటీలలో ప్రదర్శనలిస్తున్న విద్యార్థులు

కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 30 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరిశోధన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.ప్రసాద్ అన్నారు. శనివారం కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థి స్టడీ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన జిజ్ఞాస జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొని స్టడీ ప్రాజెక్టు నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్.ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగిఉన్న వైజ్ఞానిక నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రదర్శనలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టిసారించి నూతనావిష్కరణలు చేపట్టాలని కోరారు. ఈ పోటీలలో కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు కృష్ణమూర్తి, కిషన్, చంద్రశేఖర్, విజయ్‌కుమార్, లలిత, వాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దూంనగర్‌లో గల శ్రీ సాయివిద్యానికేతన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం స్థానిక కార్పొరేటర్ జగన్ ఆవిష్కరించారు. సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. - జగద్గిరిగుట్ట

సమస్యల పరిష్కారంలో వార్డు సభ్యులు కృషి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్

హైదర్‌నగర్, డిసెంబర్ 30: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వార్డు సభ్యులంతా కృషి చేయాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడి కార్పొరేటర్ కార్యాలయంలో వార్డు సభ్యులతో కార్పొరేటర్ దొడ్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిలో వార్డు సభ్యులంతా భాగస్వాములు కావాలని, తమ పరిధిలో ప్రజలు తెలిపే సమస్యలను తన దృష్టికి తీసుకు రావటం ద్వారా సత్వర పరిష్కారానికి పాటుపడాలన్నారు. కార్యదర్శి శ్రీనివాస్, ఏఈ సుభాష్, మహదేవ్, ఎస్ఆర్‌పీ సత్యనారాయణ, వార్డు కమిటీ సభ్యులు బాలరాజ్, రాజు, శ్రీనివాస్, మహేందర్, అంజలి, లక్ష్మీ, అనూరాధ, నిర్మల, కాశీనాథ్, మత్స్యేంద్ర పాల్గొన్నారు.

కార్పొరేటర్‌ను కలిసిన భూదేవి హిల్స్ కాలనీ వాసులు

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ కాలనీలో నాలా విస్తరణ పనులకు సంబంధించి కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో తన కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్ దొడ్లను కలిసి తమ కాలనీలోనుంచి నాలా పోవటం లేదని, సమీపంలోని రాంకీలోనుంచి ఉందని, తమ నివాసాలు కూల్చవద్దని కార్పొరేటర్ దొడ్లకు విన్నవించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ దొడ్ల మాట్లాడుతూ భూదేవి హిల్స్ సమస్య పరిష్కారం విషయమై జనవరి 1 వ తేదీన ఎమ్మెల్యే గాంధీతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ ఈఈ రాంచందర్, డీఈ, టీపీఎస్ మునురాజ్, మచ్చేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

కలుషిత తాగునీటి సమస్యలను పరిష్కరించాలి

కేపీహెచ్‌బీ కాలనీ: కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ ఎంఐజీ బ్లాక్‌లలో కలుషిత తాగునీరు సరఫరా కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం కాలనీ 4వ ఫేజ్ ఎంఐజీ బ్లాక్‌లలో తాగునీటి సమస్యలను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ 4వ ఫేజ్‌లో కొత్తగా వేసిన పైప్‌లైన్లకు కనెక్షన్లు ఇవ్వాలని జలమండలి అధికారులను కోరారు. జలమండలి మేనేజర్ త్రినాథ్, స్థానిక నేతలు జాస్తి శ్రీధర్, నాని, హరిబాబు, శ్రీను, శరత్, శ్రీనివాస రాజు, సత్తార్, మణి, లత, ఇందిర, సుజాత, ఆదిలక్ష్మీ పాల్గొన్నారు.

బిల్డర్ల సమస్యలను పరిష్కరించాలి

కేపీహెచ్‌బీ కాలనీ: వెస్ట్‌జోన్ కార్యాలయంలో భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను సకాలంలో ఇవ్వాలని వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య అన్నారు. శుక్రవారం రాత్రి వెస్ట్‌జోన్ బిల్డర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రేమ్‌కుమార్ దక్షిణ కొరియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డును పొందడంతో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వెస్ట్‌జోన్‌లో బిల్డర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని, బిల్డర్స్ అసోసియేషన్‌ను భాగసామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్డర్స్ అసోసియేషన్ నేతలు ఎం.రాఘవరావు, సత్యంశ్రీరంగం, లక్ష్మినారాయణ, చెన్నారెడ్డి, రంగారావు, సుబ్బారావు, స్వప్నశ్రీనివాస్, ప్రసాద్‌రావు, కోటేశ్వర్‌రావు, సమ్మెట ప్రసాద్, రామ్మోహన్‌రావు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

కంటోన్మెంట్

ntnews.com nthyd.com

సేఫ్ సిటీగా.. లష్కర్

- నేరాల దర్యాప్తుకు.. సాంకేతికత దన్ను
- యూఐ మేళాలతో పెండింగ్ కేసులకు మోక్షం
- షీటీమ్స్ పనితీరుతో మహిళల వేధింపులకు చెక్
- ఈ పెట్టీ కేసులతో చిన్న చిన్న నేరాలు అదుపులోకి..
- శాంతిభద్రతల పర్యవేక్షణలో కీలకమైన టెక్నాలజీ

నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం

సుమతి, నార్త్ జోన్ డీసీపీ

కంటోన్మెంట్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సాంకేతిక పరిజ్ఞానం.. పోలీసుల సమిష్టి కృషి ఫలితంగా గతేడాదితో పోలీస్తే ఉత్తర మండలంలో నేరాల శాతం గతేడాదితో పోల్చితే 12 శాతం తగ్గుముఖం పట్టాయని డీసీపీ సుమతి అన్నారు. నార్త్‌జోన్‌ను ప్రశాంతంగా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. నేను సైతంలో భాగంగా ప్రజల కోసం, వారి భాగస్వామ్యంతో జోన్ పరిధిలో 33100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

నేరాల తగ్గింపు ఇలా..

వ్యవస్థీకృత నేరాలకు తావులేకుండా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధజలో ఉత్తమ జోన్‌గా తీర్చిదిద్దడానికి ఉత్తర మండలం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఒకప్పుడు చైన్‌స్నాచింగ్‌లకు భయబడి మహిళలు అభరణాలు ధరించి బయటకు రావడానికి భయపడేవారు. దీన్ని చాలెంజ్‌గా తీసుకున్న డీసీపీ సుమతి స్నాచింగ్ (లేడీస్, నాందేడ్)గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపారు. దీంతో గతేడాదితో పోల్చితే స్నాచింగ్ కేసుల్లో 57 శాతం తగ్గుదల నమోద్దైంది. హత్యకేసుల్లో 50శాతం, తీవ్రమైన నేరాలు 20శాతం, ప్రాపర్టీ అఫెన్సులు 13శాతం, షీ టీంల కారణంగా మహిళలపై వేధింపుల కేసులు 11 శాతం, స్త్రీల జరిగే ఇతర నేరాలు 10 శాతం తగ్గుదల నమోదు చేసుకున్నాయి. కేసు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పెండెన్సీ తగ్గించడం, నేరగాళ్లపై కేసులు రుజువు చేయడానికి అండర్ ఇన్వెస్టిగేషన్(యూఐ) కేసు మేళాలను చేపట్టిన ఫలితంగా 50 శాతం పెండెన్సీ తగ్గింది.

నేరగాళ్లకు శిక్షలు పడేలా..

పదే పదే నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్‌ను నార్త్‌జోన్ పోలీసులు ప్రయోగిస్తున్నారు. మరోవైపు న్యాయ వ్యవస్థతో సమన్వయం ఏర్పాటు చేసుకొని వారు జైల్లో ఉండగానే కేసు విచారణ పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా నేరం నిరూపితమయ్యే కేసుల శాతం 24 శాతానికి పెరిగింది. ఈ విధంగా ఒకరికి జీవితఖైదు పడగా, మరో 18 మందికి మూడేళ్ల కాలంకంటే ఏక్కువ రోజులు శిక్షలు పడ్డాయి. ఇక పోతే జోన్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 75 మందిపై పీడీయాక్ట్ ప్రయోగించారు. జోన్ పరిధిలో 7545 ఈ పెట్టి కేసులు నమోదవ్వగా, వీరిలో 575 మందికి జైలు శిక్ష పడింది. మరో 95 మందికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. ఈ పెట్టి కేసుల్లో 6043 మందికి జరిమానా విధించారు. ఈ కేసుల్లో సౌండ్ పొల్యూషన్, ఈవ్‌టీజింగ్, పబ్లిక్ న్యూసెన్స్ కేసులు అధికంగా ఉన్నాయి. సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్‌లను అడ్డాలుగా చేసుకొని అటెన్షన్, డైవర్షన్ నేరాలకు పాల్పడుతున్న 16 గ్యాంగ్‌లను కటకటాలపాల్జేశారు. పిక్‌ప్యాకెటింగ్‌లకు పాల్పడుతున్న 7 గ్యాంగ్‌లను అరెస్ట్ చేశారు.

ప్రజలతో మమేకం..

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నార్త్‌జోన్ పోలీసులు ఈ సంవత్సరం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చేయూత-జాబ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. జోన్ పరిధిలోని ప్రతి ఠాణా పరిధిలో జాబ్ మేళాలను ఏర్పాటు చేశారు. పలు కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నిరుద్యోగ యువత డాటాను కలెక్ట్ చేసేందుకు ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా 'షీ యాజ్ సబల' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మహిళలకు హక్కులపై అవగాహన కల్పించారు. కిడ్స్ అండ్ కార్ఫ్(పిల్లలు-పోలీసుల) కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. హరిహర కళాభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 14 ప్రభుత్వ, కార్పొరేట్ స్కూళ్ల నుంచి దాదాపు 1500 మంది(9వ, 10వ తరగతుల) విద్యార్థులు పాల్గొని ప్రపంచస్థాయి హోదా కల్గిన హైదరాబాద్ సిటీపై వారి విజన్‌ను ప్రదర్శించారు. అదేవిధంగా జోన్ పరిధిలో 1500 మంది నిరుద్యోగ యువతి యువకులకు కానిస్టేబుల్, ఎస్సై స్థాయి ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణను ఇస్తున్నారు. వీరిలో 1200 మంది ఆన్‌లైన్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాసుత చేసుకున్నారు. అదేవిధంగా యువతను భాగస్వామ్యం చేస్తూ యాంటి డ్రగ్‌పై అవగాహన కల్పించారు.

సీసీ కెమెరాల కేబుల్ వైర్లను కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కాలనీ అధ్యక్షుడు పి. శంకర్, కార్యదర్శి ఐ. లక్ష్మినారాయణ

మారేడ్‌పల్లి, డిసెంబర్ 30: ఓల్డ్ వాసవినగర్ కాలనీలో సీసీ కెమెరాల కేబుల్ వైర్లను కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓల్డ్ వాసవినగర్ వెల్ఫర్ అసోసియేషన్ అధ్యక్షు డు పి. శంకర్, కార్యదర్శి ఐ. లక్ష్మినారాయణలు తెలిపారు. శనివారం ఓల్డ్‌వాసవీనగర్ కమ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాలనీలో నేరాల నియంత్రణలో భాగంగా కాలనీ వాసుల భాగస్వామ్యంతో పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పా టు చేయడం జరిగిందని, ఈ నెల 25వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కాలనీలోని సీసీ కెమెరాల కేబుల్ వైర్లను కట్ చేశారని తెలిపారు. వెంటనే ఈ విషయంపై కార్ఖానా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గతంలో కూడా సీసీ కెమెరాల వైర్లను కట్ చేయడంతో పాటు, రోడ్లపై ఉన్న కెమెరాలను పక్కకు తిప్పి వదిలేశారు. ఇలా కాలనీలో రెండు సార్లు జరిగాయని, కేబుల్ వైర్లను కట్ చేసిన వారిని గుర్తించి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే

మారేడ్‌పల్లి, డిసెంబర్ 30: రెజిమెంటల్‌బజార్‌లోని పాండు రంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు శనివారం ముగిసాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, స్థానిక కార్పొరేటర్ ఆకుల రూప ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేటర్ ఆకుల రూప అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దాసరి కర్ణకుమార్ (చిన్నా), ఆలయ ఈఓ సురేందర్, పాలక మండలి సభ్యులు గాలిపల్లి రఘు, చింతల పద్మజ ముదిరాజ్, సి.ఆర్.చిత్రలేఖ, టాకూర్ బాలాజిసింగ్, అమ్ముల నర్సింగ్‌రావు, టీఆర్ఎస్ నాయకులు ఆకుల హరికృష్ణ, అజయ్, శ్రీధర్‌చారి పాల్గొన్నారు.

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

బోర్డు ఉపాధ్యక్షుడు జె. రామకృష్ణ

బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణను సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

మారేడ్‌పల్లి, డిసెంబర్ 30: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జే. రామకృష్ణ అన్నారు. శనివారం కంటోన్మెంట్ ఐదవ వార్డు పరిధిలోని కాకాగూడ హ నుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బోర్డు ఉపాధ్యక్షుడు జే. రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ, కాలనీల్లో ప్రజలు భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్లన ఆ బస్తీ, కాలనీలకు భద్రత ఏర్పడుతుందని అన్నారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే సంఘటస్థలంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా నిందితులను త్వరగా పట్టుకునేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని అన్నారు. దాత డిసి నాగేందర్ కాకాగూడ హనుమాన్ ఆలయంలో రూ.25 వేల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమీటి సభ్యులు బిక్షపతి, యాదగిరి, శంఖు, సీసీ కెమెరాల దాత డీసీ నాగేందర్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.

కంటోన్మెంట్: పెద్ద తోకట్టలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం

సీఈఓ చంద్రశేఖర్

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న సీఈవో చంద్రశేఖర్, బోర్డు సభ్యుడు లోక్‌నాథ్ తదితరులు

బొల్లారం, డిసెంబర్ 30: ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని బోర్డు సీఈవో చంద్రశేఖర్ అన్నారు. కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం లో బోర్డు సభ్యుడు లోక్‌నాథ్ తో కలిసి ఆయన పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రిసాలబజార్‌లో నిర్మిస్తున్న కమ్యూనిటీ ఫంక్షన్‌హాల్‌ను సందర్శించి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలే చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రంథాలయం, సర్కిల్ ఆఫీసు, గాంధీ గ్రౌండ్ మరమ్మతుల పనులు, లేబర్ అడ్డాల వద్ద మరుగుదొడ్ల నిర్మాణం, పాత మరుగుదొడ్లకు తక్షణ చర్యలు, పబ్లిక్ గార్డెన్‌లో డస్ట్‌బిన్‌లు, ఓపెన్ జిమ్ వంటి తదితర సమస్యలను బోర్డు సభ్యుడు సీఈవో కి వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఈవో సమస్యలకు పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోని వార్డు అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. బోర్డు సభ్యుడు లోక్‌నాథ్ మాట్లాడుతూ స్థానిక సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. వార్డు ను సమగ్రాభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్ఎన్, రవి, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

కూకట్‌పల్లి

ntnews.com nthyd.com

(Dwaraka) https://t.me/telugudailynews



కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదలకు వరం

కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచార్య

బాలానగర్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద ప్రజలకు ఆసరాగా నిలిచాయని బాలానగర్, ఫతేనగర్ కార్పొరేటర్లు కాండూరి నరేంద్రాచార్య, పండాల సతీశ్‌గౌడ్‌లు అన్నారు. శనివారం బాలానగర్, ఫతేనగర్ డివిజన్‌లకు చెందిన పలువురికి ప్రభుత్వం అందించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారు వేర్వేరుగా అందజేశారు. ఫిరోజ్‌గూడలో తంబికృష్ణ కుమార్తె వివాహానికి గాను కల్యాణలక్ష్మి చెక్కును కార్పొరేటర్ నరేంద్రాచార్య అందజేయగా, ఫతేనగర్ ఇందిరాగాంధీపురంలో షేక్ మసూద్, షేక్ శరీఫ్, సయ్యద్ అసదుద్దీన్‌ల కుమార్తెల వివాహాలకు గాను షాదీముబారక్ చెక్కులను కార్పొరేటర్ సతీశ్‌గౌడ్ అందజేశారు. ఆర్ శంకర్ గౌడ్, ఎం సుధా, బి నాగరాజు, అఫ్జల్, గౌస్, ఇమ్రాన్, రాజేశ్, రాజు, ఎల్ లక్ష్మణ్, వెంకటేశ్వర్‌నాయుడు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

షాదీముబారక్ చెక్కును అందజేస్తున్న కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్

డివైడర్ పనుల్లో నాణ్యత పాటించాలి: కార్పొరేటర్

బాలానగర్: ఫతేనగర్‌లో నిర్మిస్తున్న డివైడర్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించి తీరాలని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని ఫతేనగర్ ప్రధాన రహదారిలో ఎమ్మెల్యే కేటాయించిన రూ. 7లక్షల నిధులతో చేపట్టిన డివైడర్ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనులల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. నాణ్యతలో ఏమాత్రం లోపం కనిపించినా సహించేదిలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈరాజు, ఏఈ గంగాధర్, సాయి, కిరణ్, శశి తదితరులు పాల్గొన్నారు.

★ అయ్యప్ప స్వామికి మండలు పూజలు పూర్తిచేసి భక్తుల దర్శనార్థం పుర వీదుల ఊరేగింపు కార్యక్రమం ఫతేనగర్‌లో ఘణంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అనాథాశ్రమానికి విద్యార్థుల విరాళాలు

కేపీహెచ్‌బీ కాలనీ: కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్ బ్రాంచ్ రవీంద్రభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సేకరించిన విరాళాలను మియాపూర్‌లోని మారుతి అనాథాశ్రమానికి అందించడం జరిగింది. శనివారం అనాథాశ్రమాన్ని సందర్శించిన విద్యార్థుల బృందం అనాథలతో కలసి నూతన సంవత్సర కేక్‌ను కట్‌చేసి వారికి పంచిపెట్టారు. అదే విధంగా విద్యార్థులు పాఠశాలలో సేకరించిన డబ్బులు, వస్తువులను అనాథాశ్రమానికి అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఇందిరాప్రియదర్శిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదే విధంగా కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని రవీంద్రభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సేకరించిన విరాళాలను కాలనీ 2వ రోడ్డులోని అనాథ శరణాలయంలో అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అనాథాశ్రమంలో డబ్బులు, వస్తువులను విరాళంగా ఇస్తున్న విద్యార్థులు

సామాజిక, ఆర్థిక సర్వేకు సహకరించాలి

కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 30 : కూకట్‌పల్లి మండలంలోని వసంతనగర్‌లో కుటుంబ ఆదాయం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహించడం జరుగుతుందని కాలనీవాసులందరూ సహకరించాలని కూకట్‌పల్లి మండల ప్రణాళికా గణాంకాధికారి గీతాదేవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాలలో సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహించడం జరుగుతుందన్నారు. వసంతనగర్ కాలనీ ప్రజలందరూ సర్వేకు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, వీఆర్‌ఏ సునియం, సూపర్‌వైజర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో

డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు

బాలానగర్, డిసెంబర్ 30 : పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకల్లో భాగంగా డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారి గణేష్ అన్నారు. శనివారం బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాలానగర్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బందికి నూతన సంవత్స వేడుకలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాలలో 21 సంవత్సరాలు నిండని వారికి మద్యం విక్రయాలు జరుగకుండా చూడాలని సూచించారు. మద్యం దుకాణాలు రాత్రి 1 గంటల వరకు కచ్చితమైన సమయపాలన పాటించేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. అంతకంటే ఎక్కువ సమయం మద్యం విక్రయాలు జరిపిన మద్యం షాపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా ఎవరైనా డ్రగ్స్ వాడడానికి ప్రయత్నిస్తే అతడిపై అక్కడే పరీక్షలు చేయాలని సూచించారు. డ్రగ్స్ వాడిన వారిని పరీక్షలు చేయడానికి పలు కిట్లను ఆయన అందజేశారు. బాలానగర్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమం (నేరం) జరిగినట్లు గుర్తిస్తే 9440902317, 9440902322 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న
మేడ్చల్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారి గణేష్

క్రీడా ప్రాంగణంలో సకల వసతులు

కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 30 : కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులోని క్రీడా ప్రాంగణంలో క్రికెట్, వాలీబాల్ క్రీడాకారుల కోసం సకల వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్యారెడ్డి అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులోని గ్రౌండ్‌లో రూ.27.83 లక్షలతో ఏర్పాటు చేస్తున్న పికెట్ బాల్ కోర్ట్, బీచ్ వాలీబాల్, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్ పనులను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలో క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు తులసీరెడ్డి, ఏరియా కమిటీ సభ్యులు రాజిరెడ్డి, స్థానిక నేతలు శివారెడ్డి, పద్మ, రమాకుమారి, మారుతి పాల్గొన్నారు.

మరమ్మతు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ కావ్యారెడ్డి

కలుషిత నీటి సరఫరా సమస్యను పరిష్కరించండి

కేపీహెచ్‌బీ కాలనీ ఈడబ్ల్యూఎస్ గృహాలలో కలుషిత తాగునీరు సరఫరా అవుతుందని సమస్యను గుర్తించి పరిష్కరించాలని కార్పొరేటర్ పన్నాల కావ్యారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం కూకట్‌పల్లి జలమండలి జీఎం అనీల్ కుమార్‌తో సమావేశమై కేపీహెచ్‌బీ కాలనీలో సమస్యలపై చర్చించి వినతి పత్రం అందించారు. మేనేజర్ త్రినాథ్, వార్డు కమిటీ సభ్యులు సాయినాథ్‌రెడ్డి, తులసీరెడ్డి, ఏరియా కమిటీ సభ్యులు రాజిరెడ్డి, శివారెడ్డి, పద్మ, రమాకుమారి, మారుతి లు పాల్గొన్నారు.

భాష్యం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం

★ కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని భాష్యం పాఠశాలలో జరిగిన ఫుడ్ ఫెస్టివల్‌ను బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్యారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు చదువులతో పాటు నైతిక విలువలను పెంపొందించాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు తులసీరెడ్డి, రాజిరెడ్డి, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వరకట్నం... ఓ ఏటీఎం లాంటిది

- డబ్బు రుచి పడితే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది
- 9వ మెట్రో పాలిటన్ కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్

హైదర్‌నగర్, డిసెంబర్ 30: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్ ఎంఎన్‌ఆర్ పీజీ కళాశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కళాశాల చైర్మన్ ఎంఎన్‌రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 9వ మెట్రో పాలిటన్ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. సమాజాన్ని వరకట్నం అనే దురాచారం పట్టి పీడిస్తున్నదని, ఇదో ఏటీఎం కార్డు లాంటిదని, కావలసినపుడల్లా డబ్బు దొరుకుతుంటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు యువత నడుంబిగించాలని, వరకట్నం ఇచ్చినా.. తీసుకున్నా.. చట్ట ప్రకారం కఠిన మైన శిక్షలున్నాయని న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి తమ రక్షణ నిమిత్తం చట్టం పూర్తి వెసులుబాటు కల్పించినదని, దానిని వినియోగించుకునే విధానంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. మహిళలను వేధింపులకు గురి చేస్తే న్యాయపరంగా కఠిన శిక్షలుంటాయని తెలిపారు. మంచి నడవడి, ఉన్నత విద్య ద్వారా చక్కని భవిష్యత్‌ను మలుచుకోవాలని, తెలిసీ, తెలియక ఎటువంటి తప్పులను చేయవద్దని, చట్టపరమైన శిక్షలకు గురికావద్దని న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తెలిపారు. నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు న్యాయ సేవా సంస్థ ఎల్లపుడూ సిద్ధంగా ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేపీహెచ్‌బీ సీఐ కుశాల్కర్ మాట్లాడుతూ ప్రజా రక్షణకు పకడ్బందీ చట్టాలున్నాయని, వాటిని అమలు చేసేందుకు సమర్థమైన పోలీసింగ్‌ను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చాలా మంది యువత చట్టాలపై సరైన అవగాహన లేక...తప్పులకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎంఎన్‌ఆర్ రాజు, మంజరి, పద్మ, వాలంటీర్లు పాల్గొన్నారు.

న్యాయ అవగాహన సదస్సులో మాట్లాడుతున్న
న్యాయమూర్తి దుర్గా ప్రసాద్, చిత్రంలో కేపీహెచ్‌బీ సీఐ కుశాల్కర్, రాజు

అందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేశాను

చంపాపేట, డిసెంబరు 30: ప్రజలందరి సహకారంతోనే వివిధ రకాల అభివృద్ధికి కృషి చేశానని జీహెచ్ఎంసీ తూర్పుజోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా శనివారం కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయానికి సతీసమేతంగా కమిషనర్ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్ చేగోని సుదర్శన్‌గౌడ్ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జడ్‌సీ మాట్లాడుతూ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో తన పరిధిలో ఉన్నంత వరకు అభివృద్ధి కి కృషి చేశానని అన్నారు. పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ప్రజలు ఆదరాభిమానాలు చూపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో గడ్డిఅన్నారం మున్సిపాలిటీ కమిషనర్‌గా, ఎల్బీనగర్ ఇన్‌చార్జిగా, ప్రస్తుతం జోనల్ కమిషనర్‌గా పని చేయడంతో ప్రజలకు నాకు విడదియరాని బంధం ఏర్పడిందని అన్నారు. ఇక్కడే పదవీ విరమణ పొందడం కూడా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పురాతన చరిత్ర కలిగిన కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, ధ్యానాంజనేయుడు మహిమగలవాడని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు రాకుండా పని చేశానంటే స్వామి వారి ఆశీర్వాదమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయ మాజీ చైర్మన్ చేగోని సుదర్శన్‌గౌడ్, మాజీ డైరెక్టర్ బండారు శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణ అధికారి సైకం అంజనరెడ్డి, వెంటకయ్య, రాంబాబు, శ్రీనివాస్, ఆలయ పూజారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి

పని చేసే వారికే టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత

నియామక పత్రాన్ని అందజేస్తున్న టీఆర్ఎస్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్

మన్సూరాబాద్, డిసెంబర్ 30: ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ కార్యదర్శిగా నాగోల్ డివిజన్, సాయినగర్‌కాలనీకి చెందిన కమ్మల నర్సింహా నియమితులయ్యారు. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ ఉత్తర్వులను జారీచేసి ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎస్సీసెల్ చైర్మన్ జోగు రాములుతో కలిసి శనివారం నియామక పత్రాన్ని కమ్మల నర్సింహాకు అందజేశారు. ఈ సందర్భంగా ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్‌లో సముచిత ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చుక్కమెట్టు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ఏలుకొండ రాంకోటి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

మన్సూరాబాద్: నాగోల్ ఫతుల్లాగూడలోని భాష్యం స్కూల్ విద్యార్థులు శనివారం నూతన సంవత్సర వేడుకలను ఆనంద్‌నగర్‌లోని కరుణజ్యోతి ట్రస్ట్‌లోని అనాథ విద్యార్థులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరుణజ్యోతి ట్రస్ట్‌లోని అనాథ విద్యార్థులకు నూతన దుస్తులతో పాటు పుస్తకాలను భాష్యం స్కూల్ విద్యార్థులు బహూకరించారు. భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ టి. అర్చన మాట్లాడుతూ అనాథ బాలలకు చేయూతనిచ్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని అన్నారు.

బలహీన వర్గాలు అభివృద్ధి సాధించాలి

చంపాపేట: ఎస్సీ, ఎస్టీ బీసీ బడుగు, బలహీన వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. చంపాపేట హోళియ దాసరి సంఘం ఆధ్వర్యంలో శనివారం దాసరి బస్తీలో జరిగిన సమావేశానికి స్థానిక కార్పొరేటర్ సామ రమణారెడ్డి, లింగోజీగూడ, ఐస్‌సదన్ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, సామ స్వప్నసుందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంపాపేట డివిజన్ హోళియ దాసరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆనుగోంది జంగయ్య, ప్రతినిధులు రంగానందం, దాస్, నర్సింహ, వీరేశం, యాదగిరి స్థానిక నాయకులు సురేందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, రామ్‌లక్ష్మణ్ పాల్గొన్నారు.

PUBLIC NOTICE

General Public is hereby informed that my client Sri. Sri. L. Gopalakrishnan, S/o. late G. Loganathan, aged: 64 years, Occ: Service, R/o: Plot No. 203, Gayathri Apartment, Road No. 1, Banjara Hills, Hyderabad-34 has filed suit for declaration of legal heir-O.S.No:1298 of 2017 in the Court of Honourable VIII Additional District Judge, City Civil Court, Hyderabad for a judgment and decree in his favour to declare him as the sole legal heir of his deceased Mother, Mrs. L. Saroja who expired on date: 26-12-2014 leaving no will in respect of all his properties.
If, anybody has got any kind of objection in respect of the above declaration or any claim interest in the properties owned by Sri Late Mrs. L. Saroja, they shall approach the Court of Honourable VIII Additional District Judge, City Civil Court, Hyderabad by way of objections/claims, if any, along with authenticated documentary proof or evidence on or before 15 days and thereafter no objection or claim with respect to the above may be entertained by the Court.

Sd/- **RAMANI JONNA,** Advocate,
Plot # 226, Kalyan Nagar,
Sr. Nagar PO, Hyderabad-500038
Ph: 040-23811861, Cell: 9704746850

PUBLIC NOTICE

The General Public are hereby informed that my client Srinu Tolla, S/o. Jangaiah TGolla, R/o. H.No. 2-75/6, Mattuguda, Thattiannaram, R.R. District, was in the custody of the all the original documents relating to Plot No. 76 adm. 200 Sq.Yards, in Sy.Nos 61/ఆఆ to 65/ఆఆ situated at **MANNEGUDA (V)** Abdullapur Rev. Mandal, formerly Hayathnagar Rev. Mandal, R.R. District and on 01-12-2017 in transit from L.B. Nagar to Mansoorabad on his bike, had Lost/Misplaced the Original Link Document/Ratification bearing document **No. 624/2012 Dt. 25-01-2012** pertains to the said plot and to that effect my client also made a complaint before Police concern where the document was lost/misplaced.
If any person or person(s) who came across the custody of the said Original Link Document/Ratification bearing document **No. 624/2012 Dt. 25-01-2012** be pleased to hand-over to the undersigned or to my client and further the General Public is hereby warned not to negotiate or deal with the said property with any un-concern person(s) except with my client.

Dated: 29-12-2017

Sd/- K. NARASIMHA CHARY
Advocate
H.No. 3-11-244/1, Road No.3
Sri Shankar Colony,
L.B. Nagar, Hyderabad-074
Ph.No. 9949835415

పైప్‌లైన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

వినతి పత్రం అందజేస్తున్న కార్పొరేటర్

హయత్‌నగర్, డిసెంబర్ 30 : హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ముదిరాజ్ కాలనీ నుంచి బంజారాకాలనీ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్‌ను మంజూరు చేయాలని కోరుతూ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్‌లో ఇంకా 15 కాలనీలకు డ్రైనేజీ సౌకర్యం లేదన్నారు. డ్రైనేజీ ట్రంక్‌లైన్ వేయడం వల్ల ఈ కాలనీలకు డ్రైనేజీ సమస్య తీరుతుందన్నారు. ట్రంక్‌లైన్లు సరిగ్గా లేక కొన్ని కాలనీల్లో మురుగునీరు ఇండ్ల కాలనీ సరిహద్దుల్లో నిల్వ అవుతన్నాయన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి ట్రంక్‌లైన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఏరియా కమిటీ సభ్యుడు తొండ వెంకటేశ్, పుష్ప, డేవిడ్ పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలి

అవగాహన కల్పిస్తున్న కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి

హయత్‌నగర్, డిసెంబర్ 30 : హయత్‌నగర్ డివిజన్ బంజారా కాలనీలోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని కోరుతూ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి శనివారం ముగ్గులు వేయించి కాలనీవాసులకు చెత్త పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను వేరు చేసేందుకు డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో విస్తృతంగా ప్రచారం చేపట్టామన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా, మల, మూత్ర విసర్జన చేయకుండా కాలనీవాసులు చొరవ తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛతతోనే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందన్నారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పరిశీలన

పరిశీలిస్తున్న కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి

హయత్‌నగర్, డిసెంబర్ 30 : హయత్‌నగర్ డివిజన్ పరిధి శుభోదయ నగర్ కాలనీలో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న రాఫ్ట్ పూటింగ్ పనుల తీరును ఈఈ నారాయణ, డీఈ చంప్లే నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారులకు తెలిపారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అనుకున్న గడువులోకాగ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.

కర్టసీ ఫౌండేషన్‌లో న్యూ ఇయర్ వేడుకలు

వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థులు

హయత్‌నగర్, డిసెంబర్ 30 : హయత్‌నగర్ రవీంద్ర భారతి స్కూల్ ఆధ్వర్యంలో శనివారం డివిజన్ పరిధిలోని కర్టసీ ఫౌండేషన్‌లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఆశ్రమ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పి.వరలక్ష్మి మాట్లాడుతూ బాలలందరూ సమానమేనని ప్రతి ఒక్కరికి బాలల హక్కులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి గ్రైండర్, కుక్కర్, ఫ్యాన్లు, పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐ క్రాంతికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

నూతన వేడుకలకు పటిష్ట బందోబస్తు

మన్సూరాబాద్, డిసెంబర్ 30: నూతన సంవత్సరం సందర్భంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎల్బీనగర్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. ఎల్బీనగర్‌లోని డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్ఆర్‌పై ఎలాంటి వాహనాలకు అనుమతులులేవని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎల్బీనగర్ జోన్ ప్రాంతంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. రాత్రి 1 గంట తరువాత ఎవరైనా మద్యం సేవించి రోడ్లపై కనిపిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్న ముగ్గురి అరెస్టు

పోలీసుల అదుపులో నిందితులు

మన్సూరాబాద్, డిసెంబర్ 30: గుట్టుచప్పుడు కాకుండా గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు వ్యక్తులను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల విలువైన 180 బ్యాగుల్లో ఉన్న 1250 అంబర్ గుట్కాప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో ట్రాలీని పోలీసులు సీజ్ చేశారు. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు కేసు వివరాలను తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా, టౌన్‌కు చెందిన ప్రతాపని వెంకటరమణ (41), ఎల్బీనగర్ కొత్తపేట, ఓల్డ్ మారుతీనగర్‌కు చెందిన బండ ప్రసాద్‌రెడ్డి (34)లు ముఠాగా ఏర్పడి కర్నాటక రాష్ట్రం బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లు తీసుకువచ్చి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కిరాణాషాపులు, పాన్‌డబ్బాలు, హోల్‌సేల్ షాపులకు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో బీదర్ ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన శ్రీనుబాయ్, శర్మ అనే వారి నుంచి బీదర్‌లో 180 గుట్కా బ్యాగులు (1250 అంబర్‌పాకెట్లు సుమారు 2 లక్షల 25 వేల గుట్కాప్యాకెట్లు) కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన గుట్కా బ్యాగులను ఎల్బీనగర్ సూర్యానగర్‌కు చెందిన అలకుంట్ల నవీన్ (21)కు చెందిన బొలెరో ట్రాలీలో నగరానికి తీసుకువచ్చారు. సదరు గుట్కాపాకెట్లను ఎల్బీనగర్, చైతన్యపురికి చెందిన శ్రీనివాస్‌తో పాటు మరి కొందరికి సరఫరా చేసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొత్తపేట ప్రాంతానికి వస్తున్నారు. అదే సమయంలో కొత్తపేట మహలక్ష్మీ సినిమా థియేటర్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అటుగా వచ్చిన బొలెరో ట్రాలీని పోలీసులు తనిఖీ చేయగా గుట్కా సరఫరా రాకెట్ బయటపడింది. నిందితులైన ప్రతాపని వెంకటరమణ, బండ ప్రసాద్‌రెడ్డి, అలకుంట్ల నవీన్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుతో ప్రమేయమున్న శ్రీనివాస్, శ్రీనుబాయ్, శర్మ అనే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీదర్‌రావు, చైతన్యపురి సీఐ సైదయ్య, ఎస్సై వెంకటేష్‌లు ఉన్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

నాంపల్లి

ntnews.com nthyd.com

(Dwaraka) https://t.me/telugudailynews

మాంగార్‌బస్తీ ప్రజలకు పోలీసుల అండదండ..

ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను అందజేసిన హబీబ్‌నగర్ పోలీసులు

మెహిదీపట్నం డిసెంబర్ 30 : ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న నగర పోలీసులు క్రమక్రమంగా సత్ఫలితాలను సాధిస్తూ ప్రజల ఆదరఅభిమానాలను పొందుతున్నారు. ఈ క్రమంలో హబీబ్‌నగర్ పోలీసులు మరో అడుగు ముందుకు వేసి ప్రజలకు తాము అన్ని విషయాలలో అండదండగా ఉంటామంటూ రుజువు చేశారు. మల్లేపల్లి అఫ్జల్‌సాగర్ మాంగార్‌బస్తీలో ఉన్న ప్రజలకు ఎస్సీ కులం ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు చాలా ఆలోచించేవారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పరవస్తు మధుకర్‌స్వామి, ఎమ్మెల్యే జాఫర్‌మొరాజ్ హుస్సేన్ ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్‌ల చొరవతో ఎట్టకేలకు ఇక్కడి ప్రజలకు ఎస్సీ కులం ధ్రువీకరణ పత్రాలు అందచేశారు. ఈ మేరకు శనివారం అఫ్జల్‌సాగర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హబీబ్‌నగర్ పోలీసులు ప్రజలు కులం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ప్రజల్లో వెల్లివిరిసిన సంతోషం

ఎన్నో ఏళ్లుగా తాము తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఏ అధికారి కూడా కరుణించలేదని లేదని తెలంగాణ ప్రభుత్వంలో ఈ కల సాకారమయ్యిందని మాంగార్ బస్తీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హబీబ్‌నగర్ పోలీసులు ప్రతి విషయంలో ప్రజలకు మార్గదర్శకం చేస్తూ తమ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ప్రజలు పోలీసులకు కృతజ్ఞతలను తెలిపారు. దొంగలను మార్చే పనితో పాటు వారికి సమాజంలో గుర్తింపును ఇచ్చే పనిని కూడా చేస్తున్న పోలీసులకు రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.

అంగన్‌వాడీ మరమ్మతులకు లయన్స్‌క్లబ్ సిద్ధం

ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన లయన్స్‌క్లబ్ ప్రతినిధులు బస్తీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ కేంద్రం అధ్వాన్నంగా ఉండటం గమనించిన వారు అభివృద్ధికి అన్నిరకాలుగా సమాసహకారాలు అందిస్తామని లయన్స్ క్లబ్ ప్రతినిధి కమల్‌కుమార్ హమీనిచ్చారు. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దుస్తులతో పాటు, కూర్చోవడానికి బెంచీలను అందచేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రతినిధులు విజయాభూషణ్,ఎస్ స్వచ్ఛంద సంస్థకు చెందిన హరి,ఆనంద్‌రాణా పాల్గొన్నారు.

ఎస్సీ కులధృవీకరణ పత్రాలను అందజేస్తున్న ఇన్‌స్పెక్టర్ పరవస్తు మధుకర్‌స్వామి

హకీంపేట్‌లో కార్పొరేటర్ పర్యటన

హకీంపేట్‌లో కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్ శనివారం అధికారులతో పర్యటించారు. జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్ సింగ్, డిప్యూటీ ఈఈ రఘు ఉన్నారు. సీ,సీ రోడ్లు,డ్రైనైజీ పైప్‌లైన్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించనున్నట్లు కార్పొరేటర్ ఎండీ. నసీరుద్దీన్ తెలిపారు.

–మెహిదీపట్నం

రవీంద్రభారతి పాఠశాల చిన్నారులు శనివారం టోలిచౌకిలోని అనురాగ్ హ్యుమన్‌సర్వీస్ అనాథాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు డబ్బులు జమచేసి ఇక్కడి విద్యార్థులకు పలు వస్తువులను దానం చేశారు.

–మెహిదీపట్నం

రసవత్తరం .. సూఫీ సంగీతం

శాస్త్రీయ రాగతరంగాలతో పాటు సూఫీ పాటలను ఆలపించిన గాయనీ గాయకులు ప్రేక్షకుల్ని సంగీత రససాగరంలో ముంచెత్తారు. రవీంద్రభారతిలోని ఆరుబయట ప్రాంగణంలో సుకూన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 'షాన్-ఎ-తెలంగాణ'శీర్షికన నిర్వహించిన సంగీత విభావ నిర్వహించారు. గాయనీ గాయకులు సుల్తాన్ మీర్జా,జేబా ఆలం,శుశ్రుత్ పండిట్,మేరాజ్ సూఫీ,ఉస్తాద్ ముజ్తబా అలీఖాన్ గానం చేయగా హర్జీత్ సింగ్ తబలాపై వాద్యసహకారాన్ని అందించారు. సుకూన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు షహనా ఖాన్ స్వాగతం పలుకుతూ కార్యక్రమ నేపథ్యాన్ని వివరించారు. ఈ సం దర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న పలువురు ప్రముఖుల్ని ఘనంగా సత్కరించారు.

–రవీంద్రభారతి

'డిజిటల్ లావాదేవీల'పై శిక్షణ

తెలుగుయూనివర్సిటీ, డిసెంబర్ 30: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తుల కోసం ఉచితంగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ సీఈఓ వెంకట్ బులెమోని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిటైల్, టోక్స్‌టైల్, బ్యూటీ, ఫ్యాషన్, టూరిజం, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, సర్వీస్, హ్యూమన్‌రీసోర్స్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర విభాగాలలో కొనసాగుతున్న చిరు వ్యాపార సంస్థల కోసం ఉచితంగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఉచిత ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయా వ్యాపారాల ప్రాథమిక సమాచారాన్ని ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. జనవరి 10వ తేదీలోగా ఉచిత డిజిటల్ మార్కెటింగ్ సేవల కోసం వ్యాపారాలను నమోదు చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 7337556150 నెంబర్‌లో సంప్రదించవచ్చని వెంకట్ సూచించారు.

రెడ్‌హిల్స్‌లో ఎమ్మెల్యే పర్యటన

రెడ్‌హిల్స్‌లో ఎమ్మెల్యే జాఫర్‌మొరాజ్ హుస్సేన్ శనివారం పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కార్పొరేటర్ ప్రతినిధి ఎండీ సుభాన్ ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రణాళికలతో పని చేయాలని సూచించారు.

–మెహిదీపట్నం

కడుపుబ్బా నవ్వించిన 'దేఢ్ మత్‌వాలే'

రసవత్తరమైన హాస్యగుళికలు అందించిన హాస్యకళాకారులు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. రవీంద్రభారతిలో శనివారం రాత్రి సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఎ.డీ.ఎం.కల్చరల్ ట్రూప్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన హాస్యవల్లరి పేక్షకులకు చక్కని వినోదాన్ని అందించింది. హాస్య నటీనటులు హమీద్ కమాల్, సుభానీ, షబ్బన్ ఖాన్, నూర్ మారియా, సందాని, షబ్నమ్ తదితరులు ఆయా పాత్రల్ని హాస్యభరితంగా పోషించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరిలో గాయనీ గాయకులు మోయిన్ ఖాన్, రూబీ, నమిత పాల్గొని హిందీ పాటలను ఆలపించి శ్రోతల్ని పులకింపజేశారు.

–రవీంద్రభారతి

ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దు : ఏసీపీ

మెహిదీపట్నం డిసెంబర్ 30 : నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సంతోషకరంగా జరుపుకోవాలని ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ అశోక చక్రవర్తి అన్నారు. ఈ క్రమంలో ఇతరులను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తే అలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటారన్నారు. శనివారం ఆయన మెహిదీపట్నం ఏసీపీ కార్యాలయంలో 'నమస్తే తెలంగాణ'తో మాట్లాడుతూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు జరుపుకొనే వేడుకల్లో ప్రజలు తమ పరిధిని మితిమీరకుండా ఉండాలన్నారు. డీజేలకు అనుమతులు లేవని, మద్యం దుకాణాలు, హోటళ్లు కూడా సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు.బస్తీలలో, కాలనీలలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే వారు పోలీసుల నిబంధనలకు లోబడి సంబురాలు జరుపుకోవాలన్నారు. లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్, హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషనల పరిధిలో సంబురాలను తమ సిబ్బం ది గమనిస్తూనే ఉంటారన్నారు. గస్తీ ముమ్మరంగా నిర్వహిస్తూ వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని నగరాన్ని ఆదర్శనగరంగా నిలపాలని ఆసిఫ్‌నగర్ ఏసీపీ కె. అశోక చక్రవర్తి అన్నారు.

అశోకచక్రవర్తి (ఆసిఫ్‌నగర్ ఏసీపీ)

వినోదాన్ని అందించిన లఘు చిత్రాలు

వైవిద్యభరితమైన ఇతివృత్తాలతో రూపొందించిన లఘు చిత్రాలు ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించాయి. రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'సినివారం'లో మూడు లఘు చిత్రాలను ప్రదర్శించారు. స్నేహం గొప్పతనాన్ని వివరించే 'ఊపిరిలో ఊపిరిగా' ప్రేమ కథాంశంతో రూపొందించిన చిత్రంతో పాటు సామాజిక ఇతివృత్తంతో రూపొందించిన 'ప్రయాణం', హాస్యభరితంగా సాగిన 'స్పాట్' లఘుచిత్రాలు నేడు ప్రదర్శించారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ దర్శక నిర్మాతలను అభినందించి సత్కరించారు.

–రవీంద్రభారతి

ఆకట్టుకున్న విద్యార్థుల కళాప్రదర్శన

రవీంద్రభారతి : జనరంజకమైన సాంస్కృతిక అంశాల ప్రదర్శనల మధ్య శ్రీ సరస్వతి హైస్కూల్ 28వ వార్షికోత్సవం కనులపండువగా జరిగింది. రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన సంబురాల్లో ఇంటర్ బోర్డు జేడీ. డా.ఎ.శ్రీరాములు , ఆస్రా ఫౌండేషన్ అధ్యక్షులు నలిణికాంత్ పింగళి,దక్షిణభారత హిందీ ప్రచార సభ అధ్యక్షుడు చివులకు నరసింహమూర్తి అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్బయ్య పాల్గొన్నారు.

అలరించిన సాంస్కతిక ప్రదర్శనలు : ఈ సందర్భంగా విద్యార్థులు వైవిద్యభరితమైన సాంస్కృతిక అంశాలను ప్రదర్శించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. జానపద నృత్యాలు ఉర్రూతలూగించాయి.

(Dwaraka) https://t.me/telugudailynews

సమాజానికి సామాజిక చైతన్యం ప్రసాదించిన మహనీయుడు రామానుజులు

• శ్రీ చిన్నజీయర్‌స్వామి

భగవద్రామానుజుల కైంకర్యములో శ్రీ చిన్నజీయర్ స్వామితో పాటు ఇతర జీయర్ స్వాములు

శంషాబాద్, డిసెంబర్ 30: సమాజానికి సామాజిక చైతన్యం ప్రసాదించిన మహనీయుడు రామానుజులని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ చిన్న జీయర్ స్వామి తెలిపారు. శంషాబాద్ మండలం శ్రీరామనగరం దివ్యసాకేత క్షేత్రంలో పెద్ద జీయర్ స్వామి భగవద్రామానుజుల పరద పదోత్సవాల కైంకర్యములు శనివారం చిన్నజీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి వారు మంగళాశానాలు అనుగ్రహించారు. ఆచరణలు, ఉపదేశాల ద్వారా లోకానికి ఇహపర ముక్తిమార్గాలను భగవద్రామానుజులు చూపించారన్నారు. సమర్థులైన శిష్యులను అందించి సార్థకమైన జీవనంతో మార్గదర్శకులైనారని వివరించారు.మహోదాత్తమైన చరిత్రగల రామానుజులకు కృతజ్ఞతగా శ్రీరామనగరంలో 216 అడుగుల శ్రీ రామానుజుల పంచలోహమయ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పాటు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మాణం చేయడం జరుగుతుందని తెలియజేశారు.ప్రతి ఒక్కరూ పవిత్రమైన శ్రీ రామానుజుల సేవలో తరించి అనుగ్రహం పొందాలని ఉద్బోధించారు.ఈ అహోబిలం జీయర్‌తో పాటు పలువురు జీయర్ స్వాములు, ఇతర ఆశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలి : ఎంపీపీ తలారి మల్లేష్

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మల్లేష్, ప్రజా ప్రతినిధులు

మణికొండ, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) గ్రామాల అభివృద్దే ప్రధాన లక్ష్యంగా పనులను చేపడుతున్నామని అందుకు ప్రజాప్రతినిధులంతా సహకరించాలని రాజేంద్రనగర్ ఎంపీపీ తలారి మల్లేష్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తలారి మల్లేష్ అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. హైదర్షాకోట్ గ్రామంలో ఇష్టానుసారంగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారని సర్పంచ్ పూలపల్లి కృష్ణారెడ్డి విద్యుత్ అధికారులను నిలదీశారు. ఇందుకు ఎంపీపీ తలారి మల్లేష్ మాట్లాడుతూ పంచాయతీ నుంచి ఎన్ఓసీలు పొందిన తర్వాతనే విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వాలని విద్యుత్ అధికారులకు సూచించారు. అనంతరం పంచాయతీ రాజ్ ఏఈ అశోక్ మాట్లాడుతూ గండిపేట మండలం పరిధిలో ఏడు కోట్ల 62లక్షల అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి కొన్ని పనులను పూర్తి చేశామని, మరికొన్ని పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాలలో వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీటీసీలు సురేష్‌గౌడ్, మహేందర్‌గౌడ్ పేర్కొన్నారు. వెంటనే గ్రామలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుధ్యం, అంటు వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని వారు కోరారు. వ్యవసాయ శాఖ అధికారి ఉదయ్‌కాంత్ మాట్లాడుతూ మండలం పరిధిలోని రైతుల సమగ్ర విచారణ చేపట్టి వారి జాబితాను సిద్ధం చేశామన్నారు. దీని ద్వారా ప్రభుత్వ సబ్సిడిలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ఎంపీపీ లంకల పాపిరెడ్డి, జిల్లా సహకారంసంఘు బ్యాంకు ఉపాధ్యక్షుడు ఎ.మాధవరెడ్డి, ఎంపీడీఓ సువిధ, పంచాయతిరాజ్ డీఈ ఈ సంజీవరెడ్డి, విద్యుత్ ఏఈ తిరుపతయ్యగౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

పేకాట అడ్డాపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

రాజేంద్రనగర్, డిసెంబర్ 30: పేకాట అడ్డాపై ఎస్ఓటీ పోలీసులు శనివారం దాడులు చేసి ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్‌చేసి రూ. 50వేల నగదును స్వాధీనం చేసుకొన్నారు. శంషాబాద్ జోన్ ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదర్‌గూడ నలందానగర్‌లో నివాసముండే అగర్వాల్ వికాష్ (30) వివిధ ప్రాంతాలకు చెందిన తన స్నేహితులు, తెలిసినవారు రిషీ ఆగర్వాల్ (29), పాతబస్తీలో నివాసముండే క్రిష్ణా ఆగర్వాల్ (30), పాండురంగానగర్‌లో నివాసముండే శ్రీనివాస్‌రెడ్డి (38), హరితేశ్ ఆగర్వాల్ (39), ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన శర్మ (28)తో కలిసి అధిక మొత్తంలో నగదుతో పేకాట ఆడుతున్నారు. ఈ సమాచారాన్ని అందుకోన్న ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి రూ. 50వేల నగదుతో పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమానిపై కూడా కేసు నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు.

'టీఎన్‌జీఓస్ ప్లాట్లను కబ్జాచేసి నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తాం'

రాజేంద్రనగర్, డిసెంబర్ 30: కాటేదాన్ టీఎన్‌జీఎస్ కాలనీలో ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్లను కబ్జాచేసి నిర్మించిన కట్టడాలను జనవరి మొదటి వారంలో కూల్చివేస్తామని టీఎన్‌జీఓస్ హౌసింగ్ సోసైటీ ప్రత్యేక పరిపాలన అధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. శనివారం కాటేదాన్‌లోని టీఎన్‌జీఎస్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమాశంలో ఆయన మాట్లాడుతూ కాటేదాన్ టీఎన్‌జీఓస్ కాలనీలోని వంద ఎకరాల్లో తెలంగాణ ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్లను కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాచేశారని తెలిపారు. గతంలో టీఎన్‌జీఎస్ సోసైటీ కమిటీలో ఉన్న బాధ్యులు తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతూ కోట్లు విలువ చేసే ఖాళీస్థలాలు, పార్కు స్థలాలు, ఉద్యోగులకు కేటాయించిన స్థలాలను కబ్జాలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ ప్లాట్ల కబ్జాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. జనవరి మొదటి వారంలో ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్లను కబ్జాచేసిన వాటిని పూర్తిగా సర్వే చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయటం జరుగుతుందన్నారు. ఈ ప్లాట్లను ఉద్యోగేతరులకు కేటాయించినట్లు కొందరు కోర్టులకు వెళ్లారని, కోర్టు కేసుల్లో వచ్చిన నిర్ణయాల ప్రకారం కబ్జాలపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

శంషాబాద్‌లో జనవరి 1న సామూహిక మహాపడిపూజ

శంషాబాద్, డిసెంబర్ 30: జనవరి 1న శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల సామూహిక మహాపడిపూజ నిర్వహిస్తున్నట్లు మండల అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు ఆర్.గణేష్ గురు స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.స్థానిక మహిళా మండలిలో ఉదయం 9 గంటలకు బాబు గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుందని వివరించారు.

నార్సింగి ఇద్దరు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి

వి.సుధీర్‌కుమార్

డి.వెంకటేష్

మణికొండ, డిసెంబర్30(నమస్తే తెలంగాణ): నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పిస్తూ శుక్రవారం రాత్రి సైబరాబాద్ పోలీసు కమీషనర్ సందీప్ శాండిల్యా ఉత్తర్వులను జారీచేశారు. ఈ సందర్భంగా శనివారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సందడి వాతావరణం నెలకొంది. గత మూడున్నరేళ్లుగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న వి.సుదీర్ కుమార్‌కు సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోనే పోస్టింగ్ అలాట్ చేస్తూ సీఐగా పదోన్నతి కల్పించారు. అదేవిధంగా ఇటీవలే మైలార్‌దేవ్‌పల్లి నుంచి నార్సింగి పీఎస్‌కు వచ్చిన ఎస్సై డి.వెంకటేష్‌కు సీఐగా పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రమణాగౌడ్, సహ సిబ్బంది ఇద్దరు అధికారులను ఘనంగా సత్కరించడంతో పాటు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రెండురోజులల్లో ఇద్దరు రిలీవ్ అవుతున్నట్లు వారు తెలిపారు.

సీఐగా పదోన్నతి పొందిన రమేష్ నాయక్‌కు సన్మానం

రమేష్ నాయక్‌ను సన్మానిస్తున్న టీఆర్‌ఎస్‌నాయకులు

శంషాబాద్, డిసెంబర్ 30: శంపాబాద్ మండల టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో సీఐగా పదోన్నతి పొందిన శంషాబాద్ ఆర్‌జీఐఏ ఎస్సైగా పనిచేసిన రమేష్ నాయక్‌ను శనివారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ ఎస్సైగా రమేష్ నాయక్ విధినిర్వహణలో చేసిన సేవలతో అన్ని వర్గాల నుంచి మంచి గుర్తింపు పొందారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సాయి, ఆనంద్, రవి, శేఖర్, ఉదయ్, మహేష్ శ్రీకాంత్, శ్రీధర్, శివతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఉపసర్పంచ్ సుల్తానబేగంకు పంచాయతీ బాధ్యతలు

బండ్లగూడ, డిసెంబర్ 30: నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలతో బండ్లగూడ సర్పంచ్ గంగాని హరికృష్ణను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పంచాయతీ బాధ్యతలను ఉపసర్పంచ్ సుల్తానబేగంకు అప్పగించినట్లు బండ్లగూడ కార్యదర్శి వెంకటేష్ తెలిపారు.

టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యదర్శిగా ఫజల్ అలీ

టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమతులైన ఫజల్ అలీకి నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్

రాజేంద్రనగర్, డిసెంబర్ 30: టీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం విద్యార్థి విభాగం కార్యదర్శిగా ఫజల్ అలీ నియమితులయ్యారు. నియోజకవర్గం అధ్యక్షుడు వి.దీపక్ అందించిన నియామక పత్రాన్ని నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేతులు మీదుగా శనివారం అందుకొన్నాడు. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్ పార్టీలో చురుకుగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతోనే తనకు ఈ గుర్తింపు వచ్చిందని ఫజల్ అలీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు వారి వద్దకు తీసుకెళ్లేలా కృషి చేస్తానన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటు పడుతానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు వి.దీపక్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

డాక్టర్ ఎన్.శ్రీధర్ సేవలు అభినందనీయం

పదవీ విరమణ పొందిన డాక్టర్ శ్రీధర్ దంపతులను మెమొంటోతో సన్మానిస్తున్న డాక్టర్ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు

రాజేంద్రనగర్, డిసెంబర్ 30: ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్) డాక్టర్ ఎన్.శ్రీధర్ శనివారం పదవీ విరమణ చేశారు. విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు ఆయనను శాలువ, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల విభాగంలో అనేక సంస్కరణలను తేవడంలో, పారదర్శకత పెంచడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పరీక్షల విభాగానికి మంచిపేరు తెచ్చారన్నారు. ఎగ్జామినేషన్ సెంటర్‌ను దేశంలోనే ఓ మోడల్ కేంద్రంగా డాక్టర్ శ్రీధర్ కృషి చేశాడని కొనియాడారు. విశ్వవిద్యాలయంలోని వివిధ పదవుల్లో అంకిత భావంతో పనిచేశారని తెలిపారు. విశ్వవిద్యాలయం అధికారులు కెఎస్.డాంగి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్ మీనాకుమారి, డాక్టర్ జమునారాణి, డాక్టర్ మృణాళిని, డాక్టర్ సదాశివరావు, డాక్టర్ జీవన్‌రావు, డాక్టర్ లక్ష్మణ్, బోధనేతర సిబ్బందితో పాటు డాక్టర్ శ్రీధర్ సతీమణి డాక్టర్ ముక్తా, కుమారుడు శశాంక్‌లు పాల్గొన్నారు.

శంషాబాద్ లో ఆశారాం బాపూజీ ఆశ్రమం వారి ఆధ్వర్యంలో పలుపాఠశాలల విద్యార్థులచే నిషా పదార్థాల నిషేధం–ప్రమాదాలపై అవగాహన ర్యాలీని శనివారం నిర్వహించి ప్రజలలో చైతన్యం కల్గించారు. – శంషాబాద్

ఉప్పల్

ntnews.com nthyd.com

ఇందిరగృహకల్పలో పోలీసుల కార్డన్ సెర్చ్

పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు

35 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 కార్లు సీజ్

మల్లాపూర్, డిసెంబర్ 30: చర్లపల్లి డివిజన్ ఇందిరగృహకల్ప కాలనీలో డీసీపీ ఉమా మహేశ్వరశర్మ అడిషనల్ డీసీపీ సలీమా, కుషాయిగూడ మల్కాజిగిరి ఏసీపీలు, కృష్ణమూర్తి సందీప్‌ల నేతృత్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తల దాచుకున్నవారిపై నిఘా పెంచామని అందులో బాగంగానే శనివారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు పది మంది సీఐలు, 42 మంది ఎస్సైలు,30 మంది సిబ్బందితో ఏక కాలంలో వెయ్యి ఇండ్లల్లో సోదాలు చేశారని డీసీపీ పేర్కొన్నారు. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాల పత్రాలు లేని 35 బైక్‌లను 35 మందిని

పత్రాలను పరిశీలిస్తున్న డీసీపీ, ఏసీపీ

కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది

మూడు ఆటోలను, రెండు కార్లను బెల్టు షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను విచారిస్తున్నామని డీసీపీ తెలిపారు. చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ప్రత్యేక నిఘాతో పాటు సీసీఎస్ పోలీసులతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్: బేతి సుభాష్‌రెడ్డి

నియామక పత్రాలను ఇస్తున్న బేతిసుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ అంజయ్య

మల్లాపూర్, డిసెంబర్ 30: టీఆర్‌ఎస్‌లో కష్టపడిన వారికి రాబోయే రోజుల్లో భవిష్యత్ ఉంటుందని ఉప్పల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మీర్‌పేట్ డివిజన్ టీఆర్‌ఎస్ నూతన కమిటీ సభ్యులకు ఆయన కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, డివిజన్ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నియామకపత్రాలను అందజేశారు. నియామక పత్రాలు తీసుకున్నవారు డివిజన్ ఉపాధ్యక్షుడు జె.మల్లేష్, పి.మల్లేష్‌గౌడ్, కార్యదర్శి రాజగంగయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా జి.పోచయ్య, ఉపాధ్యక్షులుగా జి.నరహరి, యాదగిరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.సుదర్శన్, బీసీసెల్ ఉపాధ్యక్షులుగా జి.మోహన్, కార్యక్రమంలో శ్రావన్‌కుమార్‌గౌడ్, కృష్ణవేణి, రమేష్, నవీన్ గౌడ్, వెంకటేశ్వర్లు, సోములు, భాగ్యమ్మ, అలివేలు, శోభ, సంయుక్త, పార్వతి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

'నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలి'

ఉప్పల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): టెండర్ పిలిచి మోసం చేస్తున్న గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పల్ ఎక్సైజ్ సీఐకి శనివారం గీతా పారిశ్రామిక సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా భరత్‌నగర్, చిలుకానగర్ ప్రాంతంలోని కల్లుదుకాణాలకు టెండర్లు పిలుస్తామన్నారు. ఈ ఏడాది పిలిచిన టెండర్‌ను రెండేళ్ల వరకు కృష్ణాగౌడ్ దక్కించుకున్నాడు. నెలవారిగా సొసైటీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడంలేదన్నారు. ఒక నెల మాత్రమే చెల్లించారని, న్యాయం చేయాలని కోరారు. సొసైటీని నమ్ముకొని వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.

విద్యార్థిని చితికబాదిన ఉపాధ్యాయుడు

మల్లాపూర్, డిసెంబర్ 30: విద్యార్థిని చితికబాదిన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ముందు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెలితే ఏఎస్‌రావునగర్ రాధికా చౌరస్తాలోని గౌతమి మోడల్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న శశిధర్‌ను అల్లరి చేస్తున్నావంటూ సయ్యద్ బాజీ అనే ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో శశిధర్ తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పాఠశాల పర్మిషన్‌ను రద్దు చేసేందుకు వెనుకాడబోమని వారు విద్యార్థి తల్లి దండ్రులతో ధర్నా చేపట్టారు. దీంతో ఉపాధ్యాయుడు సయ్యద్ బాజీ విద్యార్థి తల్లి దండ్రులకు క్షమాపణ కోరడంతో సమస్య సద్దుమణిగింది.

సమస్యలపై కార్పొరేటర్ పన్నాల పాదయాత్ర

మల్లాపూర్, డిసెంబర్ 30: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బస్తీ దర్శన్ కార్యక్రమంలో బాగంగా ఆయన శనివారం డివిజన్ పరిధిలోని బ్రహ్మపురికాలనీలో మున్సిపల్ ఇంజనీరింగ్, శానిటేసన్ అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. డ్రైనేజీ మ్యాన్‌హోల్ లీకేజీ, మంచినీటి సమస్య, రోడ్లపై ఇసుక రావడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, బస్తీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ వేణు, వర్క్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి, రమేష్, శానిటేషన్ సూపర్‌వైజర్ ధనగౌడ్, జలమండలి ఏఈ వేణుగోపాల్, డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రాపోలు సతీష్, తీగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, పీఆర్. ప్రవీణ్, కాలనీ అద్యక్షుడు మదుసూధన్‌రెడ్డి, కుంటి కృష్ణ, మారుతీరావు, ఎస్వీ. శ్రీను. జీకే. రమేష్, డివిజన్ అధ్యక్షురాలు, శోభ, చింతపల్లి అండాలు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: ఐఓసీఎల్ డీజీఎం

స్వచ్ఛ భారత్‌లో భాగంగా చర్లపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఐఓసీఎల్ ఉద్యోగులు, అధికారులు

చర్లపల్లి, డిసెంబర్ 30: కార్మికులు, ఉద్యోగులు పరిశ్రమల్లో పరిశుభ్రత పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలువాలని ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఐఓసీఎల్)ప్లాంట్ డీజీఎం బీసీ జీనా పేర్కొన్నారు. శనివారం పారిశ్రామికవాడలోని ఐఓసీఎల్ పరిశ్రమలో స్వచ్ఛ భారత్ చేపట్టి మొక్కలు వాటి అవశ్యకత, శుభ్రతపై చిన్నచర్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించి చెత్తను తొలగించారు. ఆయన మాట్లాడుతూ శుభ్రత పాటించే విధంగా కార్మికులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ హరిబాబులతో పాటు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

రేపు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ముగ్గుల పోటీలకు మేయర్ సతీమణి శ్రీదేవిని ఆహ్వానిస్తున్న నాయకులు

చర్లపల్లి, డిసెంబర్ 30: చర్లపల్లి డివిజన్ శుభోదయనగర్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని వార్డు సభ్యుడు మేక వీరనారాయణరెడ్డి, మారం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మేయర్ సతీమణి బొంతు శ్రీదేవికి అహ్వానపత్రికను అందజేశారు. అనంతరం కుషాయిగూడలో వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6గంటలకు ప్రారంభమై పది గంటల వరకు నిర్వహిస్తామని, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు ఆదివారం సాయంత్రం 4గంటల లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 98495 52480, 94401 43687లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌గౌడ్, భాస్కర్, లక్ష్మినారాయణగుప్తా, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హుస్సేన్, శేఖర్‌గౌడ్, బండారి రాజయ్య, నగేశ్, బాబు, రమేశ్‌బాబు, హరి, చారి తదితరులు పాల్గొన్నారు.

అనాథలను ఆదుకోవడం సంతృప్తినిస్తుంది: గొల్లూరి అంజయ్య

మల్లాపూర్, డిసెంబర్ 30: అనాథలకు తమ వంతు చేదోడు వాదోడుగా సహకరించడంతో ఎంతో సంతృప్తిగా ఉంటుందని కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య అన్నారు. మనోహర్, జాస్విన్ దంపతుల కుమారుడు మెల్విన్ జాన్ శనివారం అతని పుట్టిన రోజు కావడంతో హెచ్‌బీకాలనీలోని న్యూవిజన్ ఫౌండేషన్‌లో అనాథ మధ్యన కేక్ కట్‌చేసి జాన్ పుట్టిన రోజు జరుపుకున్నారు. కార్పొరేటర్ హాజరై అన్నదానం వడ్డన చేశారు. ఫౌండేషన్‌కు మనోహర్ జాస్మిన్ రూ.5 వేలు అందజేశారు. రాజ్‌కుమార్, మౌనిక, వంజరి ప్రవీణ్, శ్రావన్‌కుమార్‌గౌడ్, కృష్ణవేణి, భాగ్యమ్మ, అలివేలు, శోభ, తదితరులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి సహకారం అందజేస్తాం

పూజలు చేస్తున్న లక్ష్మారెడ్డి, ఆలయ నిర్వాహకులు

ఉప్పల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): స్వయంభు సంజీవిని ఆంజనేయస్వామి ఆలయ 12వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి, సర్కిల్ అధ్యక్షుడు ముశ్యం శ్రీనివాస్ హాజరైనారు. వారు మాట్లాడుతూ ఆలయ అభ్యున్నతికి తనవంతు సహకారం అందజేశామన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుక్క కిరణ్, ప్రవీణ్‌గౌడ్, భానుప్రసన్న, అంజిరెడ్డి, హన్మంతు, శేషాచార్యులు పాల్గొన్నారు.

విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్‌ఫేర్లు

మల్లాపూర్, డిసెంబర్ 30: విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసేందుకు సైన్స్‌ఫేర్‌లు చాలా ఉపయోగ పడుతాయని ఉప్పల్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మీర్‌పేట్ హెచ్‌బీకాలనీ ఇందిరనగర్‌లోని కాకతీయ స్కూల్లో జరిగిన సైన్స్‌ఫేర్ కార్యక్రమానికి ఆయన కార్పొరేటర్ గొల్లూరి అంజయ్యతో డివిజన్ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్‌లతో కలిసి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులు చేసిన నమూనాలను పరిశీలించారు. కాప్రా ఏఎస్‌రావునగర్‌లోని విజయా హైస్కూల్లో విద్యార్థులు సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు.

కష్టపడితేనే ఉత్తమ ఫలితం: నాగం మోహన్‌రెడ్డి

జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలంటే లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో శ్రమించాలని ఒమేగా గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ నాగం మోహన్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడ జూనియర్ కళాశాల 17వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. విద్యాసంస్థల వైస్‌చైర్మన్ మాలతిరెడ్డి, ప్రిన్సిపల్ సురేష్ సెక్రటరీ సీతారామిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఉత్సాహం ఉల్లాసంతో తమ ఆటపాటలతో అలరించారు.

– ఉప్పల్, నమస్తే తెలంగాణ

జిల్లా భూగర్భ జల కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన బి.టీకంను శనివారం హబ్సిగూడ ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్ నేతలు, ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంతాల నారాయణరెడ్డి, ప్రవీణ్, ప్రకాశ్, శంకర్‌నాయక్, బుచ్చానాయక్, కమల, లింగానాయక్ పాల్గొన్నారు.

తూర్పుజోన్ జోనల్ కమిషనర్ బీవీ గంగాధర్‌రెడ్డి శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ పుష్ప గుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు.

– ఉప్పల్, నమస్తే తెలంగాణ

(Dwaraka) https://t.me/telugudailynews

(Dwaraka) https://t.me/telugudailynews

అంబర్‌పేట డివిజన్ అలీకేఫ్ చౌరస్తాలో చేపడుతున్న సీసీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను శనివారం కార్పొరేటర్ పులిజగన్ పరిశీలిం చారు. టీఆర్‌ఎస్ నాయకులు సయ్యద్‌సాధిక్, రవికుమార్, శ్రీనివాస్‌గుప్త, విష్ణువర్ధన్, బాబుమియా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -గోల్నాక

డివిజన్ సమస్యలు పరిష్కరించండి

కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి

సమస్యల జాబితాను ఈఈ నిత్యానంద్‌కు అందజేస్తున్న కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవిరమేష్

అంబర్‌పేట, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): నల్లకుంట డివిజన్‌లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవిరమేష్ జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులకు చెప్పారు. ఈ మేరకు శనివారం డివిజన్ అభివృద్ధి కార్యాలయంలో ఈఈ నిత్యానంద్, డీఈ విజయభాస్కర్, ఏఈ ఉపేంద్రలతో సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్‌లో తాను పాదయాత్రల ద్వారా గుర్తించిన సమస్యలను ఈఈకి అందజేసి, వీలైనంత తొందరగా ప్రతిపాదనలు తయారు చేయించి, ఈ బడ్జెట్‌లోపలే నిధులు మంజూరు చేయించాలన్నారు. ఇప్పటికే మంజూరైన పనులను తొందరగా పూర్తి చేయాలని, అలాగే ప్రస్తుతం జరుగుతున్న పనులలో నాణ్యత, ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని పేర్కొన్నారు. డివిజన్ సమగ్రాభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తున్నామని వివరించారు.

మద్యం సేవించి వాహనాలు

నడిపిన వారిపై కేసులు నమోదు

కాచిగూడ,డిసెంబర్ 30: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. కాచిగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వి.చంద్రకుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి బర్కత్‌పుర పెట్రోల్ పంపు సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 20 మంది వాహనదారులపై కేసు నమోదు చేశారు. ఇందులో 5 కార్లు,6 ఆటోలు, 9 బైక్‌లు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడుపరాదని, అలా ప్రవర్తిస్తే జరిమానాతో పాటు లైసెన్స్‌కూడా రద్దవుతుందని హెచ్చరించారు. తాగుడుకు బానిసై విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని, కుటుంబసభ్యులను దృష్టిలోపెట్టుకొని వాహనాలను నడపాలని ఆయన సూచించారు.

నేడు సహారా స్వచ్ఛంద సంస్థ

ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

గోల్నాక, డిసెంబర్ 30: సహారా స్వచ్ఛంద సేవా సంస్థ 30వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రామగిరి నర్సింగ్రావు తెలిపారు. ఆదివారం ఉదయం 11గంటలకు అంబర్‌పేట తిరుమలనగర్‌లోని సహారా స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో నిర్వహించే సేవా కార్యక్రమంలో అనాథ వృద్ధులతో పాటు పేద విద్యార్థులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

'న్యాయవాదుల సంక్షేమానికి సర్కార్ కృషి'

క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గోవర్ధన్‌రెడ్డి తదితరులు

గోల్నాక, డిసెంబర్ 30: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం అడ్వకేట్స్ హౌసింగ్ సొసైటీ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ అధ్యక్షుడు కోన శ్రీనివాస్ అధ్యక్షతన అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా మహేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ..సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డ్ సభ్యుడు వలీ, రంగారెడ్డి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి, నాంపల్లి క్రిమినల్ కోర్టు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కొండారెడ్డి, పి.విద్యాసాగర్, ప్రముఖ న్యాయవాదులు ఎదుగని కృష్ణమూర్తి, మాణిక్‌ప్రభు, తిరుమలరావు, శ్రీహరి కుమార్, వేణుకుమార్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.

'స్వచ్ఛ' కార్యక్రమంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలి

కమలానగర్‌లో పొదుపు సంఘాల మహిళలకు తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తున్న కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేశ్

గోల్నాక, డిసెంబర్ 30: సంపూర్ణ 'స్వచ్ఛ' గోల్నాక లక్ష్యంలో పొదుపు సంఘాల మహిళలు ప్రధాన పాత్ర పోషించాలని కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేశ్ పిలుపునిచ్చారు. శనివారం డివిజన్‌లోని కమలానగర్ కమ్యూనిటీ హాల్‌లో పొదుపు సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తడి, పొడి చెత్త వేర్వేరు సేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలను భాగస్వామ్యం చేసిన నేపథ్యంలో వారు ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త వేర్వేరు సేకరణతో గల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అన్నారు.రోడ్లపై చెత్త వ్యర్థాలు వేయకుండా తప్పని సరిగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఇంటికి వచ్చే పారిశుద్ధ్య స్వచ్ఛ ఆటో కార్మికులకు అందించేలా పొదుపు సంఘాల మహిళలు కృషి చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళా ప్రతినిధులు భారతి, లతశ్రీ, స్వరూప, ఉమారాణి, స్వప్న, వావ్ బృందం సిబ్బంది రామకృష్ణ, రఘువీర్, ఎస్‌ఎఫ్‌ఏలు తారక రాజు, శ్రీధర్, ప్రవీణ్, టీఆర్‌ఎస్ నాయకులు ఉమ, పల్లవి, రాజ్యలక్ష్మి, జనార్దన్, ధనలక్ష్మి, విజయలక్ష్మి, ఆర్‌కే బాబు, రాము, రామకృష్ణ, పి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్బీఐలో ఆధార్ కేంద్రం ప్రారంభం

ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్బీ చీఫ్ మేనేజర్ శ్రీధర్‌బాబు

అంబర్‌పేట, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): నల్లకుంటలోని ఎస్బీఐ శాఖలో శనివారం ఆధార్ కేంద్రాన్ని బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడానికి, తప్పులుంటే సవరించుకోవడానికి, సెల్‌ఫోన్ సంబంధిత అప్‌డేట్‌ల కోసం ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ మేనేజర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అధికారులు సరళ, శంకర్, ఆధార్ కేంద్రం నిర్వాహకులు డి.సరళ, మురళీ, భవానీసింగ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

అంబర్‌పేట నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షుడిగా విద్యానగర్ టీఆర్టీకి చెందిన మహడిక్ చంద్రశేఖర్‌కు నేషనల్ బీసీ స్టూడెంట్ అసోసియేషన్ కో-ఆర్డినేటర్ ఆర్.అరుణ్ శనివారం ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు.-అంబర్‌పేట

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలి

కార్పొరేటర్ ఎక్కాల చైతన్య

తడి, పొడి చెత్తలను వేరు చేయాలని చెత్త డబ్బాలను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ ఎక్కాల చైతన్య, కన్నా తదితరులు

కాచిగూడ,డిసెంబర్ 30: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కాచిగూడ డివిజన్‌లోని మైనర్‌పట్టి, చెప్పల్‌బజార్, మోతీమార్కెట్, నింబోలిఅడ్డా తదితర ప్రాంతాల్లో కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య పాదయాత్ర చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ పట్ల శనివారం స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇంటింటికీ వచ్చే చెత్తరిక్షాలలో వేసి పరిశుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలని, చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్తరిక్షాలలో వేసి పరిశుభ్రతను పాటించాలని అమె పేర్కొన్నారు. స్వచ్ఛత విషయంలో పభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రాబోయే తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.స్వచ్ఛ సర్వేక్షణ్‌తో కాచిగూడ డివిజన్ రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎక్కాల కన్నా, నాగేందర్‌బాబ్జి, శేషు, కిట్టు, ప్రకాష్‌యాదవ్,జ్ఞానీ, లావణ్య, సునీత, అంజమ్మ, ప్రియ,మంజుల తదితరులు పాల్గొన్నారు.

ముంబైలో జరుగుతున్న కరాటే పోటీల్లో

జీవీఆర్ అకాడమీకి పథకాలు

ముంబై కరాటే పోటీలలో ప్రతిభను చాటుకున్న బర్కత్‌పుర జీవీఆర్ అకాడమి కరాటే విద్యార్థులు

కాచిగూడ,డిసెంబర్ 30: ఆలిండియా కరాటే డూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ముంబైలోని శివాజీ రాజా బోస్లే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే ఫెడరేషన్ కప్-2017 పేరుతో జరుగుతున్న కరాటే పోటీలలో బర్కత్‌పురలోని జీవీఆర్ అకాడమీకి చెందిన కరాటే విద్యార్థులు ప్రతిభను చాటారు.10 యేళ్ల లోపు బాలికల విభాగంలో జీవీఆర్ అకాడమీకి చెందిన ఘన సంతోషిని మూడో స్థానం సంపాదించగా, కటాస్ బాలుర విభాగంలో ఉజ్వల్ మూడో స్థానం సంపాదించాడు.నేడు జరిగే కరాటే పోటీలలో ప్రథమ స్థానాలు కైవసం చేసుకుంటామని వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, కరాటే మాస్టర్, టీమ్ మేనేజర్ డాక్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి వెల్లడించారు.

'సావిత్రిబాయి పూలే జయంతిని

అధికారికంగా నిర్వహించాలి'

శాసనమండలి చైర్మన్ స్వామిగైడ్‌కు వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

కాచిగూడ,డిసెంబర్ 30: బడుగు, బలహీన వర్గాల పెన్నిది, తొలి మహిళ ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని జాతీయ ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్‌పర్సన్ మల్కెడికర్ భాగ్యలక్ష్మి అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ శనివారం భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటూ ధైర్యాన్ని ఇచ్చిన సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా మహిళలందరూ పాల్గొని మహిళా శక్తిని నిరుపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దశరథలక్ష్మి, అక్కెనపల్లి శ్రీనివాసచారి పాల్గొన్నారు.

ఏకపక్ష నిర్ణయం సమర్థనీయం కాదు

మొఘపురాలో ముస్లిం మతపెద్దల సమావేశంలో వక్తలు

సమావేశంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు

చార్మినార్, డిసెంబర్ 30: కుటుంబ వ్యవస్థ అంటే ఇస్లాంలో గౌరవ మర్యాదలు ఉన్నాయని ఖురాన్‌పై అపోహలు ఉన్న వారే దాన్ని వ్యతిరేకిస్తున్నారని పలువురు మత పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. శనివారం మొఘల్‌పురలోని జమెతుల్ మొమిదాలో నిర్వహించిన సదస్సుల్లో పలువురు మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్లాం శాంతిని కోరుకునేది. మన చుట్టూ ఉన్న అన్నివర్గాల వారిని గౌరవించాలని ప్రబోధిస్తూనే ఉమ్మడి వ్యవస్థకు నాంది పలుకుతుందన్నారు. మహిళల భద్రతలకు పెద్దపీట వేస్తుందన్నారు. పెళ్లి జరిగిన అనంతరం కుటుంబాల నుంచి వేరు కావద్దనే హితోక్తిని చాటుతూ కలిసి ఉండాలని నీతిని భోదిస్తుందన్నారు. అనివార్య కారణాలతో తలెత్తే సమస్యల నుండి భార్యభర్తలు వేరువేరుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినప్పుడే తలాక్ అంటూ వేరువేరుగా పోతుంటారని తెలిపారు. తలాక్ చెప్పిన వారిపై ఫిర్యాదు చేస్తే వారిని నేరుగా తీసుకెళ్లి మూడేండ్లు జైలుశిక్ష విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం ముస్లిం సమాజం వ్యతిరేకింస్తుందన్నారు. తలాక్ చెప్పడంతో ముస్లిం పర్సనల్ లాలో ఎలాంటి తప్పిందం లేదనే విషయం అందరికి తెలిసినప్పటికీ ఓ వర్గానికి చెందిన ప్రత్యేక చట్టాల్లోకి చొచ్చుకొచ్చే విధంగా వ్యవహరిస్తూ వారి స్వాతంత్ర్యాన్ని త్యజించడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. బర్త మూడేళ్లు జైలు జీవితం గడిపిన తరువాత బయటకు వచ్చి భార్యభర్తలు కలిసి ఉంటారనే విశ్వాసం ఎవరికి ఉందని హసినా అనే మహిళ ప్రశ్నించారు.ఇంటి గుట్టు బయట పడకుండా ఇంట్లో కలిసి నివసిస్తున్నా ముస్లిం సమాజం ఆ మహిళను విశ్వసించదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుతో యావత్ దేశవ్యాప్తంగా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాజ్యసభలో ఆమోదించనున్న తరుణంలో బిల్లుపై మరోమారు సమీక్షించాలని మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జమెతుల్ మొమిదా అధ్యక్షులు మహ్మద్ మౌలానా ముఫ్తీ మస్తాన్ అలీ, మౌలానా ముఫ్తీ హఫీజ్ అహ్మద్ సాబేర్ పాషాఖాద్రీ, మౌలానా ముఫ్తీ సిరాజ్ రెహ్మాన్ ఫారుఖీ, మౌలానా ముఫ్తీ దుర్వేష్ ముబి యార్బిన్, మౌలానా ముఫ్తీ బషీర్ మోహిద్దీన్, సయ్యద్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

'అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి'

ఓటరు జాబితాలో పేర్లు లేని వారితో మాట్లాడుతున్న నాయకులు

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ఓటరు నమోదు ప్రక్రియ సజావుగా సాగే బాధ్యత అధికారులు తీసుకోవాలని బీజేపీ నగర అధికార ప్రతినిధి కొడి మహేందర్ అన్నారు. శనివారం జంగమ్మెట్ డివిజన్‌లో ఇంటింటికి తిరిగి ఓటరు గుర్తింపుకార్డు ప్రక్రియలో పేర్లను నమోదు చేసుకోని వారి పేర్లను నమోదు చేసేలా కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉంటున్న పలువురి పేర్లను నూతన ఓటరు నమోదు పత్రాల్లో నమోదు కాలేదన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు వలసపోయినట్లు రికార్డులో నమోదుకావడం జరిగిందన్నారు. ముఖ్యంగా లక్ష్మమ్మ, పోచమ్మలతో పాటు పలువురు మహిళలు బతికుండగానే వారు మృతి చెందినట్లు రికార్డులను చూపించడం ఆవేదన గురి చేసిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని జాబితాలో భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాలిగం చిరంజీవి, అంజన్‌కుమార్, విజయ్‌కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు అదృశ్యం

సంధ్యారాణి

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కె.మనోజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిపురా కుమ్మరివాడి ప్రాంతానికి చెందిన ఎన్.సంధ్యారాణి(26) ఈ నెల 28వ తేదీన కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందించకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న ఛత్రినాక ఎస్సై వినయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

మరో సంఘటనలో..

శేఖర్

ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిపురా ప్రాంతానికి చెందిన సి.శేఖర్(24) ఈ నెల 17వ తేదీన ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా బయటకు వెళ్లి రాత్రైనా తిరిగి రాకపోవడంతో స్నేహితుల వద్ద, ఉద్యోగం చేసే దగ్గర వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉప్పుగూడలో కొనసాగుతున్న మంచినీటి, డ్రైనేజీ పైపుల పనులు

ఉప్పుగూడలో కొనసాగుతున్న పైపులైన్ల పనులు

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ఉప్పుగూడ రైల్వేగేట్ అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఇన్నాళ్లు రోడ్డు మధ్యలో ఉన్న మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల కారణంగా వాయిదా పడ్డాయి. మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో మంజూరైన రూ.9 లక్షల నిధులతో పనులను గత నెలలో ప్రారంభించడానికి కృషి చేసినప్పటికీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్ల నిర్మాణాలను కూల్చివేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఈ నెల రోజుల వ్యవధిలో ఉప్పుగూడ టీ స్టాల్ నుంచి జెండా వరకు ఇండ్లను కూల్చివేయడంతో రోడ్డుకు ఎడమ వైపునా నూతన పైపులైన్ల నిర్మాణంను చేపట్టారు. గత వారం రోజులుగా ఈ పనులు ఊపందుకున్నాయి. ముందుగా మంచినీటి పైపులైన్ల నిర్మాణం పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణం కొనసాగుతుంది. పదిహేను రోజుల వ్యవధిలో ఈ పనులు పూర్తి అయ్యేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ పనులు పూర్తి అయినా వెంటనే రోడ్డు మధ్యలో నుంచి వెళ్లిన పైపులను పూర్తిగా మూసివేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన పైపులో ప్రజలకు ఉపయోగంలోకి వస్తాయి. ఆ తరువాత బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

అందరికి న్యాయం జరిగేలా సర్కార్ కృషి చేయాలి

టీమాస్ సంఘాల ఐక్య వేదికలో నాయకులు

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం జరిగేలా సర్కార్ కృషి చేయాలని టీమాస్ జిల్లా కన్వీనర్, సౌత్ కమిటీ బి.కనకయ్య అన్నారు. శనివారం సాయంత్రం ఫలక్‌నుమా రైతుబజార్ సమీపంలోని శ్రీ పోత లింగన్న ఆలయం ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఐక్యవేదికను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీల హక్కులను కాపాడుతూ వారికి చెందాల్సిన రిజర్వేషన్లను అమలు పర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పాతనగరంలో నివసించే బడుగు, బలహీనవర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించేలా సర్కార్ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫలక్‌నుమాలో ఏర్పాటు చేసిన సామాజిక సంఘాల ఐక్యవేదికలో పాల్గొన్న పలు సంఘాల నాయకులు

హలో.. నమస్తే

HELLO NAMASTHE

నియోజకవర్గ పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా...? అధికారులు స్పందించడం లేదా? మీ ప్రాంతంలో నిత్యం జరిగే సంఘటనలు సమస్యలు మా దృష్టికి తీసుకురండి. వాటి పరిష్కారానికి 'నమస్తే తెలంగాణ' చొరవ చూపుతుంది.

మీరు ఫోన్ కానీ వాట్సప్ కానీ చేయాల్సిన మా ణంబర్లు.

చాంద్రాయణగుట్ట	ఐలయ్య	93468 99988
చార్మినార్	వినోద్	9849075984
మహబీపట్నం	సంతోశ్	96668 11899
కార్వాన్	ప్రవీణ్	93473 19719

విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు

అబిడ్స్, నమస్తే తెలంగాణ: గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని టీఎస్ఎస్‌పీడీసీఎల్ బేగంబజార్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఈ క్రింది ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలి.

కోఠి డీహెచ్‌ఎంఎస్, కుత్బిగూడ, బడిచౌడీ, కాచిగూడ క్రాస్ రోడ్స్, ఈడెన్‌బాగ్, తిలక్ రోడ్, బొగ్గులకుంట, నయాబజార్ తదితర ప్రాంతాలు సుల్తాన్‌బజార్ ఫ్యూజ్ కాల్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఫ్యూజ్ కాల్ ఆఫీస్ నెంబర్ 94906 19830 నెంబర్‌లో ఫిర్యాదు చేయాలి. అదే విధంగా ఏడీఈ 94408 12948, ఏఈ 94408 12966, సీబీడీ ఏడీఈ 94408 12948 ఫోన్ నంబర్లలో ఫిర్యాదు చేయాలి.

ఉస్మాన్‌గంజ్, ముక్తియార్‌గంజ్, అఫ్జల్‌గంజ్, మహబూబ్ గంజ్, రిసా లా అబ్దుల్లా, జాంబాగ్, పూల మార్కెట్, ట్రూప్‌బజార్ తదితర ప్రాంతా లు ట్రూప్‌బజార్ ఫ్యూజ్ కాల్ ఆఫీస్‌కు వస్తాయి. ఆయా ప్రాంతాలలో విద్యు త్ సరఫరా నిలిచిపోతే ఫ్యూజ్ కాల్ ఆఫీస్ నెంబర్ 94906 1983 2, ఏడీఈ 94408 12948, ఏఈ 94408 12967, సీబీడీ ఏడీఈ 94408 12948 నంబర్‌లకు ఫిర్యాదు చేయాలి.

నింబోలి అడ్డ, తక్కి జాలి, చాదర్‌ఘాట్, ఇసామియా బజార్, ఉస్మాన్‌షాహి, అఫ్జల్‌గంజ్, బసేరా హోటల్ తదితర ప్రాంతాల్లో పుత్లిబౌలీ ఫ్యూ జ్ కాల్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఫ్యూజ్ కాల్ ఆఫీస్ 94906 19834, ఏడీఈ 94408 12948, ఏఈ 94408 14321, సీబీడీ ఏడీఈ 94408 12948 నంబర్‌లలో ఫిర్యాదు చేయాలి.

అఫ్జల్‌గంజ్ బస్‌స్టాప్, అఫ్జల్‌గంజ్ అపోజిట్ దర్గా, గోల్ మసీద్, సీనా హోటల్, చగన్‌లాల్ స్వీట్ హౌజ్, బేగంబజార్, లక్ష్మి మాత ఆలయం, కోల్సావాడీ, నర్సరీ, ఉస్మానియా ఎస్ఎస్ డెంటల్ కళాశాల తదితర ప్రాం తాలు పీల్‌ఖానా ఫ్యూజ్ కాల్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఫ్యూజ్ కాల్ ఆఫీస్ 94906 19836, ఏడీఈ 94408 12930, ఏఈ 94408 12968, సీబీడీ ఏడీఈ 9440 8 12948 నంబర్‌లలో ఫిర్యాదు చేయాలి.

జుమ్మెరాత్‌బజార్, ఊంట్‌వాడీ, కోఫియా నాకా, బేదర్‌వాడీ, దాల్‌మం డీ, బేగంబజార్, ఛత్రి, చాక్నావాడీ, పాన్‌మండీ తదితర ప్రాంతాలు చుడీబజార్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచి పోతే ఫ్యూజ్ కాల్ ఆఫీస్ 94906 19838, ఏడీఈ 94408 12930, ఏఈ 94408 12970, సీబీడీ ఏడీఈ 94408129 48 నంబర్‌లలో ఫిర్యాదు చేయాలి.

(Dwaraka) https://t.me/telugudailynews

(Dwaraka) https://t.me/telugudailynews

పేదల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

మహేశ్వరంలో హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి

మహేశ్వరం, డిసెంబర్ 30: పేదింటి ఆడబిడ్డలకు పెళ్లికి ఖర్చులకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.75 వేలు అందజేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి మహేశ్వరం మండలంలోని గ్రామాల 27 మంది లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అనుకూలంగా అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నందున ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహేశ్వరం మండలంలో ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద పేదింటి ఆడబిడ్డలకు 75 వేల చొప్పున 254మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీలో రూ.1,29,54,000లు అందాయన్నారు. శనివారం 27 మంది లబ్ధిదారులకు రూ.16లక్షల 50 వేలు అందించామని చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్, వచ్చే వానాకాలం, యాసంగి సాగులకు ఎకరాకు రైతుకు 8 వేలు అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతున్నా కాంగ్రెస్ వారు కళ్లుండి కబోదిలా ఆలోచిస్తున్నారని విమర్శించారు.

మహేశ్వరంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ..

హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులు ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించారని, మీరూ ఆస్థాయికి ఎదిగేవారున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మహేశ్వరం మండల కేంద్రంలోని బీసీ, ఎస్సీ, తుక్కుగూడలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ మరియు ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉలన్ దుప్పట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ శీతాకాలంలోనే తాను డిల్లీ వెళ్లాను. కానీ స్వేటర్ తీసుకెళ్లలేకపోయాను. దీంతో చలి తీవ్రతకు తట్టుకోలేకపోయాను. ఇదే సమయంలో హాస్టల్ విద్యార్థులు ఎంత ఇబ్బంధులు పడుతున్నారోనని అనిపించి ఉలన్ దుప్పట్లను పంచాలని నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. మీలాంటి పేద విద్యార్థులను ఆదుకోవడానికి ప్రభుత్వం కూడ ముందస్తుగానే దుప్పట్లను అందించినా తనవంతు సహాయంగా సామాజికంగా ఆదుకుంటున్నానని చెప్పారు. . ఈకార్యక్రమంలో ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ మండల కన్వీనర్ ఇమ్మడి ప్రవీణ్, జిల్లా గ్రంధాలయ చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ ఈశ్వర్‌నాయక్, మహేశ్వరం గ్రామ సర్పంచ్ ఆనందం, తహసీల్దార్ తెన్మోజి, బీసీ వెల్పేర్ అధికారి వెంకటేశ్వరి, వార్డెన్ విఠల్‌నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి మద్ది కరుణాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ శ్రీనివాస్, డైరెక్టర్లు సురేశ్, అశోక్, నాయకులు యాదయ్య, గంగపురం లక్ష్మినర్సింహ్మరెడ్డి, మోహన్‌రెడ్డి, సమీర్, రాఘవేందర్‌రెడ్డి, రమేశ్, నర్సింహ, నామినేటెడ్ సభ్యులు స్వయంప్రభ, మంద వినయ్, ఆవుల మహేశ్, ఎ.రమేశ్ తదితరులున్నారు.

మహిళా సంఘాలు స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలి : కమిషనర్ సాబేర్‌అలీ

మహిళా సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడుతున్న జల్‌పల్లి మున్సిపాలిటీ కమిషనర్ సాబేర్‌అలీ

పహాడీషరీఫ్, డిసెంబర్ 30: బాలాపూర్ మండల పరిధిలోని జిల్లెల్‌గూడ, మీర్‌పేట, బడంగ్‌పేట, జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో శనివారం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జల్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛసర్వేక్షణ్‌పై వివిధ మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేయకూడదన్నారు. అలా చేస్తే మల మూత్రాల మీద వాలిన ఈగలు, దోమలు ఇంట్లోని ఆహారపదార్థాల మీద వాలుతాయన్నారు. సర్వేక్షణ్ 2018లో భాగంగా జల్‌పల్లి పట్టణాన్ని స్వచ్ఛ జల్‌పల్లిగా తీర్చిదిద్దుకొనుటకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు వసంత, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరి, కౌన్సిలర్లు గుర్రం సాయికిరణ్‌రెడ్డి, జక్కిడి విష్ణువర్దన్‌రెడ్డి, ఏఈ రామ్మోహన్, కిష్టయ్య, జల్‌పల్లి మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ బాధ్యుడు విజేయందర్, షాహీన్‌నగర్ టీఆర్ఎస్ నాయకుడు మజర్ అలీ, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ..

రాష్ట్రోపాధ్యాయ సంఘం టీఎస్ మహేశ్వరం మండలశాఖ 2018 నూతన క్యాలెండర్లను శనివారం తుక్కుగూడలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఎంపీపీ పెంటమల్ల స్నేహసురేశ్ హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాలెండర్ ప్రకారంగా ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహించాలన్నారు. 2018 సంవత్సరం అంతా సుఖసంతోషాలతో గడువాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, పరమేశ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కసిరెడ్డిపురుషోత్తమరెడ్డి, అధ్యక్షప్రధానకార్యదర్శులు యాదయ్య, జోయల్‌కుమార్, ఉపాధ్యాయులు సుదర్శన్‌రెడ్డి, వేంకటేశ్వర్లు ఉన్నారు. **(మహేశ్వరం)**

ఓటరు జాబితాలో పేర్లు తొలగించారని తహసీల్దార్‌కు ఫిర్యాదు

నాయబ్ తహసీల్దార్ యశ్వంత్‌కు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

కందుకూరు, డిసెంబర్ 30 : బేగంపేట్ గ్రామంలో ఓటరు లిస్టు నుంచి చాలా మంది పేర్లను తొలగించారని, ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన పలువురు యువకులు అధికారులను ఆశ్రయించారు. ఓటరు సవరణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అంగన్‌వాడీ, వీఆర్‌ఓలు, పంచాయతీల కార్యదర్శులకు ట్యాబ్‌లు ఇచ్చి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి ఎక్కడి ఓటర్లను అక్కడే నమోదు చేసి లేని పక్షంలో తొలగించాలని అధికారులు సూచించగా, వీరు మాత్రం ఇంటి వద్దే అన్నీ కానిచ్చారు. దీంతో పలు గ్రామాల్లో లేని ఓటర్లను తొలగించకుండా ఉన్న ఓట్లను తొలగించారు. మృతి చెందిన వారి ఓట్లను అలానే ఉంచారు. దీంతో గ్రామంలో వాస్తవంగా ఉన్న పేర్లను తొలగించడంతో తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని తమ ఓట్లు లేవని ఆందోళన చెందారు. బేగంపేట్ గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో పొరపాట్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఆ గ్రామానికి చెందిన యువకులు జ్ఞానేశ్వర్, మహేశ్, శ్రీకాంత్, జగన్ నాయబ్ తహసీల్దారు ఊటు యశ్వంత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామానికి కేటాయించిన బీఎల్‌వోలు గ్రామంలో ఇంటింటికి రాకుండా 1,400మంది ఓటర్లు ఉండగా 1,100మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఇందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. గ్రామంలో ఓటర్ల సంఖ్య పెరుగాలి కానీ తగ్గడం సమంజసం కాదని పేర్కొన్నారు. గ్రామానికి ఎలాంటి సంబంధ లేకున్న వారి ఓటర్లను నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామంలో రీ సర్వే చేయించి న్యాయం చేయాలని వారు కోరారు. నాయబ్ తహసిల్దార్ యశ్వంత్ మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి ప్రస్తుతానికి గ్రామంలో రీ సర్వే చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు.

అంకితభావంతో పనిచేసినప్పుడే గుర్తింపు

కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి

గంగాధర్‌రెడ్డిని సన్మానిస్తున్న కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి

ఆర్కేపురం, డిసెంబర్ 30 : విధి నిర్వహణ పట్ల అంకితభావంతో పనిచేసినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి అన్నారు. తూర్పు జోనల్ కమిషన్‌గా పదవీ విరమణ పొందిన బీ.వీ.గంగాధర్‌రెడ్డికి శనివారం సరూర్‌నగర్ డివిజన్ వార్డు కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు సేవాభావంతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. డివిజన్‌లోని సమస్యలను తీర్చడంలో గంగాధర్‌రెడ్డి ముఖ్యభూమిక పోషించారిన ఆమె అన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులను ప్రజలు ఎప్పటికి గుర్తించుకుంటారని పేర్కొన్నారు.

'రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారు'

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం సమావేశంలో మాట్లాడుతున్న మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట,డిసెంబర్30(నమస్తే తెలంగాణ): ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాన మంత్రి మోదీ భయపడుతున్నారని మాజీ హోం శాఖమంత్రి సబితాంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట నగర పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆశంగారి మంజుల కుమార్ అధ్యక్షతలో శనివారం మహిళా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డిని, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరల శారదను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి మహిళలు కంకణ బద్దులై పనిచేయాలని ఆమె పిలుపు నిచ్చారు. అన్ని రంగాలలో మహిళలు రాణించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభోవం తీసుకరావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షురాలు శారద, ప్రధాన కార్యదర్శి లావణ్య బీరప్ప, పారిజాతానర్సింహరెడ్డి, కౌన్సిలర్స్ మమతసుదర్శన్‌రెడ్డి, స్వప్నాజంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రన్నావెంకట్‌రెడ్డి, కవితారాంరెడ్డి, శారద, మహేశ్వరీ జైయింద్, మంజులాకుమార్, దండుగణేష్, మీణ, రంగారెడ్డి బీసీసెల్ అధ్యుడు నరేందర్‌గౌడ్, నాయకులు హన్మంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, గోవర్ధర్‌రెడ్డి, సంజీవ, బొర్ర మాదవరెడ్డి తదితరులున్నారు.

మల్కాజిగిరి

ntnews.com nthyd.com

(Dwaraka) https://t.me/telugudailynews

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి

మల్కాజిగిరి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్‌బాగ్‌లోని బృందావన్ గార్డెన్‌లో శనివారం మల్కాజిగిరి బ్రాహ్మణ సంఘం, గ్లోబల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా, ఉచిత వైద్య శిబిరం, వివిధ ఉత్పత్తుల స్టాల్స్‌ను వేణుగోపాలచారి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం వివిధ కంపెనీలు ముందుకు వచ్చి జాబ్‌మేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. బ్రాహ్మణుల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మేడ్చల్ జిల్లా బ్రాహ్మణ సంఘం మహిళ అధ్యక్షురాలు ఓరుగంటి నాగకుమారి మాట్లాడుతూ బ్రాహ్మణులకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్గించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు సేవలు అందించేందుకు మల్కాజిగిరిలో బ్రాహ్మణ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రచారం చేసేందుకు కమిటీలను నియమించినట్లు నాగకుమారి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్స్‌ను వేణుగోపాలచారి, ఓరుగంటి నాగకుమారి, మల్లాది చంద్రమౌళిలు సందర్శించారు. ఉచిత వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జాబ్ మేళాను స్టార్ హైల్త్, ఇంటలినెట్ గ్లోబల్, స్విగ్గీ కంపెనీలు నిర్వహించాయి. ఈకార్యక్రమంలో లక్ష్మీకాంత్, రాంబాబు, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

ఆనంద్‌బాగ్‌లోని బృందావన్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్, వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న వేణుగోపాలచారి, నాగకుమారి

వేంకటేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు

ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కనకారెడ్డి తదితరులు

అల్వాల్, డిసెంబర్30: సుప్రసిద్ధ అల్వాల్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం సుఖసంతోషాలతో గడిపిన ప్రజలు రానున్న నూతన సంవత్సరంలో సైతం ఎలాంటి ఆపదలు రాకుండా ప్రజలు సంతోషంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి

శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి

మినీట్యాంక్ బండ్‌పై క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి

మల్కాజిగిరి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ సఫిల్‌గూడ మినీట్యాంక్ బండ్‌పై లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో తయారు చేసిన క్యాలండర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. లాఫింగ్ క్లబ్ సభ్యులను స్పీకర్ అభినందించారు. మినీట్యాంక్ బండ్ అభివృద్ధికి సహాయం అందిస్తానన్నారు. కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటచారి, బద్దం పరశురాంరెడ్డి, వైవీరావు, కొమరయ్య, ప్రవీణ్, మురళి, అంజనేయులు, ఆశోక్, లక్ష్మి, సూజాత, రమణమ్మ, రాధమ్మ, వసుంధర పాల్గొన్నారు.

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి: ఎంపీ మల్లారెడ్డి

విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న ఎంపీ మల్లారెడ్డి

గౌతంనగర్, డిసెంబర్ 30: విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. మల్కాజిగిరి సర్కిల్ మధుసూదన్‌నగర్‌లోని సెయింట్ మార్టిన్ హై స్కూల్‌లో ఆదివారం స్కూల్ 18వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశ కీలకమని, పటుదలతో చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. విద్యార్థులు చదువతోపాటు క్రీడా స్ఫూర్తి ఉండాలని తెలిపారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిదాలంటే కేవలం ఉపాధ్యాయులతోనే సాధ్యమని తెలిపారు. విద్యార్థుల ఎదుగుదల టీచర్లపై ఉందని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. నిర్వహించిన సంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు హైదరాబాద్‌జోన్ కస్టమ్ డిప్యూటీ కమిషనర్ ఎన్.ప్రియాంక, ఐపీఎస్ విద్యాసాగర్ నాయుడు, బోర్డు సభ్యులు అధ్యక్షులు ఎం.లక్ష్మణ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జి.దుర్గయ్యాయాదవ్, సెక్రటరీ సిహెచ్ మహేందర్‌రెడ్డి, కోషాధికారి జీ నర్సింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎం. రాజశేఖర్‌రెడ్డి, జి.చంద్రశేఖర్‌యాదవ్, జి.రాజశేఖర్‌యాదవ్, జి.జైకృష్ణ, ప్రిన్సిపాల్ మాల శెనయ్ పర్కాల్ తదితరులు పాల్గొన్నారు.

అల్వాల్ నూతన ఎస్సైగా నిరంజన్

నిరంజన్, ఎస్సై

అల్వాల్, డిసెంబర్ 30: ఇటీవల నిజామాబాద్ జిల్లా దర్పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఎస్సై నీరుకొండ నిరంజన్ శనివారం అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతో శాంతిభద్రతల నిర్వహణలో నిబద్దతతో ఉంటానని అన్నారు.

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

యూజీడీ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి

శ్రీసత్యసాయిఎన్‌క్లేవ్‌లో పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి

వినాయక్‌నగర్, డిసెంబర్ 30: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి అన్నారు. శనివారం ఉదయం అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ శ్రీసత్యసాయి ఎన్‌క్లేవ్‌లో రూ.40లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, కార్పొరేటర్ సబితకిశోర్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డును ఆధునిక టెక్నాలజీతో వైట్ ట్యాపింగ్ రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.98లక్షలు మంజూరు చేసిందని అన్నారు. నీటి అవసరాలు తీర్చడానికి రూ.190కోట్లతో పైపులైన్ పనులు కాలనీల్లో వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. వెస్ట్ వెంకటాపురంలో చిన్నగా ఉన్న బ్రిడ్జిని విస్తరించడానికి రూ.1.30కోట్లతో పనులను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ లక్ష్మి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అనిల్‌కిశోర్, నర్సయ్య, పెద్దిబట్ల, రాఘవేందర్, సుదేష్, గంగిరెడ్డి, విజయకుమార్, కోటిలింగం, రఘునాథ్, శివ, మీననాయుడు, అర్చన, రాజేష్‌గౌడ్(కన్న), ప్రభాకర్, ముత్యాలు, నాగిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, భిక్షపతి, వేణు, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

అల్వాల్, డిసెంబర్ 30: అల్వాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సింక్రో సర్వ్ గ్లోబల్ సొలుషన్స్ ఆధ్వర్యంలో స్థాపించిన ప్రధాన మంత్రి కౌశల్ మోడల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా 18-35 ఏండ్లలోపు యువతకు ఉచిత నైపుణ్య శిక్షణకై దరఖాస్తులు కోరుతున్నారు. శిక్షణతోపాటు ఎక్కడైన ఉద్యోగం చేసుకునేందుకు సర్టిఫికెట్,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధి ఇనుకొండ కృష్ణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హార్డ్వేర్, నెట్వర్కింగ్, సోలార్, బీపీఓ, డేటాఎంట్రీ, లాజిస్టిక్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. రెండు నెలల పాటు సాగే ఈ శిక్షణకు పది పాస్ నుంచి ఇంటర్,డిగ్రీ, ఐ.టి.ఐ తదితర విద్యార్హత కల్గిన వారు జనవరి 2వ తారీకు లోపు అల్వాల్ మెయిన్ రోడ్డులో గల శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 99851 09661-91000 64574లో తెలుసుకోగలరని కోరారు.

పదవీ విరమణ పొందిన ఏఎస్సై శ్రీధర్‌రావు

శ్రీధర్‌రావు, ఏఎస్సై

అల్వాల్, డిసెంబర్ 30: అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహించిన శ్రీధర్‌రావు శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ 34 సంవత్సరాలు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిజాయితీగల పోలీసుగా విధులు నిర్వహించిన శ్రీధర్‌రావు అభినందనీయుడని తెలిపారు. ఆయన శేషజీవితం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడుపాలని ఆకాంక్షించారు. అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడుకోలు తెలిపారు.



కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణం

అమీర్‌పేట్ జీహెచ్ఎంసీ మైదానంలో శనివారం రాత్రి శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీ వాసవీ ఆర్యవైశ్య సంఘం అమీర్‌పేట్ ఆధ్వర్యంలో జరిగి ఈ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అమీర్‌పేట్ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకను వైఖానస ఆగమ పండితులు శ్రీశ్రీశ్రీ పరాంకుశం వెంకట సీతారామాచార్యుల పర్యవేక్షణలో ఆయన శిష్య బృందం వైభవోపేతంగా నిర్వహించింది.

–అమీర్‌పేట, నమస్తే తెలంగాణ

అంధ విద్యార్థులకు అన్నదానం, నోట్‌పుస్తకాల పంపిణీ

ప్రముఖ సంఘ సంస్కర్త ధనిరెడ్డి నర్సింహారెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో శ్రీవార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం చేయడంతో పాటు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవనార్ అంధుల పాఠశాల వ్యవస్థాపకులు సాయిబాబాగౌడ్, జ్యోతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

–బేగంపేట

బీకేగూడలోని ఉదయ్‌భారతి కమ్యూనిటీ హాలులో సనత్‌నగర్ డివిజన్ వార్డు కమిటీ సమావేశం జరిగింది. కార్పొరేటర్ కోలన్ లక్ష్మీరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డివిజన్‌లో పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 10 ఏ డీఎంసీ శ్రీనివాస్, జలమండలి డీజీఎం శ్రీనివాస్, జలమండలి మేనేజర్ వంశీకృష్ణ, ఏఈ సరిత, పారిశుద్ధ్య విభాగం సూపర్‌వైజర్ దేవేందర్‌తో పాటు వార్డు కమిటీ సభ్యులు షమీ, నరేందర్, పురుమాని మల్లారెడ్డి, అనంత్‌రెడ్డి, పుష్పలత, సబితతో పాటు టీఆర్ఎస్ నాయకులు కోలన్ బాల్‌రెడ్డి, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

–అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ

జీతాలు చెల్లించేలా కాంట్రాక్ట్ సంస్థలు చర్యలు తీసుకోవాలి

సమావేశంలో సెక్యూరిటీ కార్మికులు

గాంధీ దవాఖాన, డిసెంబర్ 30: సెక్యూరిటీ కార్మికుల వేతనాలను ప్రతి నెల సక్రమంగా చెల్లించేలా కాంట్రాక్ట్ సంస్థలు చర్యలు తీసుకోవాలని బీఎమ్మెస్ ప్రధాన కార్యదర్శి మంత్రి కళావతి అన్నారు. శనివారం సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా దవాఖానలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు నవీన్ గత కొద్దిరోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే నవీన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ..కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఎమ్మెస్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీయూనిట్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి గోపాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సురేష్, అచ్చయ్య, లావణ్య, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : దుబ్బాక కిషన్‌రావు

సంఘం హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న దుబ్బాక కిషన్‌రావు,సంఘం ప్రతినిధులు

బేగంపేట డిసెంబర్ 30 : సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘానికి చెందిన కొంతమంది సంఘం పేరును వినియోగించుకుంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సంఘం అధ్యక్షుడు దుబ్బాక కిషన్‌రావు హెచ్చరించారు. శనివానం సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘం హాల్‌లో ఆయన కార్యవర్గంతో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విశ్వకర్మ సంఘానికి మరోమారు ఎన్నికలు నిర్వహించినట్లు ప్రకటనలు ఇస్తూ విశకర్మలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని 2017-20 వరకు ప్రస్తుతం ఉన్న కార్యవర్గం కొనసాగుతుందని దీనికి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. సంఘ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్న సంతోష్‌కుమార్‌తో పాటు అతని అనుచరులను సంఘం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. 2009 సంవత్సరం నుంచి సంఘంను ఎంతో అభివృద్ధి చేస్తుంటే దీన్ని జీర్ణించుకోలేని కొంత మంది ఇలా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తాను అవకతవకలకు పాల్పడినట్లు మార్ఫింగ్ వీడియోలతో అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి మోసపూరిత మాటలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు నాగభూషణం, కటకం చక్రపాణి, వంగల రవీందర్, సంయుక్త కార్యదర్శి నరేందర్ శంకరచారి, కోశాధికారి వెంకటేశం భాస్కర్‌చారి,బోనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పదవీ విరమణ వీడ్కోలు

గాంధీ దవాఖానలోని గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాణి, అడ్మిన్‌స్ట్రేషన్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రవీందర్ శనివారం పదవీ విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ పాల్గొని పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ అనుపమ, ఉద్యోగులు ప్రభాకర్, శ్రావణ్‌కుమార్, అల్లాఉద్దీన్, శోభరాణి, భారతి లక్ష్మి, నాగలక్ష్మి, జనార్దన్, శ్రీనివాస్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

–గాంధీ దవాఖాన

క్యాలెండర్ ఆవిష్కరణ

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం క్యాలెండర్‌ను మంత్రి తలసాని శనివారం మారేడ్‌పల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ఈవో అన్నపూర్ణ, రాంగోపాల్ పేట కార్పొరేటర్ అరుణగౌడ్, దేవాలయం ధర్మకర్తలు పాల్గొన్నారు.

–బేగంపేట

మేరు సంఘం ఆధ్వర్యంలో..

సికింద్రాబాద్ మేరు సంఘం క్యాలెండర్‌ను శనివారం మంత్రి తలసాని మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ క్రమంలో మేరు సంఘం ప్రతినిధులు ఓదెల సత్యనారాయణ నేతృత్వంలో సంఘం ప్రతినిధులు పాడిశెట్టి నర్సింగరావు, యూత్ అధ్యక్షుడు అజయ్,రాజ్‌కుమార్, వెంకటేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

–బేగంపేట

మంత్రి తలసానికి సన్మానం

కుర్మ యాదవులకు ప్రభుత్వం కోకాపేటలో స్థలం కేటాయించి అందులో సీఎం కేసీఆర్ భవన నిర్మాణ పూజలు చేయడం, అందుకు సహకరించిన మంత్రి తలసానిని కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి చీర శ్రీకాంత్ శనివారం మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి పుష్ప గుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

–బేగంపేట

బల్కంపేట బాబు మాన్షన్ దగ్గర డ్రైనేజీ పొరుతున్న విషయాన్ని స్థానికులు కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి దృష్టికి తీసుకువచ్చా రు. ఈ మేరకు శనివారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఆమె పరిస్థితిని సమీక్షించి మినీ ఎయిర్‌టెక్ మెషన్‌తో మరమ్మతులు చేయించారు. స్థానిక నేతలు ఉన్నారు.

–అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ

(Dwaraka) https://t.me/telugudailynews

శేరిలింగంపల్లి

ntnews.com nthyd.com

రూ.3.5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- కొండాపూర్ డివిజన్ పరిధిలో రోడ్ల సమస్యకు చెక్
- శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గాంధీ

గఫూర్‌నగర్‌లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్‌లో సీసీ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్, డిసెంబర్ 30 : అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం కొండాపూర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా సుమారు మూడున్న కోట్ల వ్యయంతో డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేట్ షేక్ హమీద్ పటేల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, గత ప్రభుత్వాల హయాంలో సాధ్యం కానీ అనేక అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచి నీరు అందించేందుకు కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటున్న నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం సంతోషకరంగా ఉందన్నారు. కుల, మత, ప్రాంతాల తారతమ్యాలు లేకుండా అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటుగా డివిజన్ పరిధిలోని పలు కాలనీలో పర్యటించి అక్కడి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ సుదర్శన్, డీఈ కిష్టప్ప, ఏఈ శ్రీనివాస్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, కృష్ణ, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, వార్డు కమిటీ సభ్యులు రక్తపు జంగంగౌడ్, నర్సింహాసాగర్, రూపా, గౌరీ, నాయకులు సంజీవరెడ్డి, రాజు యాదవ్, శ్రీకాంత్, శ్రీనివాస్, శ్రీనివాస్ చౌదరి, నర్సింహాగౌడ్, తిరుపతి, గణపతి, భాస్కర్‌రెడ్డి, లక్ష్మి, నారాయణ, రవిశంకర్, రమేష్, శ్రీనివాస్, శ్రీధర్, శ్రవణ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మూడున్నర కోట్లతో అభివృద్ధి పనులు..

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ డివిజన్‌లో ఆదివారం డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు. ప్రేమ్‌నగర్ క్రాంతి వనంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు వరద నీటి ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కోటి నలభై రెం డు లక్షల వ్యయంతో వరద నీటి కాలువ (స్ట్రోమ్ వాటర్ డ్రైన్) నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో ఆదివారం శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా గౌతమీ ఎ న్క్లేవ్‌లో రూ.15లక్షలతో సీసీ రోడ్డు పనులకు, శ్రీరామ్‌నగర్, పోలీసు బెటాలియన్ మెయిన్ రోడ్, సీసీ బీటీ రో డ్డు పనుల పునరుద్ధరణకు రూ.36 లక్షలు, కొండాపూర్‌లో పాడైన సీసీ రోడ్ల పునరుద్ధరణకు రూ.49.90 లక్షలతో, మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో రూ.12.80 లక్షలతో, గఫూర్‌నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.49.90 లక్షలతో పనులను చేపట్టేందుకు గాను శంకుస్థాపనలను చేయడం జరిగింది.

బీటీరోడ్డు మరమ్మతు పనుల పరిశీలన

బీటీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ నవతారెడ్డి

చందానగర్ (నమస్తే తెలంగాణ): చందానగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్ రూ.5 లక్షలతో కొనసాగుతున్న బీటీ రోడ్డు మరమ్మతు పనులను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, సుధాకర్, నీలకంఠరెడ్డి, పోచయ్య, కృష్ణారెడ్డి, ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి

కార్పొరేటర్‌కు శిల్పాఎన్‌క్లేవ్ ఫ్యార్చ్యున్‌నెస్ట్ వాసుల వినతి

ఫ్యార్చ్యున్ నెస్ట్ వాసులతో సమావేశమైన కార్పొరేటర్ నవతారెడ్డి

చందానగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్పా ఎన్‌క్లేవ్ ఫార్చ్యున్ నెస్ట్ అపార్ట్‌మెంట్ వాసులతో కార్పొరేటర్ అల్పాహారం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను అపార్ట్‌మెంట్ వాసులు కార్పొరేటర్ నవతారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా శిల్పా ఎన్‌క్లేవ్ ముఖద్వారం వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, గౌతమీనగర్‌లో వారాంతపు సంత నాడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన నవతారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వాసుతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్, ఆనంద్, ప్రేమ్‌కుమార్, రవి, తేజ, చైతన్య, రాజేష్, రామ్, గాంధీ, మధుసూదన్, ఏడుకొండలు, అమరావతి, గీతా, ప్రసాద్, రమణకుమారి, కృష్ణారెడ్డి, చందర్‌రావు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐలు శ్రీనివాస్, సైదులుకు సీఐలుగా పదోన్నతి

టంగుటూరి శ్రీనివాస్

సైదులు

చందానగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : చందానగర్ పోలీస్‌స్టేషన్‌లోని ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఇన్‌స్పెక్టర్లుగా పదొన్నతి లభించింది. 2007కు చెందిన ఎస్‌ఐలు టంగుటూరి శ్రీనివాస్, సైదులు గత కొంత కాలంగా చందానగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల ప్రకారం పదోన్నతి పొందిన ఎస్‌ఐల జాబితా విడుదల చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్, సైదులుకు పదోన్నతితో పాటు సైబరాబద్ కమిషనరేట్ పరిధిలో విధులు కొనసాగించే అవకాశం లభించింది. ఇంకా ఏ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించాలనేది సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా నిర్ణయించాల్సి ఉంది. కాగా చందానగర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు, తోటి ఎస్‌ఐలు, స్టేషన్ సిబ్బంది శ్రీనివాస్, సైదులులకు లభించిన పదోన్నతి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

మయూరీనగర్‌లో పర్యటించిన కార్పొరేటర్

కార్పొరేటర్ రమేష్‌కు వినతిపత్రం అందజేస్తున్న మయూరీనగర్ వాసులు

చందానగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్‌లో శనివారం స్థానిక కార్పొరేటర్ మేకా రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు స్థానికంగా నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సాయివిహార్ కేదారీనగర్ అపార్ట్‌మెంట్ దారిలో రాకపోకలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు కార్పొరేటర్‌కు వినతి పత్రం అందజేశారు. దీంతో ఆ రహదారిని పరిశీలించిన మేకా రమేష్ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమేశ్వర్‌రెడ్డి, ప్రసాద్, శోభన్, సతీష్, నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్సీ

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తదితరులు

దుండిగల్, డిసెంబర్ 30(నమస్తేతెలంగాణ) : అపన్నులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. శనివారం శంభీపూర్‌లోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 5గురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. జీడిమెట్లకు చెందిన శ్రీధర్‌కు రూ.41వేల500లు, బాచుపల్లికి చెందిన హలీమాకు రూ.60వేలు, మల్లంపేటకు చెందిన కే.శ్యామ్‌కు రూ.35వేలు, బహదూర్‌పల్లికి చెందిన క్రిష్ణారావుకు రూ.55వేలు, శామీర్‌పేటకు చెందిన శిల్పకు రూ.60వేలు మొత్తంగా రూ.2లక్షల51వేల500ల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిరుపేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఆగం పాండుముదిరాజ్, మైసిగారి శ్రీనివాస్, నేతలు నాగరాజుయాదవ్, లక్ష్మారెడ్డితో పాటు లబ్ధిదారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

రెండు ఏండ్లు పూర్తైన సందర్భంగా ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్లు....

రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీగా పదవీబాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును శనివారం కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.సందర్భంగా ఎమ్మెల్సీని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాసేవనే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు మరెన్నో ఉన్నత పదవులు అదిరోహించాలని ఆకాంక్షించారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ,కొలుకుల జగన్, మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజుయాదవ్, మాజీ కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, నేతలు గోవింద్‌రెడ్డి,బాలక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

కుత్బుల్లాపూర్ ఎంపీడీవో అరుణ పదవీ విరమణ సన్మాన సభ

కార్యక్రమానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఎంపీడీవో అరుణ దంపతులను సత్కరిస్తున్న ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎంపీపీ తదితరులు

దుండిగల్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : కుత్బుల్లాపూర్ ఎంపీడీవోగా అరుణ అందించిన సేవలు ఇతర అధికారులకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు. 2013 నవంబర్ నుంచి ఉమ్మడి కుత్బుల్లాపూర్ మండల పరిషత్ అధికారి(ఎంపీడీవో)గా పనిచేసిన అరుణ శనివారం పదవీవిరమణ పొందారు.సందర్భంగా బహదూర్‌పల్లిలోని మేకల వెంకటేశం ఫంక్షన్‌హాల్లో ఏర్పాటు చేసిన పదవీవిరమణ సన్మానసభకు ఎంపీ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా స్థానిక ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డిలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా అరుణ,గోవింద్‌రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎంపీడీవోగా అరుణ అందించిన సేవలు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. పదవీ విరమణ అనంతరం అరుణ సంపూర్ణ ఆయురారోగ్యాలతో శాంతియుత వాతావరణంలో కుటుంబసభ్యులతో సంతోషంగా జీవించాలని అభిలాషించారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సన్న కవితాశ్రీశైలంయాదవ్‌లతో పాటు టీజీవో అధ్యక్షురాలు మమత, జడ్పీసీఈవో రాజేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీకాంత్‌రెడ్డి, గండిమైసమ్మ-దుండిగల్, బాచుపల్లి మండలాల తహసీల్దార్లు మల్లయ్య, పద్మజ, కుత్బుల్లాపూర్ ఇన్‌చార్జ్ ఎంపీడీవో దేవసహాయం, ఈవోపీఆర్ అండ్ ఆర్డీ జ్యోతిరెడ్డి,ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్రరావు, వినయ్‌కుమార్‌లు, ప్రధాన కార్యదర్శి విజయప్పా, మినీస్టీరియల్ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రూపేందర్‌రెడ్డి, ఈవోపీఆర్ అండ్ ఆర్డీల అధ్యక్షుడు రంగాచారి, పంచాయతీ సెక్రెటరీల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డిలతో పాటు మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, వివిధ గ్రామాల పంచాయతీల సెక్రెటరీలు, బిల్‌కలెక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దుండిగల్,బాచుపల్లి పీఎస్‌లలో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలకు సీఐలు గా పదోన్నతి

ఎస్సై పవన్

ఎస్సై కిరణ్‌కుమార్

ఎస్సై రమేష్

దుండిగల్, డిసెంబర్30(నమస్తేతెలంగాణ): దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో కొంతకాలంగా ఎస్సైలుగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.పవన్, బీ.కిరణ్‌కుమార్, బీ.రమేష్‌లకు పదోన్నతి లభించింది. రాష్ట్రంలోని బ్యాచ్‌కు చెందిన 231 మంది ఎస్సైలకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భా గంగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు సంవత్సరాలుగా సబ్‌ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న పవన్, కిరణ్‌కుమార్, రమేష్‌లకు సీఐలుగా ప్రమోషన్ లభించింది. దుండిగల్ పీఎస్‌లో సీనియర్ ఎస్సైగా పనిచేస్తున్న పవన్‌ను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం కిరణ్‌కుమార్‌ను సీఐడీ ఇన్‌స్పెక్టర్‌గా, రమేష్‌ను హైదరాబాద్ సిటీ ఇన్‌స్పెక్టరుగా నియమించింది. అదే విధంగా బాచుపల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నాగేంద్రబాబుకు సైతం ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి లభించింది. వీరితో పాటు దుండిగల్ పీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డిని ఏఎస్‌ఐగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఎస్సైలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

31న నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు

పేట్‌బషీరాబాద్ ఎస్‌హెచ్‌ఓ రవిచంద్ర

పేట్‌బషీరాబాద్, డిసెంబర్ 30 : పాత సంవత్సరానికి శుభ పలుకుతూ..కొత్త సంవత్సరం(2018)కి స్వాగతం పలికేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక వేడుకల నిర్వాహకులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ) రవిచంద్ర హెచ్చరించారు. శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో వేడుకల నిర్వహణకు ధోలారిధని, జీబీఆర్ క్లబ్ నుంచి మాత్రమే దరఖాస్తులు రగా అనుమతులు ఇచ్చామన్నారు. సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా విడుదల చేసిన నియమ, నిబంధనలను నిర్వాహకులు తప్పకుండా పాటించాలన్నారు. నిబంధనలు కింది విధంగా ఉన్నాయి.

* రాత్రి గం.8 లనుంచి ఉదయం ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి.
*ఎంట్రీ టికెట్‌లో ఎంత మంది ఉంటే అందరికే లోపలికి వెళ్లాలి. భార్య భర్తలను చెప్పి ఇతరులను తీసుకురావద్దు.
* జూదంతో పాటు ఇతర గేమ్స్‌నిషేధం. డీజేను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించొద్దు. కేవలం పరిమితమైనవి మాత్రమే ఉపయోగించాలి.
* అశ్లీలత ప్రదర్శనలు చేయొద్దు. అనుమతితోనే మద్యం. మద్యం సేవించి మహిళల పట్ల అసభ్యకరప్రవర్తన చేయొద్దు.
* పేలుడు పదార్థాలు(క్రాకర్స్) ఇతరాత్ర ఉపయోగం నిషేధం
* మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు వేడుకలకు పూర్తిగా వీడియో తీయించాలి.
* అగ్నిమాపక, విద్యుత్ నిబంధనలు తప్పనిసరి.
* సీసీ కెమెరాలతో పాటు డిటెక్టర్స్ ఏర్పాటు చేయాలి
* హాజరయ్యే వారందరికి ఇబ్బందులు కలుగకుండా మూత్రశాలలు, ఇతర ఏర్పాట్లు
* గన్స్, వెపన్స్, రైఫిల్, పిస్తోల్, రివాల్వర్‌లకు లైసెన్సు లున్నా తీసుకురావద్దు.
* లోపలికి వచ్చి వెళ్లే దాకా ప్రజలకు నిర్వాహకులే సెక్యూరిటీ. ఇందుక ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. తనిఖీ చేయకుండా వాహనాల ప్రవేశం లేదు.
* పార్కింగ్‌కు సరైన స్థలం అందుబాటులో ఉండాలి. నిబంధనలు పాటించకుంటే సెక్షన్ 133 ప్రకారం చర్యలు తీసుకుంటారు.

నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి : కొలన్ హన్మంత్‌రెడ్డి

కొలన్ హన్మంత్‌రెడ్డి వినతి పత్రం అందజేస్తున్న నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

దుండిగల్, డిసెంబర్30 (నమస్తేతెలంగాణ) : అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గం నాయీబ్రాహ్మణ సేవాసంఘం, నాయీబ్రాహ్మణ రిజర్వేషన్ పోరాట సమితి నూతన కార్యవర్గం సభ్యులు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పేద మధ్యతరగతి నాయీబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతి పత్రం ద్వారా కోరారు. అదే విధంగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితంగా పరిష్కరించేందుకు తనవంతు సహాయ సహకారలను ఎల్లప్పుడూ అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రమేష్ నాయీ, రేనయ్య నాయీ, సతీష్ నాయీ, మాదాడి క్రిష్ణారెడ్డి, హన్మంతరావు నాయీ, ఆంజనేయులు నాయీ, రాములు నాయీ, గణేష్ నాయీ, బాలక్రిష్ణ నాయీ, శ్రీనివాస్ నాయీలు పాల్గొన్నారు.

సైన్స్ ఎక్స్‌పోకు విశేష స్పందన

విద్యార్థులు రూపొందించిన నమూనాలను తిలకిస్తున్న అతిథులు

దుండిగల్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామ పరిధిలోని రవీంద్రభారతి స్కూల్లో శనివారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన(సైన్షియా2017)కు విశేష స్పందన లభించింది. ఈకార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బి.భారతిలక్‌పతినాయక్ (ఐఏఎస్), జేఎన్‌టీయూ ప్రొఫెసర్ కే.వెంకటేశ్వరరావు, ఉస్మానియా ప్రొఫెసర్ డా.గంగరాజులు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు తయారు చేసిన బైసైకిల్ వాషింగ్‌విషన్, మేకిన్ ఇండియా, ఎస్కలేటర్, అన్‌మాన్డ్‌రైల్వేగేటు, హైడ్రోఫోనిక్స్ తదితర నమూనాలను తిలకించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలు వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని తెలిపారు. శాస్త్రీయ పరిజ్ఞానంపై అవగాహనం పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు నూతన పరిశోధనల వైపు దృష్టిసారించే అవకాశముందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, డీన్ శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

నాగరాజు మృతదేహం.... (ఫైల్‌ఫొటో)

పేట్‌బషీరాబాద్, డిసెంబర్ 30 : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కిష్టాసాగర్ గ్రామానికి చెందిన కుప్పల నాగరాజు(23) తల్లి మల్లవ్వ సోదరుడు హరిప్రసాద్, భార్య పుష్పతో కలిసి నగరానికి వలస వచ్చాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని భాగ్యలక్ష్మికాలనీలో ఉండే నాగరాజు దినసరి కూలీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి గ 8 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే ఇటీవల కుటుంబంలో మనస్పర్థలు వస్తున్నాయి. మనోవేధనకు గురైన నాగరాజు శనివారం సాయంత్రం ఇంట్లోకి వెళ్లిన నాగరాజు తలుపులు పెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

(Dwaraka) https://t.me/telugudailynews

అభివృద్ధి పనులకు నిధుల వరద

2017 ముషీరాబాద్ రౌండప్

పెండింగ్ పనులకు మోక్షం- కొత్త పథకాలు, అభివృద్ధి పనులకు శ్రీకారం

హుస్సేన్‌సాగర్ నాలాను మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నప్పటి దృశ్యం(పాతఫొటో)

ముషీరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ముషీరాబాద్ నియోజకవర్గంలో గత ఏడాది కాలంగా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణకు తోడు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతుండటంతో గత యేడాది కంటె రెట్టింపు స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు 2017లో మోక్షం లభించింది. కొత్త రాష్ట్రం, కొత్త ప్రజాప్రతినిధులు ఎంపికైన తొలినాళ్లలో అభివృద్ధి పనులు చేపట్టడంతో కొంత జాప్యం జరిగినప్పటికీ గత రెండేళ్లుగా అభివృద్ధి వేగం పుంజుకుంది.గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా కార్పొరేటర్లు వాటిని ప్రజల్లో తీసుకువెళ్లడం సఫలీకృతమవుతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వ పథకాలను పేదలకు చేరవేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్‌లు వంటి పథకాలను అర్హులైన వారికి అందేలా స్థానిక ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణ దిశగా చేపట్టిన సీసీ కెమెరాల ఏర్పాటు, చౌరస్తాల విస్తరణ, మెట్రో కారిడార్ నిర్మాణం వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్‌నగర్, ముషీరాబాద్ చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్ తొలగించి యూటర్న్ ఏర్పాటు చేయడం, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వీఎస్టీ చౌరస్తా విస్తరణ, లంబాడితండా, సాయిచరణ్ కాలనీల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవడం, షీ టాయిలెట్స్, హరితహారం, అడిక్‌మెట్ ప్రభుత్వ పాఠశాలకు తరగతి గదుల నిర్మాణ పనుల ప్రారంభం వంటి అభివృద్ధి పనులు 2017 సంవత్సరంలో హైలేట్‌గా నిలిచాయి. 2017 సంవత్సరంలో అభివృద్ధి, హామీలు, రాజకీయ సమీకరణలపై ముషీరాబాద్ నియోజకవర్గం నమస్తే తెలంగాణ రౌండప్..... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముషీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్, కార్పొరేటర్లు నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మరో వైపు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతోపాటు పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేశారు. హుస్సేన్‌సాగర్ నాలాకు ఇరువైపులా ప్రహరీ, కమ్యూనిటీహాళ్లు, చిక్కడపల్లిలో మోడల్ మార్కెట్, సర్కిల్ కార్యాలయం నిర్మాణం వంటి పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటితోపాటు దాదాపు8 ఐదు కోట్ల వ్యయంతో ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు మున్సిపల్ డివిజన్‌లలో డ్రైనేజీ, మంచినీటి పైపులైన్‌లు, రోడ్డు, కమ్యూనిటీహాల్, పాఠశాల తరగతి గదుల నిర్మాణం, వీఎస్టీ కూడలి విస్తరణ, వరద నీటి పైపులైన్‌లు, నాగమయ్యకుంటలో అంగన్‌వాడీ కేంద్రం, రాంనగర్ డివిజన్ మోడల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి పనులకు శ్రీకారం చుట్టారు.

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన షీ టాయిలెట్ (ఫైల్)

పెండింగ్ పనులకు మోక్షం....

నియోజకవర్గంలో పెండింగ్ పనులకు ఇటీవల మోక్షం లభించింది. రోడ్లు, పైపులైన్‌లు, కమ్యూనిటీహాల్స్, క్రీడా భవనాలు వంటి పనులు ఊపందుకున్నాయి.

ఇటీవల పూర్తి చేసిన పనులు..

★ అడిక్‌మెట్ డివిజన్ పోచమ్మ బస్తీ మైదానం, ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్, భరత్‌నగర్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులు
★ ముషీరాబాద్ చౌస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్‌నగర్ చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించి యూటర్న్ విధానం అమలుతో ట్రాఫిక్ జామ్ సమస్యకు పరిష్కారం
★ నారాయణగూడ-క్రాస్‌రోడ్-ముషీరాబాద్ మార్గంలో మెట్రో నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోవడం.
★ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వీఎస్టీ కూడలి విస్తరణ పనులు,
★ తుది దశకు చేరుకున్న పార్శిగుట్ట ఈడబ్ల్యూస్ క్వార్టర్స్‌లో మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం,
కట్టంబావి అంబేద్కర్ కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులు
★ బాగ్‌లింగంపల్లి లంబాడి తండా, సాయిచరణ్ కాలనీల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
★ సిటీ సెంట్రల్ గ్రంథాలయం ఆధునీకరణ కోసం రూ 5 కోట్లు మంజూరు, కవాడిగూడ రోటరీ కాలనీలో రూ 10లతో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులు

కొనసాగుతున్న పనులు

★ నియోజకవర్గంలోని పలు ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్ల, కమ్యూనిటీహాళ్ల నిర్మాణం
★ బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ, అధికారికంగా పర్వదినాల నిర్వహణ

ఎక్సైజ్ శాఖలో సమగ్ర సమాచార బదలాయింపు కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ట్యాబ్‌ను ఆ శాఖ అధికారులు శనివారం ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నాగేందర్ అందచేశారు. ప్రతి మద్యం దుకాణం యొక్క క్రయ విక్రయాలు, ఫిర్యాదుల సమాచారాన్ని ఈ ట్యాబ్‌లో పొందుపర్చనున్నట్లు తెలిపిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ప్రతి అంశం ఆన్‌లైన్‌లో నమోదవుతుందన్నారు.-ముషీరాబాద్

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

బస్తీవాసులకు ఎమ్మెల్యే సూచన

బషీర్‌బాగ్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదారబాద్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ మేరకు శనివారం భోలక్‌పూర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్, కవాడిగూడ ప్రధాన రోడ్డు జీహెచ్‌ఎంసీ పార్కు వద్ద రూ. 5లక్షలతో నిర్మించిన 'గౌరవ గృహం' ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ నియోజక వర్గంలోని పేదలు నివసించే ప్రాంతాల్లో వృద్ధులు, పాదచారుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో గౌరవ గృహాలను నిర్మించి, ఆ గృహాన్ని నడిపించేందుకు ఒక కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని, అందుయ్యో ఖర్చు ప్రభుత్వం రూ. 12వేలు చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్-15 డీఎంసీ కృష్ణ శేఖర్, భోలక్‌పూర్ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ అఖిల్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ డీఈ నామ్యానాయక్, ఏఈ తిరుపతి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

'గౌరవ గృహాన్ని' ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్

'బీసీలు ఐక్యంగా ఉండాలి'

రాంనగర్: బీసీలు ఐక్యతగా ఉంటే సమస్యలు వెంటనే పరిష్కారానికి మార్గం లభిస్తోందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మాదేశి రాజేందర్ అన్నారు. సరూర్‌నగర్‌లో శనివారం తెలంగాణ బీసీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి మహాగర్జనకు మాదేశి రాజేందర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లారు.ఈ ర్యాలీని సంఘం రాష్ట్ర కార్యదర్శి నామల సంతోష్ కుమార్ ప్రారంభించారు.అనంతరం మాదేశి రాజేందర్ మాట్లాడుతూ బీసీ కులాలన్ని ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ఉద్యమంకు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ర్యాలీగా తరలివెళ్తున్న బీసీ నాయకులు

సమన్వయంతో అధికారులు పనిచేయాలి

అడిక్‌మెట్, ముషీరాబాద్ డివిజన్‌లలో పాదయాత్రలో ఎమ్మెల్యే

రామాలయం ఎదురు వీధిలో
రోడ్డు తీరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మణ్

ముషీరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయలోపాన్ని సహించేది లేదని ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ అధికారులను హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే సదరు అధికారి తీరును ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి అడిక్‌మెట్, ముషీరాబాద్ డివిజన్‌లలో పర్యటించారు. ముషీరాబాద్ డివిజన్ రామాలయం వీధి, అడిక్‌మెట్ డివిజన్‌లోని గణేష్ నగర్, లలితానగర్, లక్ష్మమ్మ పార్కు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన రామాలయం ఎదురు వీధిలో డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాలా ప్రహరీ, కంచె నిర్మాణం కలుషిత నీటి సమస్యలను పరిష్కరించాల్సిందిగా సూచించారు. నిలిచిపోయిన రోడ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ బి.కృష్ణశేఖర్, ఈఈ లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఈఈ నామ్యానాయక్, జలమండలి డిజిఎం శ్రీధర్‌రెడ్డి, మేనేజర్ హకీం, బీజేపీ నాయకులు మాధవ్, దీన్‌దయాల్ రెడ్డి, బొట్టు శ్రీనివాస్, జగదీష్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నేత శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఎ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉన్నికోట బస్తీలో కార్పొరేటర్ పర్యటన

బస్తీలో స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ లాస్యనందిత

కవాడిగూడ, డిసెంబర్ 30: కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఉన్నికోట బస్తీలో వాడుకలోలేని వాటర్ ట్యాంక్, బస్తీలో డ్రైనేజీ సమస్యలను పరిశీలిచాలని కోరుతూ బస్తీవాసుల ఆహ్వానం మేరకు శనివారం డివిజన్ కార్పొరేటర్ లాస్యనందిత ఉన్నికోటలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. స్థానిక ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని బస్తీలో డ్రైనేజీ, కలుషిత మంచి నీటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వల్లాల శ్యాంయాదవ్, ప్రధాన కార్యదర్శి రాజేష్, నాయకులు హరి, వార్డు కమిటీ మెంబర్లు సతీష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

ముషీరాబాద్ ఎస్సై సుధాకర్‌కు సీఐగా పదోన్నతి

దోమలగూడ: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పరిపాలన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌కు సీఐగా పదోన్నతి లభించింది.2007 బ్యాచ్‌కు చెందిన 231 ఎస్సైలకు సీఐగా పదోన్నతి కల్పిస్తూ శనివారం పోలీస్ ఉన్నతధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఇటీవల కాలంలో తిరుమలగిరి ట్రాఫిక్ నుంచి బదిలీపై వచ్చిన సుధాకర్ సీఐగా పదోన్నతి పొందారు.పదోన్నతి వచ్చిన వారికి త్వరలో పోస్టింగ్ కల్పించనునట్లు ఓ పోలీస్ ఉన్నతధికారి తెలిపారు.

(Dwaraka) https://t.me/telugudailynews

న్యూ ఇయర్ వేడుకల్లో..

హద్దు దాటితే చర్యలు తప్పవు

- తాగి నడిపితే జైలుకే..
- ఈవెంట్ సంస్థలు నిబంధనలు అతిక్రమించొద్దు
- నార్త్ జోన్ డీసీపీ బడుగుల సుమతి

కంటోన్మెంట్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఉత్తరం మండలం పోలీస్ ఉప కమీషనర్ బడుగుల సుమతి అన్నారు. వేడుకల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి జనవరి ఒకటిన తెల్లవారు జాము వరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు డీసీపీ సుమతి తన కార్యాలయంలో 'నమస్తే తెలంగాణ' ప్రతినిధితో మాట్లాడారు. గతేడాది మాదిరిగానే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిఘాను బలోపేతం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జీరో యాక్సిడెంట్ కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో ఎవరైనా వెకిలి చేష్టలకు పాల్పడినా.. మద్యం తాగి వాహనాలు నడిపినా, యువతలను వేధించినా, బైక్ రేసింగ్‌లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిబంధనల మేరకే..

కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైన హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు, ఈవెంట్ సంస్థలు పోలీసు శాఖ నిర్దేశించిన నిబంధనలను పాటించాలన్నారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించేవారు ముందుగానే అనుమతి పొందాలని, ప్రస్తుతానికి 11 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ప్రైవేటు సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అశ్లీల, అసభ్యకరమైన నృత్యాలు ప్రదర్శించరాదన్నారు. 45 డెసిబుల్స్‌కు సౌండ్ స్థాయి మించొద్దని, వేడుకల ప్రదేశాలలో బాణసంచా, మారణాయుధాలు వాడరాదన్నారు. అసరమైన మేరకే సందర్శకులకు పాసులు, కూపన్లు, టిక్కెట్లను జారీ చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలి.ఎక్సైజ్ నిబంధనల మేరకే మద్యం సరఫరా చేయాలి. మైనర్లకు మద్యం విక్రయించరాదని సూచించారు. అలాంటి మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాగి వాహనాలు నడపొద్దు..

న్యూ వేడుకల సందర్భంగా తాగి వాహనాలు నడపొద్దు. మద్యం మత్తులో ఉన్నవారిని సురక్షితంగా గమ్యం చేర్చే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాలని, ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సుమతి సూచించారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఇందులో భాగంగా స్టాటిక్, మొబైల్, డెకాయ్ పేరిట బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఒకటవ తేదీ తెల్లవారు జాము ఐదు గంటల వరకు తనఖీలు నిర్వహిస్తారని, వారితోపాటు లా అండ్ అర్డర్ పోలీసులు సైతం తాగి నడిపిన వారిపై ఈసారి కేసులు నమోదు చేస్తారని తెలిపారు.

గంజాయి, బంగారు ఆభరణాల రికవరీ ఫుల్

- దొంగతనాలు జరిగే ప్రాంతాలు, రైళ్లలో నిఘా ముమ్మరం
- దొంగల ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు

మారేడ్‌పల్లి, డిసెంబర్ 30: ప్రయాణికులకు భద్రతను కల్పిస్తూ.. రైళ్లలో, స్టేషన్లలో నేరాల నియంత్రణ పై రైల్వే పోలీసు యంత్రాగం ప్రత్యేక దృష్టి సారించింది. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లతో పాటు, అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యుల పట్టుకొని నింధితుల వద్ద నుంచి ఈ సంవత్సరం బంగారు ఆభరణాలు, గంజాయిని భారీగా రికవరీ చేశారు. నేరాలు సంఖ్య పెరిగినప్పటికీ.. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి నింధితులను పట్టుకోవడంలో, రికవరీ చేయడంతో రైల్వే పోలీసులు సక్సెస్ అయ్యారు. 2017 సంవత్సరంలో నమోదు అయిన కేసులు, బంగారం, వెండి, నగదు రికవరీ, నింధితుల వివరాలను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జి. అశోక్ కుమార్ పత్రికా ప్రకటనలో విడుదల చేశారు.

సికింద్రాబాద్ జిల్లా రైల్వే పోలీస్ పరిధిలో 2016లో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, ఇతరాత్ర కేసులు 984 నమోదు కాగా, 409 కేసులు బదిలీ కాగా, 575 కేసుల్లో.. 265ను పోలీసులు చేధించారు. 2017లో 977 కేసులు నమోదు కాగా.. 323 కేసులు బదిలీ చేయగా, 652 కేసుల్లో 232 కేసుల్లో నింధితులను పట్టుకున్నారు. 2016లో 121 మంది చిన్నారులు రైల్వే పోలీసులు చేరదీయగా, ఇందులో 101 మంది బాలురు, 20 మంది బాలికలు ఉన్నారు. 2017లో 212 చిన్నారులను చేరదీయగా, 185 మంది బాలురు, 27 మంది బాలికలను రైల్వే పోలీసులు చేరదీశారు. హ్యూమన్ ట్రాఫిక్‌కింగ్ కేసుల్లో 2016లో నిల్ ఉండగా, 2017లో 6 కేసులు నమోదు కాగా 12 మంది అరెస్టు చేసి 18 మందిని విముక్తి చేశారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఎలాంటి పత్రాలు, బిల్లులు లేకుండా పోలీసులు పట్టుబడినవి.. 2016లో బంగారు ఆభరణాలు 4784.083 గ్రాములు, సిల్వర్ 180.774 కేజీలు, నగదు రూ. 28,20,300 నగదు, కాగా 2017లో.. బంగారు ఆభరణాలు 8637.4 గ్రాములు, సిల్వర్ 202.231 కేజీలు, నగదు రూ.1,34,13410. 2016లో రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులపై 17 కేసులు నమోదు కాగా 10 కేసుల్లో 25 మంది నింధితులను పట్టుకోగా, 635 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2017లో 58 కేసులు నమోదు కాగా ఇందులో 45 కేసుల్లో 119 మంది నింధితులను అరెస్టు చేయగా, 2351.514 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2016 లో ఆక్సిడెంటల్ డెత్ కేసులు 889 నమోదు కాగా, ఇందులో 575 మందిని గుర్తించగా, 314 మంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులు గుర్తించారు. సూసైడ్ కేసుల్లో 447 నమోదు కాగా, 379 మందిని గుర్తించగా, 68 మందిని గుర్తుతెలియని వారిగా కేసులు నమోదు చేశారు. 2017 సంవత్సరంలో 694 ఆక్సిడెంటల్ డేత్ కేసులు నమోదు కాగా, 471 మందిని గుర్తించగా, 223 మందిని గుర్తుతెలియని వ్యక్తులుగా కేసులు నమోదు శారు. 363 సూడైడ్ కేసులు నమోదు కాగా 291 కేసుల్లో మృతులను గుర్తించగా, 72 కేసుల్లో గుర్తు తెలియని వ్యక్తులగా కేసులు నమోదయ్యాయి. 2017లో రైళ్లలో ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగిలించిన షోలాపూర్, హర్యాన, పార్థి, రోబేరి గ్యాంగ్ సభ్యులను 54 కేసుల్లో 25 మంది నింధితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

జి. అశోక్‌కుమార్
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ

అన్నమయ్యపురంలో ఆకట్టుకున్న సంకీర్తనలు

మాదాపూర్, డిసెంబర్ 30 : అన్నమయ్యపురంలోని అన్నమాచార్య భావనావాహినిలో మృదంగం, వాయిద్యంతో సందర్శకులను ఆకట్టుకున్నారు. మాదాపూర్‌లోని అన్నమాచార్య భావనావాహినిలో మృందంగం, కంజీరాలతో అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి అలరించారు. ఇందులో శ్రీమన్నారయణ, వందేహం, ఎందరో మహానుభావులు, వినరోభాగ్యము అంటూ ఆలపించిన గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పీవీ రమణమూర్తి, శ్యాం సుందర్‌లు పాల్గొన్నారు.

సంకీర్తనలు ఆలపిస్తున్న కళాకారులు

రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌లో చోరీ

అల్మారాలోని రూ.2.80 లక్షల నగదు మాయం

సీతాఫల్‌మండి, డిసెంబర్30: రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌లో చోరీ జరిగింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ గాంధీ చౌక్ వద్ద ప్రశాంత్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 11గంటలకు ఎప్పటిలాగే టిఫిన్ సెంటర్‌ను మూసి వేశాడు. వర్కర్లు తమ గదులకు వెల్లగా, తాను ఆఫీస్ రూంలో పడుకున్నాడు. శనివారం ఉదయం 9గంటలకు ఆఫీస్‌లోని అల్మారా తెరిచి ఉండటాన్ని గమనించాడు. వెళ్ళి చూడగా అందులోని రూ.2.80 లక్షల నగదు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తున్న సురేష్ అనే వర్కర్ కనిపించడంలేదని, అతని ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తున్నదని అన్నారు. అతనిపై తమకు అనుమానం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నామని, సురేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు.

'నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి'

చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ కావేటి శ్రీనివాసులు

సీతాఫల్‌మండి డిసెంబర్30: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని చిలకలగూడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం రాత్రి చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఎస్ఐలతో కలసి మాట్లాడారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని, త్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపకూడదని, వాహనాలను నిర్లక్ష్యంగా, అతివేగంగా నడపరాదని సూచించారు. డీజేలకు అనుమతి లేదన్నారు. బార్, వైన్‌షాపుల యజమానులు నిబంధనలు పాటించాలని, మైనర్లకు మద్యం అమ్మరాదని, ఆయా షాపుల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహారశైలి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడేకంటే ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు పెట్రోకార్లు, మరో నాలుగు బ్లూకోట్స్‌లతో పాటు ప్రత్యేక బృందాలతో ముమ్మర గస్తీ ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఐలు, సిబ్బందితో 24 గంటల పాటు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు కోరారు. కార్యక్రమంలో ఎస్ఐలు వీరబాబు, రాజేష్, రాజశేఖర్, సుధాకర్, వెంకట్‌రెడ్డి, వరుణ్‌కాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

తప్పుడు ప్రచారం మానుకోవాలి

ఎమ్మెల్యే సాయన్నకు వినతిపత్రం అందజేస్తున్న సాయిబాబ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

బొల్లారం, డిసెంబర్ 30: సాయిబాబ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే సాయన్ననుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబ నగర్‌వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల నుంచి యువజన సంఘ సభ్యులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ విషయమై ఎలాంటి అవతవకలకు పాల్పడలేదని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే సాయన్నకు వివరించారు. ఏదైనా అవకతవకలకు పాల్పడితే విచారణకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సంపత్, కమిటీ సభ్యులు జగన్, శ్రీను, బాలస్వామి, కొండన్న, నారిమణ్ తదితరులు పాల్గొన్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

యువతి అదృశ్యం

అల్వాల్, డిసెంబర్30 : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓయువతి కనిపించకుండా పోయిన సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్. లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్ వెంకటపురం దినకరనగర్ చెందిన దేవరాజ్ (54) కూతురు స్నేహ (25) గృహిణి గత నెలక్రితం వివాహం అయింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా తల్లి దండ్రులవద్దకు వచ్చిన స్నేహ ఇనెల 29 ఉదయం 10:30 గంటలకు బయటకు వెళ్ళివస్తానని అమ్మకు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు దీంతో తల్లిదండ్రులు రైల్వేస్టేషన్, బస్‌స్టాప్‌లు బంధువులు స్నేహితులవద్ద వెతికిన ఆచూకీ లభించక పోవడంతో శనివారం తండ్రి దేవరాజ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

శృంగేరి శంకరమఠంలో ప్రత్యేక పూజలు

నేరేడ్‌మెట్, డిసెంబర్ 30: సైనిక్‌పురి శృంగేరి శంకరమఠంలో జనవరి 2న పౌర్ణమిని పురష్కరించుకొని ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమార్చనలను అత్యంత వైభంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికారి పండరీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ సామవేదం షణ్ముఖశర్మ గారిచే ప్రవచనం ఉంటుందని తెలిపారు. భక్తులకు పూజా సామాగ్రి ఉచితంగా అందజేస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరనినిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి జంటనగరాలతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తు లు అధిక సంఖ్యలో హాజరుకానున్నందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు

వినాయక్‌నగర్, డిసెంబర్ 30: గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. శనివారం ఉదయం వినాయక్‌నగర్ డివిజన్ శ్రీసాయినగర్, అంబేద్కర్‌నగర్, కాకతీయనగర్ కాలనీలలో మంచి నీటి కనెక్షన్‌ల కోసం రోడ్లను తవ్వి ఇంటింటికి నల్లా కనెక్షన్‌లు ఇచ్చారు. మూడు కాలనీలలో దాదాపు ఎనిమిది వందల నల్లా కనెక్షన్‌లు ఇచ్చారు. అయితే రోడ్లు అన్ని గుంతలు కావడంతో గత కొంతకాలంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నల్లా కనెక్షన్ పనులు పూర్తికావడంతో గుంతలు పడిన రోడ్లకు యుద్ధప్రాతిపదికన బీటీ రోడ్డును వేస్తున్నారు. రోడ్ల మరమ్మతు పనులను మల్కాజిగిరి సర్కిల్ ఏఈ స్వరూప, వర్క్ ఇన్‌స్పెక్టర్ సాగర్ పనులను పర్యవేక్షిస్తున్నారు.

రజకులను ఎస్సీలో చేర్చాలి

తెలంగాణ చాకలి ఎస్సీ పోరాట సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి

ఓల్డ్ సఫిల్‌గూడలో పాదయాత్రలో పాల్గొన్న చాలకలి ఎస్సీ పోరాట సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, కిరణ్‌కుమార్ తదితరులు

గౌతంనగర్ ,డిసెంబర్ 30: రజకులు వెనుకబడి ఉన్నారని ప్రభత్వం ఎస్సీలుగా గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర చాకలి ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు కే.శ్రీలక్ష్మి పేర్కొన్నారు. చాకలి ఎస్సీ పోరాట సమితి ఆధ్వర్యంలో 182రోజులుగా పాదయాత్ర చేసి శనివారం మౌలాలి,భరత్‌నగర్, వినాయకనగర్,నేరేడ్‌మెట్, సాయినాథపురం, ఓల్డ్ సఫిల్‌గూడ ప్రాంతాలలో తిరుగుతూ రజక కుటుంబాలను కలిసారు. తెలంగాణ రాష్ట్ర రజక సంఘం యువజన అధ్యక్షులు,టీఆర్ఎస్ నాయకులు పి.కిరణ్‌కుమార్ ఆమె స్వాగతం పలికారు. అనంతరం సఫిల్‌గూడలో సమావేశం నిర్వహించారు. చాకలి కులం ఆర్థికంగా, విద్య,రాజకీయ పరంగా వెనుకబడి ఉందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే బీసీలకు గుర్తింపు వచ్చిందని అన్నారు. బీసీలుగా ఉన్న రజకులను ఎస్సీలుగా మార్చాలని శ్రీలక్ష్మి కోరారు. నేడు ట్యాంక్ బండ్‌లో జరిగే రజక బంధువులు సమావేశానికి తరలి రావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో రమేష్, రాజేష్, బాలరాజు, నరేష్, శంకర్, చిన్న, రమేష్, వెంకటేష్, సతీష్,నాగరాజు పాల్గొన్నారు.

ఓటర్ల లిస్ట్‌లో తొలగించిన పేర్లను నమోదుచేయాలి

వినాయక్‌నగర్, డిసెంబర్ 30 : ఓటర్ల లిస్ట్‌లో తొలగించిన పేర్లను ఓటర్ లిస్ట్‌లో నమోదుచేయాలని శ్రీసాయినగర్ సంక్షేమ సంఘం సలహాదారు రంపె చంద్రమౌళి అన్నారు. శనివారం ఉదయం వినాయక్‌నగర్ డివిజన్ శ్రీసాయినగర్‌లో ఓటర్ లిస్ట్‌లో తొలగించిన వారి ఇండ్లను అంగన్ వాడీ ఉపాధ్యాయురాలు శిరీషా ఇంటింటికి తిరిగి సర్వే చేశారు. ఈ సందర్భంగా రంపె చంద్రమౌళి మాట్లాడుతూ ఉన్న వారి పేర్లను తొలగించడం సరికాదని అన్నారు. శ్రీసాయినగర్‌లో దాదాపు 400మంది ఓటర్లను తొలగించాలరని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఇంటింటికి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి అందరి పేర్లను నమోదుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.

భూగర్భడ్రైనేజీ పనులు ప్రారంభం

వెంకటేశ్వరనగర్‌లో భూగర్భడ్రైనేజీ పనులను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ ముంతాజ్‌ఫాతిమా

గౌతంనగర్, డిసెంబర్ 30: మౌలాలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను అంచలంచెలుగా పరిష్కరిస్తామని కార్పొరేటర్ ముంతాజ్‌ఫాతిమా పేర్కొన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో రూ. 15లక్షలతో భూగర్భడ్రైనేజీ పనులను కార్పొరేటర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం డివిజన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ పనులను చేపడుతున్నామని తెలిపారు. భరత్‌నగర్, మారుతినగర్‌లో ఉన్న ప్రధాన రోడ్ల పనులకు టెండర్లను పిలవడం జరిగిందని అన్నారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పనుల కోసం పుష్కలంగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. చందబాగ్‌లో భూగర్భడ్రైనేజీ పనులు నడుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, ఏఈ సృజన, డివిజన్ అధ్యక్షులు ఎం.భాగ్యనందరావు, వార్డు సభ్యులు విద్యారాణి, గాయత్రి, మసూద్, జోగు శ్రీనివాస్, కిరణ్, సందీప్, రిజ్వాన్, ఎస్‌కే.బాబా, సాదిక్, బలరాం, చందు, శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

'బార్‌కు అనుమతులు ఇవ్వవొద్దు'

వినాయక్‌నగర్ రైల్వే గేటు వద్ద గుట్టపైన అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న నాయకులు

వినాయక్‌నగర్, డిసెంబర్ 30: బార్‌కు అనుమతులు ఇవ్వవద్దని అరుణజ్యోతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల నరసింహ అన్నారు. శనివారం ఉదయం వినాయక్‌నగర్ డివిజన్‌లోని వినాయక్‌నగర్ రైల్వే గేట్ పక్కన పెద్ద గుట్టపైన డా అంబేద్కర్, బాబూ జగ్జివన్‌రామ్‌ల విగ్రహాలను ప్రతిష్టించనున్న ప్రాంతంలో బార్‌కు అనుమతులు ఇవ్వవద్దని కోరుతు మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులకు వినతిపత్రం అందచేశారు.సందర్భంగా అధ్యక్షుడు బాల నరసింహ మాట్లాడుతూ గుట్టపైన14ఫీట్ల డా అంబేద్కర్, బాబు జగజీవన్‌రామ్ విగ్రహాలను ప్రతిష్టించనున్నామని అన్నారు. వీటికి దగ్గరలో జాతీయ మహానుబావుల గౌరవార్థం మద్యం దుఖానాలు, బార్‌కు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయి, డీఎన్ వెంకటేష్, రాజ్‌కుమార్, సూరి, రాజు, మధు, రాంచందర్ పాల్గొన్నారు.

'విద్యార్థి దశ నుంచే పరిశోధనలు చేయడానికి ప్రయత్నించాలి'

దీన్‌దయల్‌నగర్‌లోని పాషా పబ్లిక్ స్కూల్‌లో సైన్స్‌ఫేర్‌ను పరిశీలిస్తున్న సీసీఎంబీ సైన్‌టిస్ట్ డా విజయభాస్కర్

వినాయక్‌నగర్, డిసెంబర్ 30: విద్యార్థి దశ నుంచే పరిశోధనలు చేయడానికి ప్రయత్నించాలని సీసీఎంబీ ప్రిన్సిపల్ సైన్‌టీస్ట్ డా విజయభాస్కర్ అన్నారు. శనివారం ఉదయం వినాయక్‌నగర్ డివిజన్ దీన్‌దయాల్ నగర్‌లోని పాషా పబ్లిక్ స్కూల్‌లో సైన్స్ ఫేర్‌కు ముఖ్యఅతిథిగా డా విజయభాస్కర్ హాజరైనారు. ఈ సందర్భంగా డా విజయభాస్కర్ మాట్లాడుతూ దేశ పురోగతిలో పరిశోధనలకు ముఖ్యపాత్ర ఉందని అన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పేంచుకోవాని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అసదుల్లా పాషా, నిరీక్షన్, టీఆర్ఎస్ నాయకుడు బద్దం పరశురాంరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

'టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం'

ఓల్డ్ సఫిల్‌గూడలో సమావేశంలో మాట్లాడుతున్న కురుమ సంఘం సభ్యులు

గౌతంనగర్, డిసెంబర్ 30: టీఆర్ఎస్ ప్రభుత్వం కురుమ గొల్లలకు అండగా ఉందని కురుమ సంఘం సభ్యులు పేర్కొన్నారు. శనివారం మౌలా లి డివిజన్ పరిధి ఓల్డ్ సఫిల్‌గూడలో మల్కాజిగిరి సర్కిల్ కురుమ సంఘం సభ్యులు సమావేం నిర్వహించారు. కోకాపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకురుమ సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని విజయవంత చేసిన కురుమ బంధువులకు 137డివిజన్ కురుమ సంఘం అధ్యక్షులు కానుగంటి పరందాములు, 138 డివిజన్ కురుమ సంఘం అధ్యక్షులు జోగు కుమారస్వామిలు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తోనే గొల్లకురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. కురుమల సంక్షేమానికి సీఎం నిరంతరం కష్టపడుతున్నారని, యెగ్గె మల్లేశంకు ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఎంతో సంతోషమని కురుమ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 137వ డివిజన్ కురుమ సంఘం ఉపాధ్యక్షులు మొటికె.చంద్రశేఖర్, యువజన నాయకులు ఆసర్ల శ్రీకాంత్, జోగు శ్రీనివాస్, మొటికె.రమేష్, కెవిడి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

'అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి'

బాగిరెడ్డికాలనీలో సీసీరోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ శ్రీదేవి

నేరేడ్‌మెట్, డిసెంబర్ 30: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణా లు పాటించాలని నేరేడ్‌మెట్ కార్పొరేటర్ కటికనేని శ్రీదేవి హన్మంతరావు అన్నారు. శనివారం యాప్రాల్ పరిధి బాగిరెడ్డినగర్‌లో నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను కార్పొరేటర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో అధికారులు డీఈ ప్రసాద్, వర్కు ఇన్‌స్పెక్టర్ అఫ్రోజ్, టీఆర్ఎస్ నాయుకులు శ్రీనివాస్, బాబురావు, మధుసూదన్‌రెడ్డి, గోకుల్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, కృష్ణారావు, రాంరెడ్డి, నరేష్, మోహన్, గిరిగౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మేడ్చల్ రూరల్ : మండల పరిధిలోని కండ్లకోయలో ఉన్న సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 10వ అల్యుమినీ మీట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అశోక్, దిలీప్, నరేశ్, మారుతి, శ్రీనివాస్, అధ్యాపకులు ముసిని వెంకటేశ్వర్లు, సురేశ్, వెంకటేశ్వర్లు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

'యువతపైనే దేశ భవిత'

మేడ్చల్ రూరల్ : యువతపైనే దేశ భవిత ఆధారపడి ఉందని, యువకులు అన్ని రంగాల్లో రాణించాలని సినీ హీరో తనీష్ పేర్కొన్నారు. మండల పరిధిలోని గౌడవెల్లి హితం కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న టెక్నో, కల్చరల్ ఫెస్ట్ శనివారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్‌లో రాణించాలంటే ఇంజినీరింగ్ చేరిన మొదటి సంవత్సరంలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని, ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా తనీష్ విద్యార్థులతో కలిసి డాన్స్ చేశారు. కాగా విద్యార్థులు సాంకేతిక ప్రదర్శనలు అబ్బురపర్చగా, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రామకృష్ణరాజు, డీన్ డేనియల్ ప్రభాకర్, డైరెక్టర్ చౌదరి, కన్వీనర్ పీవీఎన్ సాయి, చందు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం మండల పరిధిలోని తూంకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నర్రా భూపతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడప నవీన్, ప్రధాన కార్యదర్శి సురేందర్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, పీఈటీ సత్తిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. **–శామీర్‌పేట**

2017 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ 2018ని స్వాగతిస్తూ బోడుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని జేజీఆర్ పాఠశాలలో శనివారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. కేక్‌ను కట్‌చేసి మిఠాయిలను పంచిపెట్టారు.కార్యక్రమంలో జేజీఆర్ పాఠశాల కరస్పాండెంట్ జె. గంగరాజు, పాఠశాల ఇన్‌చార్జ్ విజయకుమారి, ఉపాధ్యాయులు రాము, భాస్కర్, నళిని, హేమ, గిరిజ, లక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. **–బోడుప్పల్**

‘కవాడిగూడ గ్రంథాలయం అభివృద్ధికి చర్యలు’

కవాడిగూడ, డిసెంబర్ 30: కవాడిగూడ గ్రంథాలయాన్ని సమగ్రంగా అభివృద్ధిద్ది చేసే విధంగా చర్యలు తీసుకుంటామని గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ కె. ప్రసన్న తెలిపారు. ఈ మేరకు ఆమె స్థానిక నాయకులతో కలిసి శనివారం కవాడిగూడ డివిజన్‌లోని గ్రంథాలయాన్ని సందర్శించారు. కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గోల్కొండ రాజ్‌కుమార్, స్థానికులతో గ్రంథాలయ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల పై ఆమె చర్చించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ భవనంలో మరుగుదొడ్లకు వెంటనే పైప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలని, మొదటి అంతస్తులో బాత్‌రూమ్స్ నిర్మించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కొత్తగా కావల్సిన ర్యాక్‌లు, పుస్తకాలను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కటారం దినేష్, కల్వగోపి, సతీష్, శ్రీనివాస్, రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిబాబా, పి. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయంలో స్థానికులతో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ ప్రసన్న

‘ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలి’

సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వర్ రావు

బషీర్‌బాగ్, డిసెంబర్ 30: ఇంజినీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐడీఎస్‌ఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎ. సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆలిండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్‌ఓ) హైదరాబాద్ జిల్లా కమిటీ, సీబీఐటీ స్టూడెంట్స్ స్ట్రగుల్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇంజినీరింగ్ విద్యలో ఫీజుల పెంపు-విద్యా వ్యాపారీకరణ’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు విద్య పూర్తిగా వ్యాపారం అయ్యిందని ఆయన ఆరోపించారు. ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వర్ రావు, సీబీఐటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రామకృష్ణ, ఏఐడీఎస్‌ఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు జె. గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. తేజలు మాట్లాడుతూ విద్యా వ్యాపారీకరణను తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలోఏఐడీఎస్‌ఓ, సీబీఐటీ స్టూడెంట్స్ స్ట్రగుల్ కమిటీ సభ్యులు జానీగౌడ్, వెంకటేశ్, పూజిత్, స్వాతి, ప్రతిభ, కిరణ్, సృజన్, ఆంజనేయులు, విష్ణు, దీపక్, శ్రీకాంత్, జితేందర్, లావణ్య పాల్గొన్నారు.

‘బీసీ రుణాలను వెంటనే మంజూరు చేయాలి’

కాచిగూడ,డిసెంబర్ 30: పెండింగ్‌లో ఉన్న బీసీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఓబీసీ మోర్చా నగర అధ్యక్షుడు సి.వినోద్‌యాదవ్ కోరారు. ఓబీసీ మోర్చా ప్రతినిదులు వినోద్‌యాదవ్ ఆధ్వర్యంలో బీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో బీసీ కార్యాలయంలో సరియైన వసతులు లేక అస్తవ్యస్తంగా తయారైందన్నారు. హైదరాబాద్ జిల్లాకు మంజూరు చేసిన వేల మందిలో కొంత మందికి మాత్రమే రుణాలను మంజూరు చేశారని, మిగతా అర్హులైన నిరుద్యోగులకు రుణాలను వెంటనే మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వంజరి లక్ష్మణ్‌రావు, వెంకటేష్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా నగర ప్రధాన కార్యదర్శి దశరథలక్ష్మీ, నరేందర్, మహేష్, కె.గోపి, మధుగౌడ్, యాదగిరి పాల్గొన్నారు.

ఎస్సై కోచింగ్ కోసం వచ్చి..యువకుడు అదృశ్యం

గోల్నాక, డిసెంబర్ 30: ఎస్సై కోచింగ్ కోసం నగరానికి వచ్చిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఏపీ.ఆనంద్‌కుమార్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కూసమంచి గ్రామానికి చెందిన అప్పగని కృష్ణ.. కుమారుడు ఏ.గోపీనాథ్ (22).. డిగ్రీవరకు చదివి ఇటీవలే అంబర్‌పేట తిరుమలనగర్‌లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటూ నగరంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఎస్సై ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్నాడు. కాగా ఈనెల 22 నుంచి అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అతని తండ్రి కృష్ణ శనివారం అంబర్‌పేటకు వచ్చాడు. తన కుమారుడి గురించి ఆరా తీయగా వారం రోజుల క్రితమే గది ఖాళీ చేసి వెళ్లి పోయాడని ఇంటి యజమాని తెలపడంతో ఆందోళన చెందిన బాధితుడి తండ్రి కృష్ణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గోపీనాథ్ (ఫైల్)

సేవా రంగాల్లో రాణించిన వారికి సూర్యచంద్ర అవార్డులు

బషీర్‌బాగ్, డిసెంబర్ 30: పలు సేవా రంగాల్లో రాణించి ఉత్తమ అవార్డులందుకోవడం అభినందనీయమని ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ ద్వానా శాస్త్రీ అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సూర్యచంద్ర సాంస్కృతిక, సామాజిక సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులు, పలు సేవా, సామజిక రంగాల్లో రాణించిన వారిని ఆయన శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ అవార్డులు అందుకున్నవారిలో బెస్ట్ జర్నలిస్టు అవార్డులు తీసుకున్నవారు దిలీప్ రెడ్డి(సాక్షి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్), ఏవివి ప్రసాద్, కే. బాబురావు(వార్త అసోసియేట్ ఎడిటర్), రత్నశ్రీ పురస్కార్ అవార్డు గ్రహీతలు రాధా ప్రశాంతి(సినీ ఆర్టిస్టు), నాట్య రత్న ఎన్. రవి కుమార్, బెస్ట్ టీచర్ రామలక్ష్మీలతో పాటు పలువురు జర్నలిస్టులు ఈ అవార్డులను అందుకున్నారు.

ఉత్తమ జర్నలిస్టులు, రత్నశ్రీ అవార్డు గ్రహీతలకు అవార్డులు అందజేస్తున్న డాక్టర్ ద్వానా శాస్త్రీ

హిమాయత్ నగర్ పేజ్ జూనియర్ కళాశాల స్పోర్ట్స్ మీట్ -2017 పోటీలను లోయర్‌ట్యాంక్ బండ్‌లోని ప్రభుత్వ వ్యాయామ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు క్రీడల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించి, ప్రోత్సాహక పత్రాలను, బహుమతులను అందించారు. -కవాడిగూడ

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంచేస్తున్న కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, యాదవ్ సంఘం నాయకులు బాలు యాదవ్

రాంనగర్,డిసెంబర్ 30: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం లభించడం జరిగిందని రాంనగర్ కార్పొరేటర్ వీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. యాదవ, కురుమ సంక్షేమ భవనంకు పది ఎకరాల భూమి టాయించినందుకుగాను భాగ్‌లింగంపల్లి యాదవ్ సంఘం అధ్యక్షులు ఎం బాలు యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాగ్‌లింగంపల్లి యాదవ సంఘం అధ్యక్షులు బాలు యాదవ్, నాయకులు కిరణ్ యాదవ్, శివకుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్, మహిపాల్ రెడ్డి, సిరిగిరి శ్యాంకుమార్, ఆర్ మొజస్ తదితరులు పాల్గొన్నారు.

వేడుకగా నటరాజపాద నృత్యార్చనోత్సవం

నృత్యం చేస్తున్న కళాకారులు

చిక్కడపల్లి,డిసెంబర్30:వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నటరాజపాద నృత్యార్చనోత్సవం పేరట శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాట్యం అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా కళాకారులు కూచిపూడి.భరతనాట్యం ప్రదర్శన అందరిని మయిమర్పించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ కళాకారులను పోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 70 మంది కళాకారులు తమ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.అనంతరం కళాకారులకు నాట్యం అవార్డుస్ ప్రదానం చేశారు.వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పైడి అంకయ్య మాట్లాడుతూ దేశ సంస్కృతి,సాంప్రదాయాలను పరిరక్షణ లక్ష్యాంగా తమ సంస్థ పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమలో నల్లా రాధా కృష్ణ, వేఫౌండేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ ,ప్రకాష్ పాల్గొన్నారు.

ఘనంగా శిల్ప ఆర్ట్ క్రియేషన్స్ రజతోత్సవం

చిక్కడపల్లి,డిసెంబర్30:శిల్ప ఆర్ట్ క్రియేషన్స్ రజతోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పలువురికి ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులు అందుకున్నవారిపై మరింత బాధ్యతను పెంచుతాయన్నారు.కే.రాజశేకర్ గుప్తా,నగేష్ గుప్తా,టీ.సంతోష షోభన్,చంద్ర శేఖర్ గుప్తా తదితరులకు కీర్తి పురస్కారాలు ప్రదానం చేశారు.సరస్వతి ఉపాసకులు దైవజ్ఞన శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి,కాచం ఫౌండేషన్ అధ్యక్షుడు కాచం సత్యనారాయణ,ఎ.విజయ్‌కుమార్,ఆకుల రమేష్ గౌడ్, ఫౌండేషన్ అధ్యక్షుడు కాపర్తి ప్రకాష్,జీ.శివ తదితరులు పాల్గొన్నారు.

అవార్డులు అందుకున్న వారితో రోశయ్య తదితరులు

బాగ్‌అంబర్‌పేట డీడీకాలనీలో గల బచ్‌పన్ ప్లేస్కూల్‌లో శనివారం నిర్వహించిన బచ్‌పన్ ఎక్స్‌పో ఆకట్టుకుంది. ఈ ఎక్స్‌పోను అకాడమిక్ డైరెక్టర్ కె.రూపారెడ్డి ప్రారంభించారు.-అంబర్‌పేట

10 సంచుల గుట్కాలు స్వాధీనం

ఇద్దరు వ్యక్తుల అరెస్ట్,2 ఆటో ట్రాలీలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

దోమలగూడ, డిసెంబర్ 30:నిషేధిత గుట్కలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గాంధీనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.గాంధీనగర్ పరిపాలన ఎస్సై శివ శంకర్ కథనం ప్రకారం సికింద్రాబాద్ సెకెండ్ బజార్‌కు చెందిన మనోజ్ సింగ్ (45), రవి కాంత్ సింగ్ అలియాస్ టింకు సింగ్(30),శుక్రవారం అర్ధరాత్రి రెండు ట్రాలీలో లక్ష యాబై వేల ప్యాకెట్లు పైగా ఉన్న 10 గుట్కా సంచులను గాంధీనగర్ న్యూ బోయిగూడలో ఉన్న గోదాములోకి తరలిస్తునట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఘటన స్థలానికి వెళ్ళి ఆకస్మిక దాడులు చేయగా, అక్కడి నుంచి 10 సంచుల్లో ఉన్న గుట్కా ప్యాకెట్లతో పాటు రెండు ఆటో ట్రాలీలు,మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.గుట్కాను తరలిస్తున్న ఆ ఇద్దరిపై 420, 272,273, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు

(Dwaraka) https://t.me/telugudailynews

కార్వాన్

ntnews.com nthyd.com

(Dwaraka) https://t.me/telugudailynews

తాళ్లగడ్డలోని మల్లన్న ఆలయంలో 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎస్. శంకర్‌యాదవ్‌తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

-కార్వాన్

బీజేవైఎం నగర కార్యవర్గ సభ్యుడిగా మహిపాల్

మహిపాల్ సాగర్‌కు నియామకపత్రం అందజేస్తున్న వినయ్

కార్వాన్, డిసెంబర్ 30 : బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం కల్పించడంతో పాటు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బీజేవైఎం నగర అధ్యక్షుడు వినయ్ పేర్కొన్నారు. గుడిమల్కాపూర్ డివిజన్ ఎస్‌బీఐ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో భోజగుట్టకు చెందిన మహిపాల్‌సాగర్‌ను బీజేవైఎం నగర కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిపాల్‌సాగర్ వినయ్‌తో పాటు దేవర కరుణాకర్, భుజేందర్, ముఖేష్ తదితర నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

జియాగూడ శాంతినగర్ శ్లోకా ది స్కూల్‌లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శనివారం చైర్మన్ బీట్ల శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్ బీట్ల శైలజలు పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సంగమేశ్వర్‌గుప్త, డైరెక్టర్ చింతల వీణా, ప్రిన్సిపాల్ చంద్రయ్య, ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- జియాగూడ

ప్రభుత్వ దవాఖానల ఫోన్ నెంబర్లు

ఉస్మానియా జనరల్ దవాఖాన	**040-24600146**
ఈఎన్టీ దవాఖాన కోఠి	**040- 24742321**
కింగ్‌కోఠి జిల్లా దవాఖాన	**040- 24753474**
సరోజినీదేవీ కంటి దవాఖాన మెహిదీపట్నం	**23317274**
ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన రెడ్‌హిల్స్	**23397000**
సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన	**24653422**
నీలోఫర్ చిన్నపిల్లల దవాఖాన రెడ్‌హిల్స్	**23307379**

రంగనాథ స్వామి ఆలయంలో ఘనంగా పూజలు

జియాగూడ, డిసెంబర్ 30 : జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠోత్సవములు, గోదా అమ్మ వారి ధనుర్మాస ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం రంగనాథ స్వామికి, గోదా అమ్మవారికి అభిషేకము, అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠోత్సములు ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషచార్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. టీఆర్‌ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఠా కూర్ జీవన్‌సింగ్, జియాగూడ డివిజన్ ఇన్‌చార్జి డీవీఎస్ రాజు, అధ్యక్షుడు బి. నరహరి చారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నగరంలోని నల్లకుంట ప్రాంతానికి చెందిన లలిత శ్రీ నృత్యనికేతన్ కళావేదికకు చెందిన కస్తూరి, చంద్రికలు కూచిపూడి నృత్యా ప్రదర్శన భక్తులను అలరించింది. రంనాథ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో కళా ప్రదర్శన ఇస్తున్నట్లు గురువు జాన్‌సిరామ్ పేర్కొన్నారు.

రంగనాథ స్వామి దేవాలయంలో బారులు తీరిన భక్తులు. కళాకారుల నృత్యాలు

శబరిమలైకి వెళ్లే రైళ్లలో.. రిజర్వేషన్లు ఫుల్

రిజర్వేషన్లు లభించక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

నాంపల్లి రిజర్వేషన్ కాంప్లెక్స్

అబిడ్స్, డిసెంబర్ 30 నమస్తే తెలంగాణ : డిసెంబర్ నుంచి జనవరి నెల వరకు అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు శబరిమలైలో అయ్యప్ప స్వామి దర్శనానికి తరలి వెళ్తారు. శబరిమలైకి వెళ్లడానికి నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ బయలు దేరుతుంది. శబరి ఎక్స్‌ప్రెస్ ద్వారా బయలు దేరేందుకు రిజర్వేషన్లు లభించక పోతుండడంతో అయ్యప్ప భక్తులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం రైల్వే శాఖ శబరిమలైకి అదనపు రైళ్లను నడపుతుంది.అయితే ప్రతి సంవత్సరం ఆరైళ్లలో కూడా రిజర్వేషన్లు లభించని పరిస్థితి నెలకొని ఉంటుంది. రెగ్యులర్ టికెట్‌లతో పాటు తత్కాల్ టికెట్ల వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. కొందరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నా టికెట్‌లు కొనుగోలు చేస్తున్నారు. ప్రయాణం తేదీ నాటికి బర్త్ లభించదా అని వారు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. నాంపల్లి రిజర్వేషన్ కార్యాలయంలో రిజర్వేషన్‌కు తరలి వస్తుండడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా టికెట్‌లను కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ప్రయాణికులు ఎంచుకుంటున్నారు.

తాత్కాల్ టికెట్‌లపై దృష్టి

శబరిమలైకి వెళ్లేందుకు రైళ్లలో రిజర్వేషన్లు లభ్యం కాక పోతుండడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే వారు తత్కాలిక టికెట్లపైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు తత్కాల్ టికెట్‌లను జారీ చేస్తారు. దీంతో ప్రయాణికులు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటర్లు తెరుస్తుండగా ముందుగా టికెట్‌లు పొందాలనే తాపత్రయంతో ఉదయం ఆరు గంటల నుంచే రిజర్వేషన్ కేంద్రాల వద్ద వేచి ఉంటున్నారు. తత్కాల్ టికెట్‌లు కొంత సమయంలోనే ఐపోతుండడంతో ముందుగా వెళ్లి టికెట్‌లు కొనుగోలు చేసేందుకు గాను ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉంటున్నారు.

ఇక్యూ కోసం ప్రయత్నాలు

రైళ్లలో రిజర్వేషన్ లభించని వారు వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్‌లను పొంది అత్యవసర కోటా క్రింద బెర్తులు పొందేందుకు పాటు పడుతున్నారు. అత్యవసర కోటా మంత్రులు, ఎంపీలు, రైల్వే బోర్డు సభ్యులకు కేటాయిస్తారు. కాగా వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్ పొందిన వారు ప్రయాణించే తేదీన అత్యవసర కోటా క్రింద మంత్రులు, ఎంపీలు, రైల్వే బోర్డు సభ్యుల సిఫారసు లెటర్‌లను సికింద్రాబాద్ రైల్ నిలయంలో వేస్తే వారికి బెర్తులు కేటాయిస్తారు. కాగా అత్యవసర కోటా క్రింద సీట్లను కేటాయించుకునేందుకు ప్రయాణికులు మంత్రులు, ఎంపీ కార్యాలయాల వద్ద సిఫారసు లెటర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆసిఫ్‌నగర్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని అధికారుల ఫోన్ నెంబర్లు

హోదా	**సెల్ నెంబర్**
డీఈ	9440812980

ఏసీ గార్డ్స్ సెక్షన్‌లో అధికారుల నెంబర్లు

హోదా	**ఫోన్**	**ఎమర్జెన్సీ నెంబర్**
ఏడీఈ	9440812995	9440812998
ఏసీగార్డ్స్ ఏఈ	9440813037	9490619786
విజయ్‌నగర్‌కాలనీ ఏఈ	9440813035	9490619788
ఆసిఫ్‌నగర్ ఏఈ	9440813036	9490619792

గోల్కొండ సబ్‌స్టేషన్ సెక్షన్...		ఎమర్జెన్సీ నెంబర్
గోల్కొండ ఏడీఈ	9440812996	
గోల్కొండ ఏఈ	9440813034	9490619782,83
షేక్‌పేట్ ఏఈ	9440816318	9490619794,95
లంగర్‌హౌస్‌ఏఈ	9440813041	9490619784,85

మెహిదీపట్నం సబ్‌స్టేషన్ సెక్షన్...		ఎమర్జెన్సీ నెంబర్
మెహిదీపట్నం ఏడీఈ	9440812997	
మాసాబ్‌ట్యాంక్ ఏఈ	9440813033	9490619790
రేతిబౌలి ఏఈ	9440813032	9490619780
మెహిదీపట్నం ఏఈ	9440813039	9490619796

-మెహదీపట్నం

పేలుళ్లతో ప్రమాదకరంగా రిజర్వాయర్..

కేసు నమోదు చేసిన పోలీసులు

రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శిస్తున్న ఏసీపీ అశోక్‌చక్రవర్తి, అధికారులు

మెహిదీపట్నం డిసెంబర్ 30 : రిజర్వాయర్ పక్కన 200 మీటర్ల వరకు నిర్మాణాలు జరపవద్దన్న నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ వ్యక్తులు తవ్వకాలు జరుపుతూ, బండరాళ్లను పగుల గొట్టడానికి పేలుళ్లు చేస్తుండటంతో మెహిదీపట్నం భోజగుట్ట రిజర్వాయర్ వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్ పక్కనే ఈ తతంగం జరుగుతుండటంతో జలమండలి అధికారులు ఫిర్యాదులు చేయడంతో శనివారం ఆసిఫ్‌నగర్ ఏసీపీ అశోక చక్రవర్తి,ఆసిఫ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ బంగారి ప్రకాష్ ఇక్కడ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. దీనిపై పేలుళ్లకు పాల్పడ్డ వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక్కడ సమీపంలో కింగ్ ప్యాలస్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం, ముస్తఫా హిల్స్ వారు తవ్వకాలు చేపట్టారు. వీరి వల్లనే భోజగుట్ట రిజర్వాయర్ భవితవ్యం ప్రమాదకరంగా మారిందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్రమ పేలుళ్ల కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రారంభించారు.

నిబంధనలకు తిలోదకాలు : భోజగుట్ట రిజర్వాయర్ సమీపంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అక్రమంగా నిర్మాణ పనులను జోరుగా చేస్తున్నారని జలమండలి డివిజన్ -3 జీఎం స్వామి తెలిపారు. రిజర్వాయర్ గోడను ఆనుకుని నిర్మాణదారులు తవ్వకాలు జరపడం వల్ల పునాదులు ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదని ఆయన అంటున్నారు. అదే విధంగా పేలుళ్ల కారణంగా భవిష్యత్తులో రిజర్వాయర్ గోడలు బీటలు పడటం ఖాయమని ఆయన ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్వరం

ntnews.com nthyd.com

(Dwaraka) https://t.me/telugudailynews

ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలి

కందుకూరు ఎంపీటీసీ సభ్యుడు పాండు

కందుకూరులో టీస్ యుటీఎఫ్ క్యాలండరును ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు

కందుకూరు, డిసెంబర్ 30: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కందుకూరు ఎంపీటీసీ సభ్యుడు సరికొండ పాండు అన్నారు.కందుకూరు మండల పరి పరిషత్ ఆవరణలో టీస్ యుటీఫ్ నూతన సంవత్సరపు క్యాలండరును ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఉపాధ్యాయుల పక్షాణ ఉందని చెప్పారు. అందుకోసం ఉపాధ్యాయులు తనవంతు కృషిగా పాఠశాలలను పటిష్టం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యుటీఎఫ్ మండల అధ్యక్షుడు కల్లేష్, జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్ మండల బాధ్యులు కరుణాకర్, జోయేల్, కుమార్, ప్రశాంత్ నాయక్, ప్రసాద్‌రావు, యాదగిరి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకి దశరధ, లక్ష్మినర్సింహరెడ్డి, ఆనంద్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ..

టీఎస్ పీఆర్‌టీయూఆధ్వర్యంలో నూతన సంవత్సరపు క్యాలండరును రాచులూరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను అమలు చేసి నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె.రామారావు, యజమాన్య కమిటీ అధ్యక్షుడు యాదయ్య, మండల నాయకులు ఎన్.తిరుమలేశ్, జి జంగయ్య, ఎస్ నరేందర్‌రెడ్డి, సాయిబాబ, ఎస్.భూపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, అయిలయ్య, శ్రీనివాస్, బాల్‌రాజ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

కొహెడ ప్రభుత్వ పాఠశాలలో గణితదినోత్సవం

వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సానెం అంజయ్య గౌడ్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కందాల బలదేవరెడ్డి

హయత్‌నగర్, డిసెంబర్ 30 : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రామానుజన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని మాథ్య డే వేడుకలను నిర్వహించారు. ఇందులో 95 మంది విద్యార్థులు తమ సృజనాత్మకతతో 41ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమానికి గారమ సర్పంచ్ సానెం అంజయ్య గౌడ్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కందాల బలదేవరెడ్డి ముఖ్య అతిదులుగా హాజరై విద్యార్థులు ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంఎస్ ఛైర్మన్ రమ్య, ప్రధానోపాద్యాయుడు ఎస్.అశోక్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడ గ్రామ పంచాయితీ పరిధి మన్నెగూడ గ్రామం సాగర్ రహదారిలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ బిట్ల శ్రీనివాస్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ చింతల సంగమేశ్వర్ గుప్త పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. – **హయత్‌నగర్**

అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరపంచాయతీ

- ○ రూ.7కోట్ల 86 లక్షలతో నగర పంచాయతీ అభివృద్ధి
- ○ ఈ ఏడాది మూడున్నర కోట్లతో ముందడుగు
- ○ మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం: ఛైర్‌పర్సన్ ధనలక్ష్మి
- ○ నాణ్యతగా ఉండేలా అభివృద్ధి కార్యక్రమాలు : కమిషనర్ జగన్

పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 30: గడిచిన మూడున్నర సంవత్సరాలలో నగర పంచాయతీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. నగర పంచాయతీ ఏర్పడక ముందు గ్రామాలలో ఎన్నడూ జగనంత అభివృద్ధి నగర పంచాయతీ ఏర్పడిన అనంతరం కేవలం మూడున్నర సంవత్సరాలలోపే అభివృద్ధి జరుగుతుంది. ఇందులో భాగంగా గడిచిన మూడున్నర సంవత్సరాలలో 7 కోట్ల 86 లక్షల అభివృద్ధి పనులు జరగగా, 2017వ సంవత్సరంలో దాదాపు మూడున్నర కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అదే విధంగా వచ్చే కౌన్సిల్ ముగింపు నాటికి మరో పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకోవడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కౌన్సిల్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకు నగర పంచాయతీలోని అన్ని వార్డులలో మౌళిక సదుపాయలు కల్పించేందుకు కౌన్సిల్ సభ్యులు, అధికారులు చిత్తశుద్ధితో ముందడుగులు వేస్తున్నారు. కొన్ని వార్డులలో ఏమైనా పనులు పెండింగ్‌లో ఉండే వాటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేస్తుంది. నగర పంచాయతీలో కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి దాదాపు 224 వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మంచినీటిని అన్ని వార్డులకు అందించేందుకు దాదాపు పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. ఇటీవలనే తట్టిఅన్నారం, మర్రిపల్లి, ఆర్కెనగర్‌లలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి మెట్రోవాటర్ ఇచ్చేందుకు పనులు ప్రారంభించారు. పసుమాములలో స్థానిక కౌన్సిలర్లు గౌని భాస్కర్ గౌడ్, జంగయ్యలు అభివృద్ధి పనులు చేయిస్తున్నారు.

కల్వంచలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు. (ఫైల్)

ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి..

నగర పంచాయతీలోని అన్ని వార్డులలో ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలను కల్పిస్తూ ముందుకు వెలుతున్నాం. తమ పరిధిలో లేని అభివృద్ధి కార్యక్రమాలు సైతం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రానున్న రోజులలో మరో పది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని అభివృద్ధి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పలువురు మెచ్చుకునేలా ముందుకు వెళుతున్నాం.

– ఛైర్‌పర్సన్ ధనలక్ష్మి

నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులు..

నగర పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి కార్యమ్రాలు అన్ని నాణ్యతగా ఉండేలా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నాం. పనులు ప్రారంభం అయిన నాటి నుంచి ముగిసే వరకు సదరు కాంట్రాక్టర్లు నాణ్యతగా పనులు చేస్తున్నారా లేదా అన్న విషయాలను పరిశీలిస్తున్నాం. **– జగన్, నగర పంచాయతీ కమిషనర్**

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విధిగా పాల్గొనాలి

పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ధనలక్ష్మి

ద్దఅంబర్‌పేట, డిసెంబర్ 24: ప్రభుత్వ ఆదేశాలానుసారం నగర పంచాయతీలో సర్వేక్షణ–2018 విధిలా అమలు చేయాలని నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ధనలక్ష్మి అన్నారు. శనివారం నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ అమలు గిరించి విశదీకరించి మాట్లాడారు. తడి పొడి చెత్తను వేరు చేయడం, రోడ్లపై చెత్తను కాల్చకుండా తగిన చర్యలు తీసుకోవాని అన్నారు. లిట్టర్ ఫ్రి రోడ్లపై చెత్త వేయకుండా చూడడం వంటి కార్యక్రమాలు నగర పంచాయతీలో పూర్తిగా అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కూడా అవసరముందన్నారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు, అధికారులు కేక్ కట్‌చేసి నూతన సంవత్సరవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ జగన్, వైస్ ఛైర్మన్‌కృష్ణారెడ్డి, అధికారులు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఛైరపర్సన్ ధనలక్ష్మి

ప్రశాంతంగా రెండో విడత భూ ప్రక్షాళన

తహసీల్దార్ సీహెచ్ విజయ

బాచారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సమస్యలు తెలుసుకుంటున్న తహసిల్దార్ సీహెచ్ విజయ

అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 30 : రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రశాంతం పూర్తి చేశామని అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసిల్దార్ సిహెచ్ విజయ అన్నారు. మండలంలోని బాచారం గ్రామంలో నిర్వహించిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్రక్షళనతో రైతుల సమస్యలు దూరమయ్యాయన్నారు. కొత్తగా చేసిన పహాణీలు, 1బి ఫాంలను రైతుల ముందు చదివి వినిపించి రికార్డులను పున:పరిశీలించారు. సరైన పహాణిలను రైతులకు అందజేశారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమైన రెండో విడత ప్రక్షాళనలో 35 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామన్నారు. విరాసత్‌లకు సంబంధించిన ప్రొసిడింగ్‌లను లబ్దిదారులకు అందజేశామని ఆమె తెలిపారు. తప్పుల సవరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సవరణ చేసిన 1బిలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పసుల సుజాత,ఆర్ఐ బ్రహ్మం, విఆర్ఓ రణవీర్‌రెడ్డి, నాయకులు నారయణ, రాములు, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం

కందుకూరు, డిసెంబర్ 30: పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్న కొత్తగూడ సర్పంచ్ రాయిచెట్టు యాదయ్య తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పాడి పశువుల గాలికుంటు టీకాలు కార్యక్రమం నిర్వహించారు.పాడి పశువులకు టీకాలు వేసిన అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాడి రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కందుకురు,రాచులూరు పశువైద్యాధికారులు డాక్టరు సీహెచ్ అఖిల, శంకరయ్యసిబ్బంది సామయ్య, శ్రీకాంత్, నర్సింహరెడ్డి, లింగం, అప్సర్, రమేష్, ఆంజనేయులు, అంజయ్య పాల్గొన్నారు. కాగా జనవరి 2వ తేదీ దాసర్లపల్లి, లేమూరులో నిర్వహిస్తున్న డాక్టర్లు తెలిపారు.

డిప్యూటీ తహసీల్దార్ కృష్ణయ్యకు వినతి

అబ్దుల్లాపూర్‌మెట్: అనాజ్‌పూర్ గ్రామంలోని సర్వేనం 491లో గత 30 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న దళిత కుటుంబాలకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ గ్రామంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో డిప్యూటీ తహసిల్దార్ కృష్ణయ్యకు వినతి పత్రం సమర్పించారు. గతంలో ఇళ్ళులేని కుటుంబాలు గుడిసెలు వేసుకున్నామని తెలిపారు. కబ్జా దారులు 19 మంది నిరుపేదలపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి భూమిలో సర్వే నిర్వహించి దళితులైన వంద కుటుంబాలకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు ఏర్పుల శివయ్య, బాటని చంద్రయ్య, ఏర్పుల దానయ్య. ఏర్పుల భిక్షపతి, బాలయ్య, బాటని జంగయ్య, రాచపాక జంగయ్య, శ్రీకాంత్, బాలల్‌రాజ్, ఏర్పుల బాల్‌నర్సింహ, జగన్, రాజు తదితరులు ఉన్నారు.

శేరిలింగంపల్లి

ntnews.com nthyd.com

కావూరిహిల్స్‌లో ఉచిత వైద్య శిబిరం

ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

కొండాపూర్, డిసెంబర్ 30 : విధులతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని డాక్టర్ పుణీత్ అన్నారు. శనివారం మాదాపూర్ కావూరిహిల్స్‌లోని ఇనాని మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మ్యాక్స్‌క్యూర్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సంస్థ ఉద్యోగులకు బీపీ, షుగర్, బీఎంఐ తదితర పరీక్షలను నిర్వహించారు. ఉరుకుల పరుగుల ఉద్యోగాలతో ఆరోగ్య పరిరక్షణను విస్మరిస్తున్నారని, విధులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని ఉద్యోగులకు సూచించారు. రంగారావు, రవికుమార్, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇంటింటికీ నీటి సరఫరా చేసేందుకు కు కృషి

- కార్పొరేటర్ నాగేందర్‌యాదవ్

ఆదర్శనగర్‌లో స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ నాగేందర్‌యాదవ్

శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ఇంటింటికీ నీటి సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నానని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ రోడ్డు నెంబర్ 2లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్రలు చేస్తున్నానని, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఇంటింటికీ మంచినీటి సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నాయకులు సత్యనారాయణ, రవి, మల్లారెడ్డి, నాగార్జునరెడ్డి, ముజీబ్ పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : రమేష్

యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ మేకా రమేష్

చందానగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మియాపూర్ డివిజన్‌లోని మక్త మహబూబ్‌పేట్ సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌లో రూ.10 లక్షల జీహెచ్‌ఎంసీ నిధులతో చేపడుతున్న యూజీడీ పైప్‌లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ మేకా రమేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్‌రావు, దయానంద్ ముదిరాజ్, సంతోష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

క్రాఫ్ట్ మేళాలో సందర్శకులు

కొండాపూర్, డిసెంబర్ 30 : శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాలో భాగంగా శనివారం సాయంత్రం ఆంఫీథియేటర్‌లో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిల్పారామం, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రాఫ్ట్ మేళాకు నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు తెలిపారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. బెంగుళూరుకు చెందిన శృతిన మూర్తి శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య నృత్యాలు, కెనడాకు చెందిన సొసైటీ ఫర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ నిర్వాహకులు వెంకటాచలపతి శిష్య బృందంచే మాలిని కూచిపూడి నృత్య ప్రదర్శనలు సందర్శకులను అబ్బురపరిచాయి.

కళాకారుల నృత్య ప్రదర్శన

అన్నమయ్యపురంలో ఆకట్టుకున్న సంకీర్తనలు

మృదంగంతో సంకీర్తనలు ఆలపిస్తున్న కళాకారులు

మాదాపూర్, డిసెంబర్ 30 : అన్నమయ్యపురంలోని అన్నమాచార్య భావనావాహినిలో మృదంగం, వాయిద్యంతో సందర్శకులను ఆకట్టుకున్నారు. మాదాపూర్‌లోని అన్నమాచార్య భావనావాహినిలో మృందంగం, కంజీరాలతో అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి అలరించారు. ఇందులో శ్రీమన్నారయణ, వందేహం, ఎందరో మహానుభావులు, వినరోభాగ్యము అంటూ ఆలపించిన గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పీవీ రమణమూర్తి, శ్యాం సుందర్‌లు పాల్గొన్నారు.

విజ్ఞాన్ స్కూల్‌లో నూతన సంవత్సర వేడుకలు

హఫీజ్‌పేట్, డిసెంబర్ 30 : హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ విజ్ఞాన్ స్కూల్‌లో శనివారం విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2017 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2018 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కేక్ కట్ చేసిన విద్యార్థులు కేక్‌ను పంచుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా 9రకాల రోబోటిక్స్‌ను స్కూల్‌లో ప్రారంభించారు. స్మార్ట్ మిర్రర్, బ్లైండీ స్టిక్, డిజిటల్ లైబ్రరీ, ఒట్టో రోబోట్, స్పై రోబోట్, ఫార్మ్ ఆటో మెషిన్, హోమ్ ఆటో మెషిన్, రెస్బెర్రీ ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థినులు

నేతాజీనగర్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 : ఫెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శేరిలింగంపల్లి నేతాజీనగర్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఈ పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో ఫెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, మహాలక్ష్మి మహిళా మండలి అధ్యక్షురాలు కుమారి, పాహీం బేగం, రోజా, మానస, ఫెండ్స్ వెల్ఫేర్ అసోసియేసన్ సభ్యుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు

(Dwaraka) https://t.me/telugudailynews

కుత్బుల్లాపూర్

ntnews.com nthyd.com

అస్తవ్యస్తంగా ఉన్న ఓటరు లిస్టును సవరించాలి

కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె.జయరాం

ఓటరు లిస్టును సవరించాలని బీఎల్ఓ సిబ్బందికి సూచిస్తూ ఫిర్యాదు చేస్తున్న కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె.జయరాం

కుత్బుల్లాపూర్, డిసెంబర్ 30 : కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్‌లో అస్తవ్యస్తంగా ఉన్న ఓటరు లిస్టును సవరించాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె.జయరాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డినగర్ డివిజన్‌లో ఓటరు లిస్టును సవరించాలని పై అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. నూతనంగా ఏర్పడిన డివిజన్‌లో ప్రస్తుత పీఎస్ నంబర్ 431 నుంచి 450 వరకు అనేక తప్పుల తడకలతో గంధరగోళంగా ఉందన్నారు. ఒక కాలనీకి చెందిన ఓట్లు పది లిస్టులలో ఉండడంతో ఎవరి ఓటు ఏ లిస్టులో ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రతి సర్వేలో బీఎల్ఓలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, బీసీ గణన సర్వే కూడా సరిగా చేయలేక పోతున్నారని ఆయన అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని నేరుగా తెలంగాణ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ భన్వర్‌లాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్లకు తప్పుడు తడకల ఓటరు లీస్టును సవరించిన పత్రాలను సైతం అందజేశామని స్పష్టం చేశామని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్కిల్ అధికారులు చిత్త శుద్ధితో తాము అందజేసిన తప్పుడు తడకల ఓటరు లీస్టును పరిశీలించి ఓటరు లిస్టును సవరించి క్రమ పద్ధతిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని కె.జయరాం కోరారు.

మత్తు పదార్థాలతో దొరికితే క్రిమినల్ కేసులు

మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేశ్‌గౌడ్

పేట్‌బషీరాబాద్, డిసెంబర్ 30 : మత్తు పదార్థాలతో దొరికితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేశ్‌గౌడ్ హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ జయరాంనగర్‌లోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన గం జాయి, మత్తుపదార్థాల సరఫరా జరిగే అవకాశముందని సమాచారముందన్నా రు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదిలేదన్నారు. జిల్లా స్థాయిలో నిఘాను మరింత పెంచామని, అక్రమంగా మద్యం విక్రయాలు జరిపినా..మత్తు పదార్థాలు సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సమాచారం తెలిస్తే..18004252523 నంబర్‌కు సమాచారం అందించాలన్నా రు.కార్యక్రమంలో సీఐలు వెంకటేశం, జీవన్‌కిరణ్, జగన్‌మోహన్‌రెడ్డి, పాల్గొన్నారు.

మేకల దొంగ అరెస్ట్

పేట్‌బషీరాబాద్, డిసెంబర్ 30 : మేకలను దొంగిలించి విక్రయిస్తున్న వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ దుర్గాప్రసాద్, ఎస్సై పరశురాం తెలిపిన వివరాల ప్రకారం... టెంపుల్ అల్వాల్‌లోని ఓ జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్న బొల దినేశ్(32), మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకునే ఆరుగురు విద్యార్థులు స్నేహితులయ్యారు. జిమ్‌కు వస్తూ ఈ స్నేహం ఎక్కువైంది. వీరి జల్సాలకు డబ్బుల్లేకపోవడంతో మేకలను దొంగిలించి విక్రయించగా వచ్చే డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. మైసమ్మగూడలోని అటవీ ప్రాం తంలో గుడిసెను వేసుకుని దొంగతనం చేసి తీసుకొచ్చిన మేకలను అందులో పెడుతున్నారు. ఇలా మేడ్చల్‌లో 3 చోట్ల, అల్వాల్‌లో 3 చోట్ల, పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో 2 చోట్ల మొత్తం 64 మేకలను దొంగిలించారు.ఇందులో 38 మేకలను విక్రయించిన దుండగులు 26 మేకలను గుడిసెలో పెట్టారు. శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీసులు మైసమ్మగూడ వైపు వెళ్తుండగా గుడిసెకు వెళ్లే దారిలో దినేశ్ కన్పించాడు. దగ్గరకు పోయేసరికి పరుగెత్తుతుండడంతో పోలీసులు చేధించి పట్టుకున్నారు. విచారణ చేయగా మేకలను దొంగిలించిన విషయాన్ని తెలిపాడు. ఈమేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దినేశ్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

CAUTION NOTICE

The general public at large are hereby cautioned that our client Smt. S. Sunanda W/o. S. Gopal Reddy, R/o. TSIIC Colony, IDA Jeedimetla has filed a suit for partition and separate possession of her ancestral properties in Sy.No. 190, 191, 192, 325, 659, 669, 670 and 733 situated at Bowrampet Village, Dundigal Gandimaisamma Mandal, Medchal Malkajgiri District with O.S.No. 341/2015 on the file of the Hon'ble XVI Additional District Judge Court, at Malkajgiri, against her family members along with Sri GVSK Raju, Sri I.V. Rama Raju, Sri Akula Shankaraiah and others. All the persons have made their appearance in the case through their advocates and the matter is pending for hearing before the Hon'ble Court. While the matter stood so, it came to the notice of our client, that those persons by hiding/concealing the fact of pendency of the civil case, have trying to sell the land to innocent purchasers by making the land in to a unofficial Villas/Layout in the name of **M/s SUKRUTI HOMES Venture I & II at Bowrampet Village.** Therefore the general public at large are hereby cautioned not to deal with the above mentioned property without verifying the case status at the Malkajgiri Court. Despite of this notice if anybody purchases the property mentioned above from those persons in the above mentioned survey numbers, they have to face the consequences of the case and their purchase will be subject to the result of the civil suit before the Hon'ble Court. Hence this caution notice.

Sd/- **B. JAYARAMULU,**
S. KAMALAKAR,
Advocates,
Shapur Nagar, Hyderabad-055.
Cell: 9848362904.

సైక్లింగ్ రైడ్‌లో షణ్ముఖరావు, బృందం సభ్యులు... 700 కిలోమీటర్ల రైడింగ్ పూర్తి చేసుకున్న వారిని అభినందిస్తున్న డీటీఓ పుప్పాల శ్రీనివాస్, మర్రి లక్ష్మణ్‌రెడ్డి

అవేర్‌నెస్ జర్నీ సక్సెస్

700 కిలో మీటర్ల సైక్లింగ్‌తో రోడ్డు భద్రత... అవయవ దానంపై అవగాహన

పేట్‌బషీరాబాద్, డిసెంబర్ 30 : వారు మనందరిలాగే సాధారణ వ్యక్తులు. ఒకరు ప్రైవేట్ ఉద్యోగి, ఇద్దరు విద్యార్థులు. కాగా మరొకరు ప్రమాదానికి గురై ఒక కాలు లేకున్నా తాను సైతం అంటూ సైక్లింగ్‌లో రాణిస్తున్నాడు. రోడ్డు ప్రమాదాల నివారణ, అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఏదైనా వినూత్న పద్ధతిలో పోవాలనుకున్నారు. ఈక్రమంలోనే మేడ్చల్ మేడ్చల్ జిల్లా రవాణ శాఖాధికారి డా.పుప్పాల శ్రీనివాస్, ఎమ్మెల్లార్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డిల సహకారం హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 700 కిలోమీటర్ల దూరం సైక్లింగ్ చేసి చైతన్య పర్చాలనుకున్నారు. ఈక్రమంలో ఈనెల 25వ తేదీన దూలపల్లి గ్రామంలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమైన సైక్లింగ్ యాత్ర శనివారం ఉదయం తిరిగి దూలపల్లికి చేరుకుంది. ఈసందర్భంగా 700 కిలోమీటర్ల సైక్లింగ్‌ను పూర్తి చేసుకుని వచ్చిన షణ్ముఖరావు, శ్రీనివాస్‌రామరాజు, శంకువర్ధన్‌రెడ్డి, రమణారెడ్డిలకు అభినందన సభను నిర్వహించారు. సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈకార్యక్రమంలో డీటీఓ పుప్పాల శ్రీనివాస్, మర్రి లక్ష్మణ్‌రెడ్డి, చంద్రశేఖర్‌యాదవ్‌లు వారిని అభినందించి సన్మానించారు. నగదు బహుమతులను సైతం అందజేశారు. ఏది ఏమైనా వీరు ఎంచుకున్న తీరుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

యాత్ర తీరు...

ఈనెల 25వ తేదీన ప్రారంభమైన యాత్ర కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట మీదుగా షామీర్‌పేటకు చేరుకుంది. సుమారు 9 జూనియరల్ కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదే విధంగా కామారెడ్డిలోని ఓ వైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఎంతో మందిని చైతన్యపర్చారు.

నాలా మరొకరు ఇబ్బందులు పడొద్దు...

2013లో ఉద్యోగం కోసమని బోయిన్‌పల్లికి వస్తుండగా నిజాంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయాను. తల్లిదండ్రులకు అండగా ఉంటాననుకున్న తన కాలు పోవడంతో ఇబ్బందులకు గురయ్యాను. కానీ మొక్కవోని దీక్షతో సైక్లింగ్, రన్నింగ్‌లో రాణిస్తున్నాను. మరో కుటుంబ రోడ్డు ప్రమాదాలకు గురికావొద్దనే ఈ యాత్ర చేశాము. ఇందుకు మర్రి లక్ష్మణ్‌రెడ్డి, డీటీఓ పుప్పాల సహకారం ఎంతో ఉంది. **-ధర్మాన షణ్ముఖరావు**

విద్యార్థుల మరణాలను అరికట్టాలని

నేను ఎస్సార్‌నగర్‌లోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పని చేస్తున్నాను. నగర ప్రజలు నిత్యం పడుతున్న ట్రాఫిక్ సమస్యను గుర్తించాను. ఇలా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో విద్యార్థులు అధికంగా మృతి చెందడం కలచివేసింది. విద్యార్థులు దుర్మరణం పాలైతే తల్లి దండ్రుల బాధ చెప్పలేము. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. **-శ్రీనివాస్ రామరాజు**

అవయవ దానం అవసరం...

మనం చేసే అవయవ దానం ఎంతో మందిని బతికిస్తుంది. తప్పకుండా అవయవాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలి. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలి. విద్యార్థులతోనే ఇది సాధ్యం. భద్రతను పాటిస్తేనే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి.

-శంకువర్ధన్‌రెడ్డి, బీటెక్ విద్యార్థి, సెయింట్ మార్టిన్స్ కళాశాల

ఘనంగా సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం

పేట్‌బషీరాబాద్, డిసెంబర్ 30 : నగరశివారు కొంపల్లిలోని సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాల 3వ వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం వైభవంగా జరిగాయి. విద్యార్థినీ, విద్యార్థులు ప్రత్యేక నృత్యాలతో ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.బాలకిష్టారెడ్డి చదువులో ప్రతిభ కబన్చిన విద్యార్థులకు సర్పంచ్ జెమ్మి నాగమణిదేవేందర్‌తో కలిసి బహుమతులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి నిమిషం ముఖ్యమేనన్నారు. సమయంతో సమానంగా ముందుకెళ్తేనే విజయం ధరిచేరుతుందన్నారు. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్ సుందర్‌రాజు, రాంబాబు, భాస్కర్‌రాజు, బాల్‌రెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ సరిత, తదితరులు పాల్గొన్నారు.

చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థికి బహుమతులు అందజేస్తున్న నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.బాలకిష్టారెడ్డి, సర్పంచ్ జెమ్మి నాగమణి... నృత్యంతో ఆకట్టుకుంటున్న విద్యార్థినులు

నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి ప్రమాదాలకు గురి కావొద్దు

తెలంగాణ తల్లి చౌరస్తాలో అవగాహన ర్యాలీ ... యువతకు ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థుల సూచన

కుత్బుల్లాపూర్, డిసెంబర్ 30 : నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు గురి కావద్దని గాంధీనగర్ ఠాగూర్స్ హై స్కూల్ విద్యార్థులు (జూనియర్ రెడ్‌క్రాస్) ప్లకార్డ్సు పట్టుకుని వాహనదారులకు, ప్రయాణికులకు అవగాహన కల్పించారు. శనివారం ఐడీపీఎల్(తెలంగాణ తల్లి)చౌరస్తాలో బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు, జూనియర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బండారి సాయికుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో యువత, పెద్దలు మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తమ కుటుంబాలను వీధి పాలు చేయవద్దన్నారు. ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నింబంధనలను పాటించాలన్నారు. అనంతరం ఐడీపీఎల్ నుంచి గాంధీనగర్ వరకు విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పారాలీగల్ వలీంటీర్ చికిలే మధుబాబు, యుక్కుర్తి నారాయణరావు, బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు, జూనియర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఠాగూర్స్ హై స్కూల్ విద్యార్థులు

WANTED
MARKETING EXECUTIVES/ Dispatch Boys Exp. In Building Materials Preferred @ Suchitra Area Candidates
9866079262
9849036252

(Dwaraka) https://t.me/telugudailynews